
ఆంధ్రజ్యోతి

ANDHRAJYOTHY



తూర్పుగోదావరి

ఆదివారం 13 ఆగస్టు 2017 • 16



ఎస్ యానాంలో లక్ష్మీనరసింహుని ఆలయంలో సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పూజలు - వార్త 16లో

ఇంకా సస్పెన్సే



మేయర్ అభ్యర్థిని ప్రకటించని టీడీపీ, వైసీపీ

టీడీపీ నుంచి అధిష్ఠానం పరిశీలనకు నాలుగు పేర్లు

ఖరారైనా ఇంకా ప్రకటించని వైయస్సార్ కాంగ్రెస్

టీడీపీ, బీజేపీ సీట్ల పంపకాలలో పేచీలు

వైసీపీకి కాంగ్రెస్ బెడద

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైనా.. మేయర్ అభ్యర్థిని ప్రకటించడంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు అచితూచి అడుగేస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ప్రకటించాలా? లేక అప్పుడు కూడా ప్రకటించకుండా ఈ సస్పెన్స్ కొనసాగించాలా? అన్న ధోరణిలో టీడీపీ వేచిచూస్తుండగా.. వైసీపీ మాత్రం పైకి ప్రకటించకపోయినా.. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి కొంతకాలంగా ముఖ్య అనుచరుడిగా ఉన్న వైసీపీ నేత భార్యకు మేయర్ అభ్యర్థిత్వం కట్టబెట్టనున్నారు.

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-కాకినాడ)

నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 16వ తేదీ వరకు గడువు ఉండడంతో ఈలోగా బరిలోకి దిగిన రెబల్స్‌ని విత్‌డ్రా చేయించే పనిలో వైసీపీ ఉంది. కొన్నిచోట్ల అభ్యర్థులను ఖరారు చేయలేకపోవడంతో ఒక్కో డివిజన్ నుంచి ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులతో నామినేషన్లు వేయించిన టీడీపీ.. ఇపుడు వారిలో పోటీలో ఉండే వారిని ఉంచి.. మిగిలిన వారిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. ఈ బాధ్యతను డిప్యూటీ సీఎం, హోంమంత్రి చినరాజప్ప, సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పిల్లి అనంత లక్ష్మిలకు అప్పగించారు. ఆరు వార్డులలో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులతో నామినేషన్ వేయించిన నేతలు విత్‌డ్రా చేసిన వాళ్లు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారేమోనన్న ఆందోళనలో ఉన్నట్టు - మిగతా 15లో



కాకినాడలో రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్ పోటీల్లో ఓ బాలిక విన్యాసం - వార్త 16లో

బరిలో అభ్యర్థులు..

449

13 నామినేషన్ల తిరస్కరణ

పన్ను బకాయిలు కట్టేశారండోయ్!

నామినేషన్ల నిబంధనలతో క్షణాల్లో పాత పన్ను బకాయిలు చెల్లించిన అభ్యర్థులు.. వసూలైన మొత్తం రూ.32 లక్షలు.. ధరావత్తుగా చెల్లించింది రూ.18 లక్షలు

- మధ్య పేజీల్లో..

సీఎం టూర్ ఖరారు

15న జిల్లాకు రాక.. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రారంభం

జగ్గంపేటలో బహిరంగ సభ.. సమీక్షించిన కలెక్టర్ కార్తికేయ మిశ్రా



సమీక్ష చేస్తున్న కలెక్టర్, హాజరైన ఎస్పీలు.. (సీఎం షెడ్యూలు వివరాలు 16లో)

కలెక్టరేట్ : సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనకు సంబంధించి షెడ్యూలు ఖరారైంది. ఈ నెల 15వ తేదీన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారు. అనంతరం జగ్గంపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీఎం రాకను పురస్కరించుకుని ఏర్పాట్లను కలెక్టర్ కార్తికేయ మిశ్రా సమీక్షించారు. శనివారం కలెక్టరేట్‌లో - మిగతా 15లో



(పీఈటీ జావెద్ పాత చిత్రం)

బాలికపై పీఈటీ లైంగిక వేధింపులు

నిర్బంధించి పోలీసులకు అప్పగించిన అరట్లకట్ట వాసులు

- 7లో



పంటకు వెలుగు

అన్నదాతకు తీపి కబురు.. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు రాయితీ

ఒక్కో రైతుకు సగటున రూ.70 వేలు ఆదా.. ఈపీడీసీఎల్ ఆఫర్

తాజా మార్గదర్శకాలు జారీ.. ఎంతమందికైనా అవకాశం

సామర్లకోట: వ్యవసాయ విద్యుత్ సరఫరాకు సంబంధించి ఇప్పటివరకు రైతులకు ప్రభుత్వం పలురకాల రాయితీలు అందిస్తోంది. వీటితోపాటు తాజాగా విద్యుత్ కనెక్షన్‌లతో భారీ రాయితీ కల్పించేందుకు నిర్ణయించింది. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) ఇందుకు తాజాగా నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. తొలి విడతగా శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించిన ఈ నూతన పథకం మరికొద్దిరోజుల్లో మన జిల్లా వ్యవసాయ విద్యుత్ సర్వీసులపై కూడా అమలు చేయనున్నట్టు ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇప్పటివరకు ఒక వ్యవసాయ విద్యుత్ సర్వీసు పొందడానికి రూ.40వేల నుంచి రూ.45 వేల వరకు రాయితీ ఉండగా, తాజాగా జారీ చేసిన పథకంలో అది సుమారు రూ.70వేల నుంచి రూ.80వేల వరకు రాయితీ ఇవ్వాలని నిర్ణయించాయి. అలాగే ఎటువంటి షరతులు లేకుండా ఎంతమంది రైతులకైనా అందించేందుకు ఈపీడీసీఎల్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈసీఎల్), తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)లు సంయుక్తంగా ఐదు అశ్వశక్తి సామర్థ్యంగల వ్యవసాయ మోటార్లను మార్చే పనులకు శ్రీకారం - మిగతా 15లో

మినీ లోకం



రాజకీయాల్లోకి వెళ్లకుండా ఇక్కడికి వచ్చారేంటి.. మిమ్మల్ని తీసుకోవడం కుదరదు!



అన్నవరం సమాచారం

అన్నవరం సత్యదేవుని సన్నిధిలో శనివారం 4122 వ్రతాలు జరిగాయి. వివిధ విభాగాల ద్వారా రూ.40లక్షలు ఆదాయం లభించగా అన్నదాన పథకానికి రూ.లక్షా20వేల500 విరాళంగా సమకూరింది. దేవస్థానం విచారణ కార్యాలయం నెంబరు 08868-238163.

- అన్నవరం

సత్రం వివరం	గదులు	ఖాళీలు
సీతారామ సత్రం	93	10
ఓల్డ్‌సీసీ	47	8
న్యూసీసీ	47	5
ప్రకాశ్‌సదన్	86	2
ఎస్‌జీహెచ్	59	12
హరిహరసదన్	140	15
సత్యనికేతన్	60	18
వనదుర్గ	12	2



అంతర్వేది సమాచారం

అంతర్వేది: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి నిత్యాన్నదానానికి శనివారం 1341మంది భక్తులు విచ్చేయగా విరాళంగా రూ.12080 ప్రత్యేక టిక్కెట్ల ద్వారా రూ.50260 వచ్చినట్టు ఇన్‌చార్జి ఆలయసహాయ కమిషనర్ ఎం.లక్ష్మీనారాయణ తెలిపారు.

చికెన్ ధరలు

వెన్‌కాబ్	(రూ.)
ఫారం	63
రిటైల్	77
విత్‌స్కిన్	108
స్కిన్‌లెస్	127

నెక్.. కోడి గుడ్డు

గోదావరి జోన్ రైతు ధర రూ.3.52
తూ.గో.జోన్ రైతు ధర రూ.3.52

మూణ్ణాళ్ల ముచ్చట..!

బదిలీలపై వెళ్లి మళ్లీ డిప్యూటేషన్‌పై వచ్చేసిన పారామెడికల్ ఉద్యోగులు

ఆంధ్రజ్యోతి,కాకినాడ: ఈ మధ్య ప్రభుత్వ ఉద్యోగులకు జరిగిన సాధారణ బదిలీల్లో అంతా సజావుగా జరిగిందని, నిబంధనలకు అనుగుణంగా సవ్యంగా సాగిందని ఆయా శాఖల ఉద్యోగ సంఘాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. కొత్త కలెక్టర్ హయాంలో జరిగిన ఈ బదిలీల్లో ఎటువంటి అరమరికలు లేకుండా క్రమపద్ధతిలో ప్రక్రియ ముగిసిందని ఉద్యోగులు, సంఘ నేతలు భావించారు. కానీ కాకినాడ జీజీహెచ్‌లో పారామెడికల్ ఉద్యోగులకు జరిగిన బదిలీలు మూణ్ణాళ్ల ముచ్చటగా కనిపిస్తోంది.

వైద్య,ఆరోగ్యశాఖకు సంబంధించిన ఉద్యోగుల బదిలీలు నాలుగు కేటగిరీల్లో ఉంటాయి. ఏఎన్‌ఎమ్‌లు, ఫార్మాసిస్టులు, హెల్త్ అసిస్టెంట్లు, హెల్త్ విజిటర్‌ల బదిలీలు డీఎమ్‌హెచ్‌వో పరిధిలో ఉంటాయి. వైద్యులు, స్టాఫ్‌నర్సులు, రేడియోగ్రాఫర్‌లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇలా ఆయా కేటగిరీల్లో జోనల్ పోస్టులు రాజమహేంద్రవరంలో ఆర్డీ పరిధిలో ఉంటాయి. సివిల్ సర్జన్ పోస్టులన్నీ డైరెక్టరేట్, టీచింగ్ వైద్యకళాశాల వైద్యుల పోస్టులు కమిషనర్ పరిధిలో ఉంటాయి. మొన్నీమధ్య జరిగిన బదిలీల్లో ఉభయగోదావరి జిల్లాలతోపాటు, కృష్ణా జిల్లాలో ఆయా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు ఈ మూడు జిల్లాలకు అటు, ఇటు బదిలీ అయ్యారు. ఇలా బదిలీ అయిన స్టాఫ్ నర్సులు కాకినాడ జీజీహెచ్‌లో 9 నుంచి 18ఏళ్లపాటు పనిచేసిన వారు జిల్లాలో వివిధ పీహెచ్‌సీలకు విజయవాడకు బదిలీ అయ్యారు.

బదిలీల్లో కాకినాడజీజీహెచ్‌నుంచి 62మంది స్టాఫ్‌నర్సులు జిల్లాలోని పీహెచ్‌సీలకు 27మంది, విజయవాడ ప్రభుత్వాస్పత్రికి 35మంది బదిలీ అయ్యారు. విజయవాడ నుంచి 24మంది స్టాఫ్‌నర్సులు కాకినాడ జీజీహెచ్‌కు బదిలీపై వచ్చారు. జీజీహెచ్ నుంచి విజయవాడ వెళ్లిన 35మంది స్టాఫ్‌నర్సుల్లో 30మంది డిప్యూటేషన్‌పై తిరిగి కాకినాడ వచ్చేశారు. ఐదుగురికి ఎటువంటి లాబీయింగ్ లేకపోవడంతో అక్కడే ఉండిపోయారు. విజయవాడ నుంచి ఇక్కడకు వచ్చిన 24మంది స్టాఫ్ నర్సులు డిప్యూటేషన్‌పై తిరిగి వెళ్లిపోయారు. జిల్లాలో పీహెచ్‌సీలకు బదిలీ అయిన నర్సులు 27మందిలో ముగ్గురు మళ్లీ జీజీహెచ్‌కు డిప్యూటేషన్‌పై వచ్చారు.

నిబంధనలకు తిలోదకాలు

వైద్య,ఆరోగ్యశాఖలో ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేసిన వారిని ఎట్టిపరిస్థితిలో వేరేచోటకు బదిలీ చేయాలని ఈ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య మొన్న జరిగిన బదిలీలకు ముందు జీవో జారీ చేశారు. డీఎంహెచ్‌వో పరిధిలో కొంచెం అటు, ఇటుగా బదిలీలు జరిగినా, ఆర్డీ పరిధిలో జోనల్ ట్రాన్స్‌ఫర్ విషయంలో ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలిచ్చారు. బదిలీ చేసినట్టే చేసి, మళ్లీ వీరికి డిప్యూటేషన్ ఇవ్వడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల(జోన్-2)లో కాకుండా ఏపీలో అన్ని జోనల్‌లో ఇదే తంతు జరిగిందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సుదీర్ఘకాలంగా ఒకే స్టేషన్‌లో పనిచేసిన స్టాఫ్‌నర్సులను బదిలీచేసి, తిరిగి వీరు యథాస్థానంలోకి వెళ్లేందుకు ఎందుకు అనుమతిచ్చారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఈశాఖ ఉన్నతాధికారుల ప్రమేయంతోనే ఇదిజరిగిందని విమర్శలువినిపిస్తున్నాయి.

ఓ సంఘ నేత మంత్రాగం నడిపారు

కాకినాడ జీజీహెచ్ పీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులు, మిగిలిన ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు జోన్-2 ఆర్డీ పరిధిలోకి వస్తారు. జీజీహెచ్ నుంచి, పీహెచ్‌సీల నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన స్టాఫ్ నర్సులు యథాస్థానాల్లోకి డిప్యూటేషన్‌పై రావడానికి పెద్దఎత్తున లాబీయింగ్ చేశారని తెలుస్తోంది. ఇందుకు ఓ సంఘ నేతకు పెద్దమొత్తంలో ముడుపులు చెల్లించారని సమాచారం. ఆయన ఆశీస్సులతో వీరంతా బయట ప్రాంతాలకు వెళ్లినట్టే వెళ్లి ఇక్కడకు వచ్చేశారని ప్రచారం జరుగుతోంది.

16 నుంచి 19 వరకు అండర్-13, అండర్-15 బాలబాలికల

షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్

రాజమహేంద్రవరం అర్బన్: రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లాల అండర్-13, అండర్-15 బాలబాలికల షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ రాజమహేంద్రవరంలో ఈనెల 16 నుంచి 19 వరకూ నిర్వహిస్తున్నామని ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కొడాలి తనూజ తెలిపారు. హోటల్ షెల్టాన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వెయ్యి మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని అన్నారు. సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీలు జరుగుతాయని, పాల్గొనే క్రీడాకారులందరికీ ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. ఈ టోర్నమెంట్‌ను పురస్కరించుకుని ఆదివారం ప్రమోషన్ ర్యాలీ నిర్వహిస్తున్నామని, ర్యాలీని కమిషనర్ విజయరామరాజు ప్రారంభిస్తారని తెలిపారు. పుష్కర ఘాట్ నుంచి ఈ ర్యాలీ ఉదయం 8 గంటలకు ప్రారంభమై గోదావరి బండ్‌మీదుగా ఆఫీసర్స్ క్లబ్ వరకూ సాగుతుందని తెలిపారు. సమావేశంలో కె.బాలు, సత్తిరెడ్డి, ఎంఎన్‌బీ శంకర్, పి.రవికుమార్, పి.విజయభాస్కర్, రైల్వే శ్రీనివాస్, కోచ్ భద్రం పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి తనూజ

ఏలేరు శివారు ప్రాంతాలకు సాగునీరు

ఈఈ జగదీశ్వరరావు

పిఠాపురం: ఏలేరు ఆయకట్టు శివారు ప్రాంతాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఏలేరు ఇరిగేషన్ ఈఈ జగదీశ్వరరావు తెలిపారు. ఏలేరు ఆయకట్టు శివారు ప్రాంతాలైన పిఠాపురం, గొల్లప్రోలు మండలాలకు సాగునీరు అందక వరి పొలాలు ఎండి బీటలు వారడం, వరి నారు ముదిరిపోవడంపై ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వార్తాకథనంపై ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ స్పందించారు. శివారుకు నీరందేలా చూడాలని సూచించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఏలేరు ప్రాజెక్టు కమిటీ వైస్‌చైర్మన్ రెడ్డెం భాస్కరరావు, నీటి సంఘాల అధ్యక్షులతో కలిసి ఈఈ శనివారం ఏలేరు కాలువలను పరిశీలించారు. నరసింగపురం రోడ్డులో ఉన్న ఏలేరు కాలువతోపాటు పలుప్రాంతాల్లో గుర్రపుడెక్క పేరుకుపోయి ఉండడాన్ని గుర్తించారు. అక్కడ ఎక్స్‌కవేటర్‌తో గుర్రపుడెక్క తొలగింపును చేపట్టారు. ఏలేరు ఆయకట్టులో 54వేల ఎకరాలకుగాను ఇప్పటి వరకూ 40వేల ఎకరాల్లో వరినాట్లు పూర్తయినట్లు ఈఈ తెలిపారు. ఏలేరు రిజర్వాయర్‌లో 24 టీఎమ్‌సీలకుగానూ 4.5టీఎమ్‌సీల నీరు మాత్రమే అందుబాటులో ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో శివారు ప్రాంతాలకు నీరందేలా చేసేందుకుగాను కాలువల్లో పూడిక, గుర్రపుడెక్క తొలగిస్తున్నామని తెలిపారు. పనులు తక్షణం పూర్తి చేసి నీరు అందిస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈఈ వెంట ఏఈ అప్పారావు, నీటి సంఘాల ప్రతినిధులు సోము సత్యనారాయణ, కొరుప్రోలు శ్రీను ఉన్నారు.

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్



పిఠాపురం పట్టణ శివారు ఏలేరు కాలువలో గుర్రపుడెక్క తొలగింపును పరిశీలిస్తున్న అధికారులు

50 పోస్టులకు 2,800కు పైగా దరఖాస్తులు

చురుగ్గా స్టాఫ్‌నర్సు ఉద్యోగ దరఖాస్తుల పరిశీలన



స్టాఫ్‌నర్సు ఉద్యోగ దరఖాస్తులు పరిశీలనలో బిజీబిజీగా ఉన్న ఉద్యోగులు

రాజమహేంద్రవరం అర్బన్: జిల్లావ్యాప్తంగా ఏపీ వైద్యవిధాన పరిషత్ పరిధిలోని ఆస్పత్రుల్లో స్టాఫ్‌నర్సు ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలు, సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ చురుగ్గా సాగుతోంది.రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలోఉన్న ఏపీ వైద్యవిధాన పరిషత్ హెడ్‌క్వార్టర్ కార్యాలయం ఉద్యోగులు ఈ మేరకు తలమునకలై ఉన్నారు. శనివారం సెలవుదినమైనా డీసీహెచ్ఎస్ కార్యాలయం ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. దరఖాస్తుదారుల సర్టిఫికెట్ల పరిశీలన, మార్కుల వివరాలు, ఇతర సర్టిఫికెట్లు తనిఖీ చేశారు. ఏపీ వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో 50మంది స్టాఫ్ నర్సుల నియామకం కోసం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 50 పోస్టులు భర్తీ చేస్తుండగా 2,800కు పైగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో వీటి పరిశీలన ఉద్యోగులకు తలకుమించిన భారంగా మారింది. ఇప్పటివరకూ వెయ్యికి పైగా దరఖాస్తులు పరిశీలన పూర్తయినట్టు సమాచారం. ఈ ప్రక్రియ త్వరగా పూర్తిచేయాల్సిందిగా డీసీహెచ్ఎస్ టి.రమేష్‌కిషోర్ ఉద్యోగులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. వీలైనంత త్వరగా అభ్యర్థుల వివరాల పరిశీలన పూర్తిచేసి నియామకాలు చేపడతామని ఆయన వెల్లడించారు. పెద్దసంఖ్యలో దరఖాస్తులు రావడం, వాటిని నిశితంగా పరిశీలించాల్సి రావడం, స్థానికతను నిర్ధారించే విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, అభ్యర్థులు దరఖాస్తుల్లో పేర్కొన్న మార్కుల వివరాలను, పర్సంటేజీలను సంబంధిత ధ్రువపత్రాలతో సరిపోల్చుకోవడం వంటివి పక్కాగా చేపడుతున్నందున ఉద్యోగాల భర్తీ ఈనెలాఖరు వరకూ పట్టవచ్చని తెలుస్తోంది.

పోలవరం విషయంలో చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయకపోవడం సరికాదు

మాజీ ఎంపీ ఉండవల్లి

రాజమహేంద్రవరం సిటీ: పోలవరం ప్రాజెక్టుకు 2011 ప్రకారమే రేటు ఇస్తామని, అంతకుమించి తమకు సంబంధం లేదని కేంద్రం చెబుతోందని, ఇటువంటి తరుణంలో సీఎం చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయకపోవడం సరైన విధానం కాదని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.4వేల54కోట్లకు ట్రాన్స్‌స్ట్రాయ్ కంపెనీకి ఇస్తే వాటిని రూ.7వేలకోట్లకు పెంచి రెండు కంపెనీలకు బిల్లులు ఇస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ అప్రూవల్ అనుమతి లేకుండా రేట్లను పెంచారని, దీనివల్ల రూ.3వేలకోట్లు మనమే భరించాలని అన్నారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టుల ద్వారా రూ.4వేలకోట్లు ఖర్చుచేస్తున్నారని ఇదే డబ్బులతో పోలవరం పూర్తి అవుతుంది కదా అని ప్రశ్నించారు. బహుళార్థసాధక ప్రాజెక్టు పోలవరం ఆంధ్రులకు జీవనాడి అని, ఆ జీవనాడినే నొక్కే ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టును పరిశీలించేందుకు వస్తున్న పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ వద్దనైనా ప్రభుత్వం కేంద్రం పెట్టిన నిబంధనలపై వాదన వినిపిస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. సమావేశంలో పొడిపిరెడ్డి అచ్యుతదేశాయ్, నక్కా శ్రీనగేష్ పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ ఉండవల్లి

రూ.10నాణెం చెల్లుతుంది

బ్యాంకులకు రిజర్వుబ్యాంక్ ఆదేశం

రాజమహేంద్రవరం, ఆంధ్రజ్యోతి: రూ.10 నాణెం చెల్లుతుందని, అందరూ తీసుకోవాల్సిందేనని రిజర్వుబ్యాంక్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా బ్యాంక్‌లకు ఆదేశాలు జారీచేసింది. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ రిజర్వుబ్యాంక్ ఒక పోస్టర్‌ను రూపొందించింది. వాటిని అన్ని బ్యాంక్‌ల వద్ద డిస్‌ప్లే చేయాల్సిందిగా ఆదేశించిందని జిల్లా లీడ్‌బ్యాంక్ మేనేజర్ బీవీ సుబ్రహ్మణ్యం తెలిపారు. కొన్నినెలలుగా ఏపీ, ఆంధ్రలో రూ.పది నాణెం సమస్య ఉంది. రిజర్వుబ్యాంక్ 2005, 2008, 2011, 2016ల్లో పది నాణేలు ముద్రించింది. వీటిమధ్య స్వల్ప తేడా కనిపిస్తోంది. దీంతో కొందరు వీటిని తీసుకోవడం మానేశారు. వారంక్రితం రిజర్వుబ్యాంక్ సెక్రటరీ కాకినాడలో బ్యాంకర్లతో సమావేశమయ్యారు. అప్పుడు ఈ నాణేల విషయం చర్చకు వచ్చింది. అనంతరం రిజర్వుబ్యాంక్ బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.రెండు,మూడురోజుల్లో బ్యాంక్‌ల వద్ద ఈ పోస్టర్లు ఏర్పాటు చేయనున్నారు.

టెక్నాలజీకి అనుగుణంగా ముందుకుసాగాలి

ఆదిత్యలో కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా స్టూడెంట్స్ చాప్టర్ ప్రారంభం

జగ్గంపేట/గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా స్టూడెంట్స్ చాప్టర్‌ను శనివారం ప్రారంభించారు. ఆదిత్య ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అవధాని ముఖ్య అతిథిగా విచ్చేశారు. సీఎస్ఐ సెక్రటరీ అనింద్యపాల్, సభ్యులు పి.జగన్నాధవర్మ, కోశాధికారి పి.బలరాం, ఆదిత్య కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్ డాక్టర్ టికె రామకృష్ణారావు, సీఎస్ఈ విభాగాధిపతి ఎం.అనిల్‌కుమార్ హాజరయ్యారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి కంప్యూటర్ సైన్స్ విశిష్టత, సీఎస్ఈ ప్రాధాన్యత, దాని ఆవశ్యకతను వివరించారు. సీఎస్ఐ ఆధ్వర్యంలో జాతీయ అంతర్జాతీయ సదస్సులు నిష్ణాతులైన ప్రొఫెసర్స్‌తో ప్రసంగాలు, పేపర్ ప్రజెంటేషన్లు, పలు ప్రాజెక్టుల రూపకల్పనకు ఇది వేదికగా నిలుస్తుందన్నారు. డాక్టర్ అవధాని మాట్లాడుతూ ఉద్యమం వల్లే మహాకార్యాలు సాధ్యమవుతాయని, ప్రయత్నం చేయనిదే ఏదీ సమకూరదన్నారు. వేగంగా రూపాంతరం చెందుతున్న నేటి విద్యకు అనుగుణంగా మారడం అలవాటు చేసుకోవాలన్నారు. క్షణక్షణం మార్పు చెందుతున్న టెక్నాలజీని విద్యార్థులు అందిపుచ్చుకుంటూ ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ వి.శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్.రమాశ్రీ, ఆర్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



ఆదిత్యలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభిస్తున్న దృశ్యం

ఎమ్ఆర్ టీకాలలో జిల్లా ప్రథమస్థానం

కాకినాడ సిటీ: 9 నెలల నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు తట్టు, రుబెల్లా టీకాలలో జిల్లా రాష్ట్రంలో ప్రథమస్థానంలో ఉంది. జిల్లాలో 12.10 లక్షల మంది పిల్లలకు టీకాలు వేయాలని లక్ష్యం కాగా, ఇప్పటి వరకూ 7,67,326 మందికి వీటిని వేసి 63.44 శాతం పూర్తి చేసి రాష్ట్రంలో ప్రథమస్థానంలో ఉంది. తర్వాత గుం టూరు 57.25, శ్రీకాకుళం జిల్లా 57.22 శాతంతో రెండు, మూడు స్థానాలలో ఉన్నాయి.

14న మీకోసం ప్రజావాణి రద్దు

కాకినాడ సిటీ: కృష్ణాష్టమిని పురస్కరించుకుని సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించాల్సిన మీకోసం-ప్రజావాణి గ్రీవెన్సెల్ కార్యక్రమాన్ని రద్దు చేశామని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. ఈ విషయాన్ని అర్జీదారులు గమనించిన సహకరించాలని ఒక ప్రకటనలో ఆయన కోరారు.

ఎంఆర్ వ్యాక్సిన్ వికటించి బాలుడికి అస్వస్థత

ఆత్రేయపురం: తట్టు, పొంగు వంటి ప్రాణాంతకమైన వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్యశాఖ మిజిల్స్ రూబెల్లా టీకాలను చిన్నారులకు అందిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లోని చిన్నారులను గుర్తించి వారం రోజుల నుంచి టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇదిలా ఉండగా ఆత్రేయపురం మండలం రాజవరం ప్రధాన పాఠశాలకు చెందిన రెండో తరగతి విద్యార్థి కొల్లి అంకిత్‌కుమార్ వ్యాక్సిన్ వికటించి అస్వస్థతకు గురయ్యాడు. ఈ విద్యార్థి ఇంటి దగ్గర ఒకసారి, పాఠశాలలో మరోసారి వ్యాక్సిన్ వేయించుకోవడంతో అస్వస్థతకు గురైనట్టు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేసిన విద్యార్థికి మార్కర్‌తో గుర్తించకపోవడంతో రెండోసారి టీకా వేశారు. రెండుసార్లు టీకా వేయించడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉందేమోనని కుటుంబ సభ్యులు కంగారుపడడంతో ఆ బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వైద్య సిబ్బంది వెంటనే బాలుడి వద్దకు చేరుకుని వైద్య సేవలందించారు. దీనిపై వైద్యాధికారి శ్రీనివాసవర్మను వివరణ కోరగా రెండుసార్లు వ్యాక్సిన్ వేయడం వల్ల ఎలాంటి నష్టం లేదన్నారు. కేవలం కంగారుపడిపోవడం అస్వస్థతకు గురైనట్టు తెలిపారు.


ఇంటర్నెట్ సాథీగా మత్స్యకార మహిళ ఎంపిక

కొత్తపల్లి: మహిళా సంఘాల సభ్యులకు ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ వాడకంపై ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించిన ఉప్పాడకు చెందిన మత్స్యకార మహిళ మడదా భూభీ నాంచారి ఎంపికయ్యారు. డిజిటల్ లిటరసీలో భాగంగా టాటా ట్రస్ట్, ప్రభుత్వ సహకారంతో జిల్లాలో స్వయం సహాయ సంఘాల్లో ఉన్న సంఘ సభ్యులను సాంకేతికంగా అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు మండలాల్లో 450 మంది ఇంటర్నెట్ సాథీలను నియమించి వారికి వెలుగు, సీపీఎఫ్, టాటా ట్రస్ట్‌చే శిక్షణ ఇచ్చారు. దీనిలో భాగంగా ప్రతీ గ్రామంలో సుమారు 1200 మంది మహిళా సంఘ సభ్యులకు ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ వాడకంలో ఇంటర్నెట్ సాథిగా ఎంపికైన భూభీనాంచారి శిక్షణ ఇవ్వాల్సి ఉంది. దీంతో 2500 మందికి శిక్షణ ఇచ్చి రాష్ట్రంలో అధికంగా సభ్యులకు శిక్షణ ఇచ్చారు. దీంతో ఇంటర్నెట్ సాథీగా ఆమెను ఎంపిక చేశారు. హైదరాబాద్‌లో సీపీఎఫ్ జాయింట్ డైరెక్టర్ వాసు ఆమెకు అవార్డు ప్రదానం చేశారు. డీఆర్‌డీఏ పీడీ ఎస్.మల్లిబాబు ఇంటర్నెట్ సాథీగా ఎంపికైన ఆమెకు ప్రసంసాపత్రం అందచేసి అభినందనలు తెలిపారు.



ఇంటర్నెట్ సాథీగా ఎంపికైన మహిళకు ప్రసంసాపత్రం ఇస్తున్న డీఆర్‌డీఏ పీడీ మల్లిబాబు

హార్టీసెట్‌లో శిరీషకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్



రామచంద్రపురం: హార్టీకల్చర్ బీఎస్సీలో ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన హార్టీసెట్‌లో తమ కళాశాల విద్యార్థులు స్టేట్ ఫస్ట్ ర్యాంక్, 8వ ర్యాంక్‌లను సాధించినట్లు ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.సత్తిరాజు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామానికి చెందిన వరాల కనక శిరీష ఈ ప్రవేశ పరీక్షలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా దోనిపాటి శ్రీలక్ష్మి 8వ ర్యాంక్‌ను పొందినట్లు తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను, వారికి శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులను ప్రిన్సిపాల్ సత్తిరాజు అభినందించారు.

స్మృత్యంజలి



చిలుకూరి సీతామహాలక్ష్మీ కుమారి

అమ్మా!
అయినవాళ్ళని నమ్మితే ఆస్తిని అంతా కాజేసినారు 30 సం॥లుగా ఆర్థికంగా, మానసికంగా శారీరకంగా, ఎన్నో బాధలు అనుభవించి నేడు వాటినుంచి విముక్తి పొంది నావు పుట్టింటి తరుపు వాళ్ళు కాని, అత్తింటి తరుపు వారు కాని ఏ ఒక్కరూ ఇది మోసము అన్యాయము అని అనలేక పోయినారు. అటువంటి వారినుండి ప్రత్యక్షముగాకాని, పరోక్షముగాకాని, ఫోను ద్వారాకాని మాకు ఏ విధమైన సానుభూతి ఓదార్పు పరామర్శలు అక్కర్లేదు. భగవంతుడు నీకు శాంతి ప్రసాదించాలని...

మీ కుమారుడు **చిలుకూరి వెంకటేశ్వరరావు** మరియు **ఆత్మీయులు**

గోపాలకృష్ణ వీధి, 11-5-1/1, రామారావుపేట, కాకినాడ

16న మండల సర్వసభ్య సమావేశం

మారేడుమిల్లి: ఈనెల 16వ తేదీన మారేడుమిల్లి మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు మండల అభివృద్ధి అధికారి కేవీఎస్ సూర్యనారాయణ తెలిపారు. ఎంపీపీ కొండ్ల సీతామహాలక్ష్మి అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు సమస్యలపై చర్చిస్తార న్నారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 2గంటల నుంచి స్థానిక

- అదే రోజు వివిధ కార్పొరేషన్ల రుణాల మంజూరుకు ఇంటర్వ్యూలు

ఆంధ్రాబ్యాంకులో 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాల మంజూరుకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఎంపిక నిమిత్తం ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. సంబంధిత ధ్రువ పత్రాలతో లబ్ధిదారులు నిర్ణీత సమయంలో హాజరు కావాలన్నారు.

భూమి ఆక్రమించారంటూ ఐటీడీఏ ఎదుట ధర్నా

రంపచోడవరం: గంగవరం మండలం లోని రాములదేవపురంలోని గిరిజనుల భూములను గిరిజనేతరులు ఆక్రమించారంటూ శనివారం ఐటీడీఏ ఎదుట ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమ, సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. తమ భూమికి 1990లో ప్రభుత్వం 9 ఎకరాల భూమిని పంపిణీ చేసి డి-నమూన పట్టాలు ఇచ్చిందన్నారు. ప్రస్తుతం ఆ భూమిని గిరిజనేతరులు ఆక్రమించారన్నారు. ఈ విషయమై ఆర్డీవో స్పందించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

అల్లూరి స్ఫూర్తితో ఉద్యమించాలి

ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి జాని

చింతూరు: విద్యార్థులు చదువుతో పాటు విద్యా రంగ సమస్యలపై ఉద్యమించాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి పొడియం జాని పేర్కొన్నారు. ఈమేరకు ప్రతి విద్యార్థి అల్లూరి సీతారామరాజుని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం ఏజీహెచ్ఎస్ పాఠశాలలో ఎస్ఎఫ్ఐ జెండాను ఆవిష్కరించారు. ఎస్ఎఫ్ఐ జెండాను సంఘ యూనిట్ లీడర్ సోడె శాంతికుమారి ఎగురవేయగా జాని విద్యారంగ సమస్యలపై మాట్లాడారు. స్వాతంత్ర్య కోసం బ్రిటిష్ పాలకులను అల్లూరి, భగత్‌సింగ్, రాజగురు సుఖదేవ్ వీరులు ఎదిరించి పోరాడారన్నారు. వారి త్యాగ ఫలితంగా మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 70ఏళ్ల గడచినప్పటికి విద్యా రంగంలో సమస్యలు మాత్రం పరిష్కారించలేకపోతున్నారన్నారు. సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు వీరుల స్ఫూర్తితో నడుం బిగించాలన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు సుమన్, రాజకుమార్, శంకర్, ప్రేమలత, స్వర్ణ, కళ్యాణి పాల్గొన్నారు.

సత్యదేవునికి ఘనంగా ప్రాకార సేవ


అన్నవరం: వరుస సెలవు దినాలు, వివాహాల సీజన్‌తో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుని సన్నిధికి రద్దీ పెరిగింది. శనివారం అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. సుమారు నాలుగువేల వ్రతాలు జరగగా వివిధ విభాగాల ద్వారా రూ.40లక్షల ఆదాయం లభించింది. వసతి గదులు దొరక్క భక్తులు అవస్థలు ఎదుర్కొన్నారు. రద్దీ నేపథ్యంలో రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల సిఫా ర్సుల లేఖలు కుప్పలు, తిప్పలుగా వచ్చిపడు తున్నారు. మరో రెండు రోజులు పాటు రద్దీ కొనసాగుతుందని అధికారులు అంచనా వే స్తున్నారు. శనివారం స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం వేచి ఉం డాల్సి వచ్చింది. స్వామి వారి ప్రాకార సేవ శనివారం భక్తుల గోవింద నామస్మరణల నడు మ ఘనంగా జరిగింది. ఉదయం 10గంట లకు స్వామి, అమ్మ వార్లను వెండి తిరుచిపై ఆశీనులు గావించి ప్రధాన రాజగోపురం చు ట్టూ ముమ్మారు ప్రదక్షిణ గావించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

నేడు పాలక మండలి సమావేశం

దేవస్థానం అభివృద్ధికి పలు అంశాలపై నేడు పాలకమండలి కొలువు దీరనుంది.

రాష్ట్రంలో అతి పెద్ద నియోజకవర్గంగా రంపచోడవరం

● రాష్ట్ర విభజన, జరగని నియోజకవర్గ విభజనతో పెరిగిన భౌగోళిక పరిధి
● భారంగా మారుతున్న అభ్యర్థిత్వాలు



రంపచోడవరం నియోజకవర్గం కొత్త రూపు

రంపచోడవరం: రాష్ట్ర పునర్విభజన పుణ్యమాని రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ భౌగోళిక రూపు మారిపోయింది. ఏడు మండలాలుగా ఉండే ఈనియోజకవర్గం రాష్ట్ర పునర్విభజన చట్టంతో తెలంగాణ నుంచి విలీనమైన నాలుగు మండలాలతో కలిపి 11 గిరిజన మండలాలతో అతిపెద్ద ఎస్టీ రిజర్వుడు అసెంబ్లీ సెగ్మెంట్‌గా మారింది. ఒక విధంగా ఈఅసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థిత్వాలు అన్ని కోణాల్లోనూ భారంగా మారుతున్నాయి. రాష్ట్ర విభజనతో 2014లో జిల్లాలో విలీనమైన నాలుగు మండలాలతో జిల్లాలో మండలాల సంఖ్య 60 నుంచి 64కు చేరాయి. విలీన మండలాలను రంపచోడవరం నియోజకవర్గంలో కలుపుతూ కేంద్రం చర్యలు తీసుకుంది. ఆమేరకు చింతూరు, ఎటపాక, వరరామచంద్రపురం, కూనవరం మండలాలు ఇక్కడ కలిశాయి. పాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యార్థం నాలుగు మండలాల కోసం ప్రత్యేకంగా ఎటపాకలో రెవెన్యూ డివిజన్, చింతూరు కేంద్రంగా ఐటీడీఏను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈక్రమంలో పునర్విభజన చట్టానికి లోబడి జరిగే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో నాలుగు మండలాలకు కలిపి ఓ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటవుతుందని ప్రభుత్వంతో పాటు రాజకీయ పార్టీలు కూడా భావించాయి. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇందుకు సుముఖంగా లేకపోవడంతో నియోజకవర్గాల పెంపు లేదన్నది తేటతెల్లమైంది. దీంతో 2019 ఎన్నికలకు ఈనాలుగు మండలాలు రంపచోడవరం నియోజకవర్గంలోనే కొనసాగుతాయన్నది దాదాపుగా తేలిపోయింది. ఫలితంగా 2014 వరకూ ఏడు గిరిజన మండలాలతో 4,111 చదరపు కిలోమీటర్ల భౌగోళిక విస్తీర్ణంగా ఉన్న రంపచోడవరం నియోజకవర్గం 11గిరిజన మండలాలతో 6,228 చదరపు కిలోమీటర్ల భౌగోళిక విస్తీర్ణ స్థాయికి చేరింది. ఈపరిణామంతో 2019 నాటికి రంపచోడవరం ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం 11 మండలాలు, 183 పంచాయతీలు, 829 గ్రామాలు, 345 పోలింగ్ కేంద్రాలతో తాజా లెక్కల ప్రకారం 2,36,288 మంది ఓటర్లతో రూపుదిద్దుకుంటోంది. ఇది భౌగోళికంగా రంపచోడవరం నియోజకవర్గానికి చోటు చేసుకునే మార్పే కాకుండా రాజకీయంగా కూడా ఈమార్పు అనేక పరిణామాలకు దారి తీస్తోంది.

ముఖ్యంగా అభ్యర్థిత్వాల ఖరారు, ఎన్నికల వ్యయం, ఓటర్లను ప్రభావితం చేయడం వంటి అంశాలు ఈఎన్నికలను శాసించనున్నాయి. మునపటి రంపచోడవరం నియోజకవర్గంలోనే ఎన్నికల వేళ ఏ అభ్యర్థి అయినా నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో పర్యటించడం భారంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు 11 మండలాలతో ఏఅభ్యర్థి అయినా నియోజకవర్గంలో పర్యటించడం సాధ్యమయ్యే పనే కాదు. ఏప్రాంతం నుంచి అభ్యర్థిని ఎంపిక చేసినా సదరు అభ్యర్థి ఏదో ఒక ప్రాంతానికి కొత్తవారే అవుతారు. వీరిని ఆ ప్రాంత ఓటర్లకు పరిచయం చేయడం కూడా ఆయా రాజకీయ పార్టీలకు కష్టమైన పనే! ఈ పరిస్థితుల్లో ఇక్కడి అభ్యర్థిత్వాలను ఖరారు చేయడం కూడా ఆయా పార్టీలకు భారమే. అసెంబ్లీ నియోజకవర్గమే అయినా ఇంచుమించు పార్లమెంటు నియోజకవర్గం మాదిరిగా 11 మండలాల గిరిజన ప్రాంతం కొనసాగుతుంది. ఈపరిస్థితుల్లో రాజకీయ పార్టీలు కూడా ఇక్కడ ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. గతంలో మాదిరి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక కాకుండా ఆరు నెలల నుంచి ఏడాది మధ్య కాలంలో అభ్యర్థిని ఇక్కడ ఖరారు చేయాలని కూడా ఆయా పార్టీలు భావిస్తున్నాయి. ఈనియోజకవర్గం విషయంలో పొత్తుల అంశాన్ని కూడా ముందుగానే తేల్చుకోవాలని ఆయా ప్రధాన పార్టీలు చూస్తున్నాయి. ఇక విశ్లేషణల విషయానికి వస్తే గత ఎన్నికలతో పోల్చి చూడటానికి కూడా వీలు లేకుండా ఉంది. ఏదిఏమైనా వచ్చే 2019 ఎన్నికలకు నియోజకవర్గాల విభజన లేకుండా 11మండలాల రంపచోడవరం నియోజకవర్గంగా జరిగితే మాత్రం అన్ని విధాలా ఇటు ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు భారమే!

జడేరులో వైద్య శిబిరం

165మంది రోగులకు వైద్య పరీక్షలు


జడేరులో రామకృష్ణామిషన్ నిర్వహిస్తున్న వైద్య శిబిరం

గంగవరం: రామకృష్ణామిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో శనివారం జడేరులో వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో డాక్టర్ కె.రామారావు, డాక్టర్ ఎస్‌పి పరాసర 165మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 45మందికి రక్తపరీక్షలు, నలుగురు ఈసీజీ పరీక్షలు నిర్వహించారని రామకృష్ణామిషన్ కార్యదర్శి స్వామి కపాలీషా నందాజీ మహారాజ్ తెలిపారు. వైద్య శిబిరాన్ని జడేరు సర్పంచ్ వెంకటరమణ, ఎంపీటీసీ సభ్యురాలు బుల్లమ్మ, ఉపసర్పంచ్ నాగిరెడ్డి, పంచాయతీ కార్య దర్శి వీరబాబు సందర్శించి రోగులకు మందులు పంపిణీ చేశారు. రామకృష్ణామిషన్ సేవలు ప్రశంసించారు. కార్యక్రమంలో క్యాంప్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, రామకృష్ణా మిషన్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రామకృష్ణామిషన్ కార్యదర్శి స్వామి కపాలీషా నందాజీ మహారాజ్ తెలిపారు.

ఆకుమామిడికోటలో తాగునీటి కష్టాలు


ఆకుమామిడికోటలో ఓవర్‌హెడ్‌ట్యాంక్

మారేడుమిల్లి: మండలంలోని చావడికోట పంచాయతీ ఆకుమామిడికోట గ్రామంలో గిరిజనులు తాగునీటి కోసం కటకటలాడుతున్నారు. ఓవర్‌హెడ్ ట్యాంక్ ద్వారా సరఫరా అవుతున్న తాగునీరు నెల రోజులుగా నిలిచిపోవడంతో గ్రామ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేక కొండ కాలువల ద్వారా వచ్చే చెలమ నీటినే వినియోగిస్తున్నారు. దీంతో వ్యాధుల బారిన పడుతున్నారు. మూడు నెలలు క్రితం పంచాయతీ కార్యదర్శి బదిలీపై వెళ్లారు. నూతనంగా నియమితులైన కార్యదర్శి విధుల్లో చేరక పోవడంతో ప్రజల తాగునీటి కష్టాలు తీరలేదు. మరమ్మతుకు లోనైన మోటార్‌ను బాగుచేయించి తాగునీటి సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

దీపం గ్యాస్ కనెక్షన్ అందక లబ్ధిదారుల ఇక్కట్లు

డొంకరాయి: డబ్బులు చెల్లించి సుమారు 2నెలలు గడుస్తున్నా దీపం పథకంలో మంజూరైన గ్యాస్ కనెక్షన్లు అందకపోవడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. దీపం పథకంలో ఎంపికైన 100మంది గిరిజనేతరులు 50శాతం సబ్సిడీగా ఒక్కొక్కరూ రూ.2,700 చొప్పున గ్యాస్ డీలర్లకు సొమ్ము చెల్లించి 2నెలలు గడుస్తున్నా తమకు ఇంత వరకు గ్యాస్ కనెక్షన్లు అందలేదని వారు వాపోతున్నారు. గ్యాస్ డీలర్లను అడిగితే దరఖాస్తులు కనపడటంలేదని మరోసారి దరఖాస్తు ఇవ్వండని, కంపెనీ నుంచి అరకొరగా సరఫరా ఉండటంతో సకాలంలో గ్యాస్ కనెక్షన్లు అందించలేకపోతున్నామని చెబుతూ కాలం గడుపుతున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా గిరిజనులకు ఉచితంగా అందిచాల్సిన 5కిలోల గ్యాస్ కనెక్షన్లు ఇంతవరకు ఈ ప్రాంతంలో ఒక్కటికూడా అందించలేదని, ఇప్పటికైనా అధికారులు ఈవిషయంలో జోక్యం చేసుకుని తమకు త్వరితగతిన గ్యాస్ కనెక్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

పొగ రహిత గ్రామమే లక్ష్యం: సర్పంచ్


జడేరులో గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేస్తున్న దృశ్యం

గంగవరం: పొగరహిత గ్రామంగా జడేరు పంచాయతీని తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని సర్పంచ్ ఎం.వెంకటరమణ అన్నారు. శనివారం జడేరులో గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ పరిధిలోని జడేరు, పులుమగొంది, ఏటిపల్లి గ్రామాల్లో లబ్ధిదారులను గుర్తించి ఇప్పటి వరకు 60శాతం గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశామన్నారు. నిరుపేద గిరిజనులకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కల్పించేందుకు పొగరహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటు న్నామన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నాగిరెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు బుల్లమ్మ, టీడీపీ జిల్లా రైతు కార్య దర్శి కనిగిరి రాంబాబు, జన్మభూమి కమిటీ సభ్యులు శివరామకృష్ణ, తమ్మారెడ్డి, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు దుర్గారావు, కార్యదర్శి వీరబాబు పలువురు వార్డు సభ్యులు పాల్గొన్నారు.



వర్షాకాలంలో ఏరువాడ కొండరెడ్లకు ఎన్ని కష్టాలో

రేషన్ కోసం వాగులు వంకలు దాటాల్సిందే





తులసిపాకలో రేషన్ సరుకులు తీసుకుని వాగులు దాటి వెళ్తున్న ఏరువాడ గ్రామస్థులు

మోతుగూడెం: రేషన్ సరుకులు తీసుకోవాలంటే పది కిలో మీటర్లు అడవిలో ఎత్తైన గుట్టలు ఎక్కి దిగి రావాలి. వర్షాకాలంలో పొంగుతున్న పెద్దపెద్ద వాగులు, కొండకోనలు దాటి వచ్చి రేషన్ సరుకులు తీసుకోవాలి. ఏన్నో ఏళ్లుగా ఆ గ్రామస్థులు పడుతున్న కష్టాలు అంతింతాకావు. ఇదే చింతూరు మండలం ఏరువాడ కొండ రెడ్ల గ్రామం. చింతూరు మండలం చదలవాడ పంచాయతీ పరిధి లోని అతి దట్టమైన అటవీ ప్రాంతంలో ఈగ్రామం ఉంది. ఇక్కడ 26 కుటుంబాల కొండరెడ్ల ప్రజలు జీవిస్తున్నారు. చిన్నాపెద్దా కలిసి 113మంది జనాభా. ఆ గ్రామం వెళ్లాంటే తులపికా నుంచి సుమారు 11కిలో మీటర్లు పెద్దపెద్ద వాగులు, వంకలు, ఎత్తైన గుట్టలు ఎక్కుతూ దిగుతూ వెళ్లాలి. ఆ గ్రామంలో ఎవరికైనా వైద్య అవసరం ఉన్నా లేదా గర్భిణులను తీసుకురావాలన్నా సాధ్యంకాదు. ఆ గ్రామా నికి ఏమైన సరుకులు తీసుకు వెళ్లాలన్నా కష్టమే. ప్రతీ నెల వీరు రేషన్ సరుకులు తీసుకొని వెళ్లే పరిస్థితి చూస్తే ఎంత కష్టమో అర్థం అవుతుంది. ఈగ్రామంలోని ప్రజలు అడవిపైనే జీవిస్తున్నారు, కొండ చీపుర్లు, వెదురు అల్లికలు, తేనేసేకరణ ఇతర అటవీ ఫల సాయాల ద్వారానే వీరి జీవనాధారం. ఈగ్రామస్థులను గుట్టలపై నుంచి క్రిందికి దించేందుకు ఇటీవల చింతూరు ఐటీడీఏ పీవో జి.చిన్న బాబు ఆ గ్రామం వెళ్లి ప్రజలతో చర్చించారు. వారికి తులసిపాక ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడం, మంచి సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో కొందరు సుముఖంగా ఉన్నా మరికొందరు అభ్యంతరం చెప్పారు. వర్షాకాంలో ఈగ్రామం చేరుకోవాలంటే సోకు లేరు లాంటి పెద్దపెద్ద వాగులు దాటాలంటే వీరికి నరకంగా ఉం టుంది. వాగు ఉధృతి ఎక్కువగా ఉంటే ప్రాణాలు కూడా పోవచ్చు, ఏదైన ఆరోగ్య సమస్యలు వస్తే తులసిపాక (గొడ్లగూడెం) ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి రావాలంటే 15కిలో మీటర్లు అడవి దాటి రావాలి, తలపై సరుకులు, చంకలో పిల్లలతో గ్రామంలోని మహిళలు వాగులు దాటుతూ సాహసం చేస్తుంటారు. అలాచేయకపోతే వారు ఆ గ్రామా నికి చేరుకోలేరు.ఇప్పటికైనా ఏరువాడ గ్రామాన్ని తులసిపాక ప్రాం తంలో పునరావాసం కల్పిస్తే ఆ ప్రజల కష్టాలు తీరతాయని భావిస్తున్నారు.

దోమలతో ఇక్కట్లు

అడ్డతీగల: అడ్డతీగలలో ఒక ప్రక్క దోమలు, మరోప్రక్క విద్యుత్ కోతలతో ప్రజలు సతమతమవుతున్నారు. పది రోజులు నుంచి పారిశుధ్య వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, దోమలు పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు పడుతున్న కష్టాలు స్థానిక నాయకులు, అధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

విద్యుత్ సమస్యతో ఇక్కట్లు

వై.రామవరం: మండలంలో తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతీ రోజూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల నిర్వహణకు ఆటంకం ఏర్పడుతుంది. ప్రభుత్వాస్పత్రిలో విద్యుత్ సమస్య తలెత్తడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విద్యుత్ సమస్యతో మోటార్లు పనిచేయక తాగునీటికి ఎద్దడి ఏర్పడుతుంది. తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోతున్నా సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ముద్రగడకు మద్దతుగా కాపుల నిరసన

తునిరూరల్: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభానికి మద్దతుగా ఎస్.అన్నవరంలో పాతసంచుల సంఘ జట్టుకూలీల ఆ ధ్వర్యంలో శనివారం అధిక సంఖ్యలో కాపులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి కాపు జేఏసీ సభ్యులు సకురు నాగేంద్ర నేహ్రూ, నర్సే శివాజీ, వంగలపూడి గొవిందుబాబు, గరగ సూరిబాబు, కుసనం దోరబాబు హాజరయ్యారు. కాపులను బీసీల్లో చేర్చాలంటూ నినాదాలు చేశారు. కాపు జేఏసీ సభ్యులు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆడినమాట తప్పారని, పాయాత్రను అడుగుముందుకు పడనివ్వకుండా ప్రభుత్వం నిరంకుశ ధోరణి అవలంబిస్తోందని అన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన శాంతియుత సమరం కొనసాగుతూనే ఉంటుందన్నారు కార్యక్రమంలో పలెవల వెంకటేశ్వరావు,జ్వరపరెడ్డి సత్తిబాబు,నాగం గోవిందు, అడపా ఈశ్వరుడు, వంగలపూడి చిన్నదోర ,చిక్కాల రమేష్ తదితరులున్నారు.

మాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శ

తొండంగి అర్బన్: ఇటీవల హఠాన్మరణం పొందిన దానవాయిపేట మాజీ సర్పంచ్ మడ దా రామచంద్రరావు కుటుంబసభ్యులను శనివారం యనమల కృష్ణుడు పరామర్శించారు. రామచంద్రరావు దానవా యిపేట సర్పంచ్‌గా దానవాయి పేటతో పా టు చుట్టుపక్కల గ్రామాల అభి వృకి చేసిన కృషి అజరామరమన్నారు. ఆయన లేని లోటు మత్స్యకార జాతికి పూడ్చ లేనిదన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మడదా పరమేశ్వరరావు, హేమంత్ కుమార్‌ను ఓదార్చారు. ఆయన వెంట చొక్కా హరిబాబు, కోడ వెంకటరమణ, మురాలశెట్టి సత్యనారాయణ, సూరాడ రమణ, పేకేటి హరికృష్ణ తదితరులు ఉన్నారు.

శిథిలావస్థలో అంగన్‌వాడీ కేంద్రాలు

ఆందోళనలో చిన్నారుల తల్లిదండ్రులు

దేవీపట్నం: అంగన్‌వాడీ సెంటర్లు శిథిలావస్థకు చేరటంతో పిల్లలను సెంటర్‌కు పంపించాలంటే తల్లిదండ్రులు భయాందోళనలు చెందుతున్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలోనిమారేడుమిల్లి ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే దేవీపట్నం మం డలంలో పాముగండి పంచాయతీ సిహెచ్.గంగవరం, దొనలంక, మద్దిరాతిగూడెంలోని అంగన్‌వాడీ సెంటర్లు శిథిలావస్థకు చేరాయి. శ్లాబ్ నుంచివర్షపునీరు కారడంతో గోడలు చెమర్చి పెచ్చులూడుతున్నాయని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయాందోళనలో దినదినగండంగా గడుపుతున్నామని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతులు చేపట్టాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

42 మందికి ఉద్యోగ అవకాశం

తునిరూరల్: యనమల ఫౌండేషన్, వికాస అధ్వర్యంలో స్దానిక డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మినీ జాబ్ మేళాకు వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు హాజరైన 130 మంది అభ్యర్థులకు ముఖాముఖీ నిర్వహించారు. 42మందిని ఎంపిక చేసి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.

కానరాని వర్షం.. ఎండుతున్న నారుమళ్లు



నారుమళ్లు మోటారు నీటితో తడుపుకుంటున్న రైతు

చింతూరు: వర్షం ఊరిస్తోంది. జల్లులకే పరిమితమవుతోంది. దీంతో వరి నారుమళ్లు ఎండిపోతున్నాయి. వరి పొలాల్లో నీరు నిల్వలేక చివరకు నాట్లు కూడా వేసే పరిస్థితి మండలంలో కానరావడంలేదని రైతులు వాపోతున్నారు. చింతూరు మండలంలో ప్రతి ఏటా వరద ప్రభావం నుంచి పంటను రక్షించుకునేందుకు ఆగస్టు 15 తర్వాత వరి నాట్లు వేస్తుంటారు. ఈఏడాది జూలైలో

నాట్లు పడే పరిస్థితి లేదు

ఇక్కడ విస్తారంగా వర్షాలు కురిశాయి. ఆగస్టు ప్రారంభం నుంచి వర్షం జల్లులు వరకే పరిమితం కావడంతో వరి కుంటల్లో నీరు నిల్వ లేకుండా పోయిందని రైతులు చెబుతున్నారు. దీంతో నాట్లు వేసే పరిస్థితి కానరావడం లేదంటున్నారు. కొన్ని గ్రామాల్లో వరి నారు ఎండిపోతుం డడంతో రైతులు మోటార్ల ద్వారా నారును తడుపుకుం టున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈఏడాది కరువు పరిస్థితి ఏర్పడక తప్పదని రైతులు వాపోతున్నారు. గతేడాది వరి పంట చింతూరు మండలంలో ఆశించిన స్థాయి కంటే ఎక్కువ మొత్తంలో పండింది. దీంతో ఈఏడాది రైతులు వరి పంటపై దృష్టి సారించారు. దీనికి తోడు మిర్చి, మినుము లాంటి పంటలు పండినప్పటికి ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈక్రమంలో వరిపై దృష్టి సారించారు. ఐతే వర్షాలు సరిపడినంతగా కురవక పోవడంతో రైతులు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

రోడ్డు మరమ్మతులు చేపట్టరూ!

అధికారులకు మొరపెడుతున్న కుటకరాయి గ్రామస్థులు



రాళ్లు లేచి అధ్వానంగా మారిన మద్దిరాతిగూడెం-కుటకరాయి రోడ్డు

దేవీపట్నం: రాళ్లు లేచిపోయి అధ్వానంగా ఉన్న రోడ్డుకు మరమ్మతులు చేసి రోడ్డును పునర్నిర్మించాలని కుటకరాయి గ్రామస్థులు కోరుతున్నారు. చొప్పకొండ పంచాయతీ మద్దిరాతిగూడెం నుంచి కుటకరాయి మధ్య సుమారు 4 కిలో మీటర్ల కొండఘాటీ రోడ్డు రాళ్లు లేచి అధ్వానంగా ఉంది. ఈ రోడ్డులో నడవడానికి నరకంగా మారిందని గ్రామస్థులు వాపోతున్నారు. ఈవిషయమ్మై ఐటీడీఏ అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా ఫలితం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఐటీడీఏ గ్రీవెన్స్‌సెల్‌లో అధికారులకు ఈ సమస్యపై వినతి ఇచ్చామని గ్రామస్థులు చెబుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు.

ఔషధ మొక్కల తనిఖీ

ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ ఔషధ మొక్కల అభివృద్ధి సంస్థ సభ్యులు



మొక్కలను పరిశీలిస్తున్న జాతీయ ప్రొడక్టివిటీ సంస్థ సభ్యులు

రాజవొమ్మంగి: రాజవొమ్మంగి అటవీ శాఖ పరిధిలోని వివిధ సెక్షన్‌ల్లో ఔషధ మొక్కలను ఢిల్లీ జాతీయ ఔషధ మొక్కల అభివృద్ధి సంస్థ తనిఖీ చేసింది. శనివారం రేంజ్ పరిధిలోని వయ్యాడ సెక్షన్, కిమ్మలగెడ్డ వన సంరక్షణ సమితి, కొట్టంపాలెం, కొచ్చావారి వీధిలోని 45హెక్టార్లలో 2015-16లో నాటిన నాగ దుద్దిలం, మారేడు మొక్కల పురోగతిని సంస్థ సభ్యులు పరిశీలించారు. ఈమొక్కలతో పాటు సహజసిద్ధంగా మొలిచిన నల్లమద్ది, నేల ఉసిరి, సొమెంత, రేల వంటి వాటిని గుర్తించి వాటి ఎదుగుదలను గుర్తించారు. ఢిల్లీ సంస్థ నుంచి వచ్చిన ఎస్.బండారి, కె.ఇంద్రజిత్, టి.కిరణ్‌లు మొక్కలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏలేశ్వరం సబ్ డీఎఫ్‌వో శ్రీనివాసరావు, స్థానిక రేంజర్ టి.నాగేశ్వర్రావు, సెక్షన్ అధికారి టి.సత్యనారాయణ, ఎఫ్‌బీవో పి.శ్యామ్ కుమార్ తదితరులు ఉనారు.

కృష్ణాష్టమి వేడుకలు

తుని: స్థానిక శ్రీప్రకాష్ విద్యాసంస్థలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అందరిని ఆకట్టుకున్నారు. కృష్ణుడు ఉట్టికొట్టే కార్యక్రమంలో చిన్నారులు ఆహుతులను అలరించారు. కృష్ణు డి జననం, రేపల్లెకు కృష్ణుని తీసుకుని వెళ్లడం, దేవకి, వసుదేవులను చెరసాలలో పెట్ట డం, యశోద, నందుల వివరణ, పూతన రాక్షసిని, శకటాసురులను చంపడం, మన్ను తిన్న కృష్ణుడు లోకాలను చూపించడం, రోలుతో మద్ది చెట్లను లాగడం, కృష్ణుడు వెన్న దొంగిలించడం, కాళీయ మర్దనం, గోవర్ధన గిరిని ఎత్తడం, వేణుగానం, గోపికలతో నాట్య ప్రదర్శన, కృష్ణావతారం వంటి అంశాలతో విద్యార్థులు ప్రదర్శించిన తీరు ఆహుతులను అలరించింది. శ్రీప్రకాష్ సీనియర్ ప్రిన్సిపాల్ ఎం.మూర్తి, ఎం.శ్రీనివాస్, ఫ్రోక్టర్‌లు వి.మాధవి, పాల్గొన్నారు.

ర్యాలి కేశవస్వామి పవిత్రోత్సవాలకు అంకురార్పణ



ర్యాలి జగన్మోహినీ కేశవస్వామికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్న దృశ్యం

ఆత్రేయపురం: ర్యాలి జగన్మోహిని కేశవ స్వామి ఆలయంలో స్వామి పవిత్రోత్సవాలకు శనివారం అంకురార్పణ చేశారు. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం శ్రీమాన్ శ్రీనివాసుల వేంకటాచార్యుల ఆధ్వర్యంలో వేదపండితులు పవిత్రోత్సవాలు నిర్వహించారు. వేదస్వస్తితో ఆలయ ప్రదక్షిణలు, విష్వక్సేనపూజ, పుణ్యాహ వచనం, రుత్విక్‌వరుణం, దీక్షాధారణ, అకల్మష హోమం, పూర్ణాహుతి, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. సాయంత్రం 4.36గంటలకు మృత్సంగ్రహణం, యాగశాల ప్రవేశం, అంకురార్పణ, వాస్తుపూజ, ధ్వజారోహణం, నీరాజన మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈవో వై.వెంకటేశ్వరరావు దంపతులు పూజల్లో పాల్గొన్నారు. ఏడాదిపాటు స్వామికి సమర్పించే పూజల్లో సకల దోషాల పరిహారార్థం మూడ్రోజులపాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాలభక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో ఏర్పాట్లు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు.

వాడపల్లి వెంకన్న ఆలయంలో పోటెత్తిన భక్తజనం





ప్రత్యేక అలంకరణలో వేంకటేశ్వర స్వామి, వాడపల్లి వెంకన్న ఆలయంలో అన్నదాన పథకానికి విరాళం అందజేస్తున్న దృశ్యం

ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తజనం పోటెత్తారు. వేలాదిమంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. వేకువజామునే సుప్రభాతసేవ, నీరాజన మంత్రపుష్పం, పుణ్యాహవచనాన్ని అర్చక బృందం నిర్వహించింది. అనంతరం స్వామికి అష్టోత్తర పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేసి, స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ చైర్మన్ కరుటూరి నరసింహారావు ఆధ్వర్యంలో ఈవో ముదునూరి సత్యనారాయణరాజు ఏర్పాట్లు నిర్వహించారు. అనంతరం వేలాదిమందికి అన్నసమారాధన నిర్వహించారు.

వెంకన్న అన్నదాన పథకానికి రూ.50,116 విరాళం

వాడపల్లి వేంకటేశ్వరస్వామి అన్నదాన పథకానికి రాజమహేంద్రవరానికి చెందిన గొలుగూరి సూర్యనారాయణరెడ్డి, భారతి దంపతులు రూ.50,116 విరాళాన్ని అందజేశారు. ఆలయ చైర్మన్ కరుటూరి నరసింహారావు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు దాతలకు స్వామి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ధర్మకర్తలమండలి సభ్యులు ఏపుగంటి వెంకన్న, తూము వెంకట్రావు, వేగేశ్న లక్ష్మీపతిరాజు, పడాల పద్మావతి పాల్గొన్నారు.

సీనియర్ ఆర్టిస్టులపై అన్నదాత సుఖీభవ



జగ్గంపేట: మండలంలోని సీతానగరంలో అన్నదాత సుఖీభవ షూటింగ్ శనివారం కూడా జరిగింది. సినీనటుడు ఆర్.నారాయణమూర్తి సొంత బ్యానర్ స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై సన్నకారు కుటుంబం ఇబ్బందులపై నిర్మిస్తున్న చిత్రం లో సీనియర్ ఆర్టిస్టులపై పలు సన్నివేశాలు చిత్రీకరించారు. నటులు జె.జగత్‌నటరాజ్, టాన్యా ఆర్. నారాయణమూర్తి కొడుకు కోడళ్లుగా సినిమాలో నటిస్తుండగా సన్నకారు భార్య పాత్రలో జగదీశ్వరి, ఆర్.నారాయణమూర్తి భార్య పాత్రలో లక్ష్మీప్రసన్న నటిస్తున్నారు. త్రినాథ్, వంగపండు ప్రసాద్, నర్సయ్య, రవి, సత్యనారాయణ తదితరులు పలు పాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణ చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి అభిమానులు, సినీ ప్రేక్షకులు నగరం తరలివస్తున్నారు.

అన్నదాత సుఖీభవతో తొలిపరిచయం: టాన్యా



ఆర్.నారాయణమూర్తి నిర్మిస్తున్న అన్నదాత సుఖీభవ చిత్రంతో తొలిపరిచయమవుతున్నా. తొలుత పలు సీరియల్స్, యాడ్ ఫిల్మ్‌లో నటించాను. ఈ చిత్రంలో ఆర్.నారాయణమూర్తి కోడలిగా నటిస్తున్నాను. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతానని ఆకాంక్షిస్తున్నా.

నటుడిగా, అసిస్టెంట్ డ్యాన్సర్‌గా 225 చిత్రాల్లో నటించా: జగత్‌నటరాజ్



నటుడిగా, అసిస్టెంట్ డ్యాన్సర్ మాస్టర్‌గా ఇప్పటి వరకు 225 సినిమాల్లో నటించా. ఐదు చిత్రాల్లో నటిస్తున్నా. రోబో, దేశముదురు, శంకర్ దాదా జిందాబాద్, చెన్నకేశవరెడ్డి, విజయేంద్ర వర్మ వంటి సినిమాలు గుర్తింపునిచ్చాయి. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో బద్రి, మహేష్‌బాబుతో అతిథి సినిమాలు చేశాను. సింహాద్రి, సువ్వొస్తావని, నాగ, చిరుత వంటి బిగ్‌హిట్ చిత్రాల్లో నటించా. తొలిచిత్రం మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య సినిమాతో ఇండస్ట్రీ లోకి వచ్చాను. ఇప్పుడు ఆర్.నారాయణమూర్తి సినిమాలో ఆయన కుమారుడిగా నటిస్తున్నా.

35 సినిమాలకు పాటలు రాశా

ప్రజాకవి వంగపండు ప్రసాద్‌రావు



ఇప్పటి వరకు 35 సినిమాలకు పాటల రచయితగా పని చేశాను. సినీనటుడు ఆర్.నారాయణమూర్తితో ఐదు చిత్రాల్లో నటించాను. ప్రస్తుతం అన్నదాత సుఖీభవ చిత్రంలో రైతు పాత్ర పోషిస్తున్నా.

గంగోత్రి నా మొదటి చిత్రం: లక్ష్మీప్రసన్న



గంగోత్రి సినిమా నా మొదటి చిత్రం. 25 చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందాను. ఆప్తుడు, లీడర్, వసంతం, టైగర్ హరిశ్చంద్రప్రసాద్, రాజన్న చిత్రాలు గుర్తింపునిచ్చాయి. ప్రస్తుతం అన్నదాత సుఖీభవలో నటిస్తున్నా. ఆ జిల్లా చూడముచ్చట, ఆహ్లాదంగా ఉంది.

బ్యాంకులకు వరుస సెలవులు

ఏటీఎంలలో నగదు ఉంచాలని ఖాతాదారుల వినతి

సామర్లకోట: బ్యాంకులకు ఈ నెలలో వరుసగా సెలవులు రానున్నాయి. 20 రోజుల వ్యవధిలో రెండు విడతలుగా వారం రోజులపాటు సెలవులు వచ్చాయి. దీని వలన ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఒక విడత నాలుగు రోజులు, మరో విడత మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. శనివారం నుంచి 15 వరకు నాలుగు రోజులు, 25 నుంచి 27 వరకు మూడు రోజులు సెలవులు ఉన్నట్టు బ్యాంకింగ్ వర్గాల సమాచారం. ప్రతీ నెలా రెండు, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవులిస్తున్నాయి. ఆ ప్రకారం ఈ నెల 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న కృష్ణాష్టమి, 15న స్వాతంత్ర్యదినోత్సవం సందర్భముగా సెలవులు వచ్చాయి. గతంలో కృష్ణాష్టమి రోజున బ్యాంకులు పనిచేసినప్పటికీ గత ఏడాది ఉద్యోగసంఘాల పిలుపుమేరకు కృష్ణాష్టమి సెలవు ప్రకటించింది. ఈఏడాది కూడా సెలవు ఇస్తున్నట్టు సమాచారం. ఈ నెల 25 నుంచి 27 వరకు మూడు రోజులపాటు సెలవులు రానున్నాయి. 25న వినాయక చవితి, 26న నాల్గవ శనివారం, 27న ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవులు వచ్చాయి. 20 రోజుల వ్యవధిలో రెండు విడతలుగా వారం రోజులపాటు బ్యాంకులకు సెలవులు రావడం వల్ల ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తోంది. ఏటీఎంల వినియోగానికి ప్రజలు బాగా అలవాటు పడినప్పటికీ పెద్దనోట్ల జారీ అనంతరం అవి సక్రమంగా పనిచేయడం లేదు. పనిచేసే ఏటీఎమ్‌లలో పరిమితంగా సరిపడ నగదు నిల్వలు ఉండడం లేదు. ఈ పరిస్థితుల్లో వరుస సెలవులు వచ్చినప్పుడు బ్యాంకులు మూతపడి, ఏటీఎంలు పనిచేయక ప్రజలు నగదు కోసం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. పరిస్థితి గుర్తించి కనీసం ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉండేలా బ్యాంకర్లు జాగ్రత్తలు తీసుకోవాలని ఖాతాదారులు కోరుతున్నారు.

విద్యుదాఘాతానికిగురై యువకుడి మృతి



మృతుడు నాగేంద్రరెడ్డి

బిక్కవోలు: బిక్కవోలు కెనాల్ రోడ్డులోని కార్ల సర్వీసింగ్ సెంటర్‌లో పనిచేస్తున్న అనపర్తికి చెందిన నల్లమిల్లి నాగేంద్రరెడ్డి (21) ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురై శుక్రవారం రాత్రి మృతి చెందినట్టు బిక్కవోలు ఎస్‌ఐ వి. సురేష్‌బాబు తెలిపారు. సర్వీసింగ్ సెంటర్ యజమాని పనుల నిమిత్తం రాజమహేంద్రవరం వెళ్లడంతో నాగేంద్రరెడ్డి శుక్రవారం రాత్రి షాపు మూయడానికి తలుపులు వేస్తుండగా గేటుకు విద్యుత్ సరఫరాకావడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. అంతకు ముందు కురిసిన వర్షం వల్ల నేలంతా చెమ్మగా ఉండడంతో విద్యుత్ సరఫరాతో అతడు షాక్‌కు గురయ్యాడు. విషయం తెలుసుకున్న బంధువులు వెంటనే నాగేంద్రరెడ్డిని బిక్కవోలులోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటి కే అతడు మృతి చెందాడు. మృతదేహానికి మండపేట ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

లక్ష్మీ గణపతి ఆలయంలో హోంమంత్రి ప్రత్యేక పూజలు



పెద్దాపురం రూరల్: మండలంలోని ఆర్‌బీ పట్నంలో రాఘవమ్మ చెరువు గట్టుపై పునఃనిర్మించిన లక్ష్మీ గణపతి ఆలయంలో శనివారం హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రత్యేక పూజలు చేశారు. సుమారు రూ.60 లక్షలతో నిర్మించిన ఆలయంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యాల వీరభద్రరావు (రాజబ్బాయి) ఆధ్వర్యంలో హోంమంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ప్రముఖ వేదపండితులు పెనికేరుకు చెందిన కాళ్లకూరి దుర్గాప్రసాద్ శర్మ, విలపర్తి వీరభద్రశర్మ పర్యవేక్షణలో అర్చకులు కొత్తలంక శ్రీనివాసశర్మ ప్రత్యేక పూజలు చేయించారు. దీనిలో భాగంగా గ్వాంత మార్జనలు, యంత్రస్థాపన, శిఖర, బింబస్థాపన, కళాన్యాసనం, జీవధార, గోదృష్టి, మహాపూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం హోంమంత్రికి వేదాశీర్వచనాలు, ప్రథమ దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోరిన కోర్కెలను తీర్చే లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు మంత్రి తెలిపారు. అనంతరం ప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఆలయం వద్ద భారీ అన్నదానం

ఆలయ పునఃప్రతిష్ఠను పురస్కరించుకుని ఆలయం వద్ద శనివారం భారీ అన్నదానం నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యాల రాజబ్బాయి ప్రారంభించారు. సుమారు 10 వేల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సీబీ దేవం, ఆర్‌బీ కొత్తూరు తదితర గ్రామాల భక్తులు హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

పేపర్ మిల్లు పొల్యూషన్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు



రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరంలోని నేషనల్ పేపర్‌మిల్లు పొల్యూషన్‌పై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఆంధ్రప్రదేశ్ బీసీ యువజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దాస్యం ప్రసాద్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలో శనివారం జరిగిన సమావేశంలో ఆ యన మాట్లాడారు. పేపర్‌మిల్లు కాలుష్యాన్ని నివారించేందుకు చేపట్టిన ఉద్యమంలో భాగంగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, స్టేట్ పొల్యూషన్ బోర్డుకు ఫిర్యాదు చేశామని, వారు స్పందించి మిల్లు వల్ల కలుషితమౌతున్న గోదావరి జలాలు రక్షించాలని, వెంటనే పేపర్‌మిల్లు నుంచి వెం కటనగరం గోదావరి మధ్యలోకి ఉన్న పైప్‌లైన్లను తొలగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమిస్తామని తెలిపారు. సమావేశంలో సంఘం అర్బన్, రూరల్ అధ్యక్షుడు గెడ్డం నాగరాజు, విత్తనాల శివవెంకటేష్, వనచర్ల సతీష్, మైచర్ల సంతోష్, హనుమంతు, రాజు, శ్యామ్ పాల్గొన్నారు.

బాలికపై పీఈటీ లైంగిక వేధింపులు

నిర్బంధించి పోలీసులకు అప్పగించిన అరట్లకట్ట వాసులు

కరప: కరప మండలం అరట్లకట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీఈటీగా పనిచేసిన జావెద్ కరీముద్దీన్ ఇంటర్ చదువుతున్న బాలికపై ఎనిమిది నెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడుతుండడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఫిర్యాదుతో అతని పైశాచికత్వం బయటపడింది. కరీముద్దీన్ వారం కిందట వరకు అరట్లకట్ట గ్రామంలోనే పనిచేసేవాడు. అక్కడ నుంచి రాయవరం పాఠశాలకు బదిలీ అయ్యాడు. అయితే అరట్లకట్టలో అతను పనిచేసిన సమయంలో చాలా మందికి క్రీడల్లో తర్ఫీదునిచ్చాడు. గ్రామానికి చెందిన ఒక అమ్మాయి అదే హైస్కూల్‌లో పదో తరగతి పూర్తిచేసుకుని ప్రస్తుతం కాకినాడలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఆమెకు కూడా ఫ్లోర్‌బాల్, హాకీల్లో తర్ఫీదునివ్వడంతో జాతీయ స్థాయి పోటీలకు వెళ్లగలిగింది. అయితే అదే అదనుగా ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తరచూ ఫోన్‌లో అసభ్యకర మెసేజ్‌లు పెడుతూ వేధిస్తున్నాడు. గత మార్చి నెల నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. తనతో మాట్లాడకపోతే వ్యవహారం మొత్తాన్ని సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరింపులకు పాల్పడడం మొదలుపెట్టాడు. దీంతో బాలిక భయాందోళనకు గురైంది. చదువులో వెనుకబడడం, నీరసంగా ఉంటుండడంతో తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నించారు. దీంతో అసలు విషయం వారికి చెప్పింది. దీంతో


కరీముద్దీన్(మధ్యలో కూర్చున్న వ్యక్తి) ను స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు

కుటుంబసభ్యులు, గ్రామస్థులు శనివారం పీఈటీ జావెద్ ఇంటికి వెళ్లి నిలదీశారు. అక్కడ నుంచి పంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకువచ్చి నిర్బంధించారు. సర్పంచ్ కంటే సావిత్రిసత్తిబాబు బాధితులను సముదాయించి ఎస్‌ఐ మెల్లం జానకిరామ్‌కు సమాచారం అందించారు. ఎస్‌ఐ సిబ్బందితో వచ్చి స్టేషన్‌కు తరలించారు. బాధితురాలు, కుటుంబసభ్యులు, స్థానిక యువకులను ఎస్‌ఐ విచారించారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిపై కేసు నమోదుచేసినట్టు ఎస్‌ఐ జానకిరామ్ తెలిపారు.

వీడిన 'తోకాడ' హత్యకేసు మిస్టరీ

వ్యక్తిని హతమార్చిన భార్య ప్రియుడు


వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ రమేష్‌బాబు

రాజానగరం: తోకాడ గ్రామంలో ఇటీవల జరిగిన అరుగుల వీరబాబు హత్య కేసు మిస్టరీ వీడింది. అతని భార్య సహకారంతో ఆమె ప్రియుడే ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులకు రిమాండ్ విధించినట్లు రాజమహేంద్రవరం తూర్పు మండల డీఎస్పీ రమేష్‌బాబు తెలిపారు. రాజానగరం పోలీస్ స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీఎస్పీ వివరాలను వెల్లడించారు. తోకాడ గ్రామానికి చెందిన వీరబాబుకు నరేంద్రపురం గ్రామానికి చెందిన వీరలక్ష్మితో 12 ఏళ్ల క్రితం వివాహం అయింది. వారికి సంతానం లేదు. ఈ నేపథ్యంలో ఆమె కొంతకాలంగా రంగంపేట మండలం ముకుందవరం గ్రామానికి చెందిన తాపీమేస్త్రి వాసంశెట్టి శ్రీనుతో వివాహేతరం సంబంధం పెట్టుకుంది. గత ఏప్రిల్ నెలలో వీరలక్ష్మి శ్రీనుతో కలిసి ఇంట్లో ఉండడాన్ని గుర్తించిన వీరబాబు వారిద్దరినీ కొట్టాడు. అనంతరం శ్రీనును మోటార్ సైకిల్‌పై పొలంలోకి తీసుకెళ్లి హత్యకు యత్నించాడు. అయితే శ్రీను అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి వీరబాబుపై శ్రీను కక్ష పెంచుకున్నాడు. వీరలక్ష్మితో కలిసి పథకం రచించాడు. ఈ నెల 6న ఉదయం ఐదు గంటల సమయంలో వీరంపాలెం రోడ్డులో మోటార్ సైకిల్‌పై పొలానికి వెళ్తున్న వీరబాబుపై కల్లు గీత కత్తులకు పదును పెట్టే కర్రతో శ్రీను దాడిచేశాడు. తలపై తలపై విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో వీరబాబు అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటనను రోడ్డు ప్రమాదంలా సృష్టించి శ్రీను పరారయ్యాడు. అనంతరం హత్యా నేరం కింద రాజానగరం ఇన్‌చార్జి సీఐ ముక్తేశ్వరరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో భర్తను హతమార్చేందుకు సహకరించిన వీరలక్ష్మిని, ముకుందవరం గ్రామానికి చెందిన నిందితుడు శ్రీనును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ చెప్పారు.

స్వాతంత్ర్య వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి కళావెంకట్రావు

ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ కార్తికేయమిశ్రా


సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్ కార్తికేయమిశ్రా

కలెక్టరేట్: జిల్లాలో నిర్వహించే స్వాతంత్ర్య వేడుకలకు విద్యుత్ శాఖా మంత్రి కిమిడి కళా వెంకటరావు ముఖ్య అతిథిగా రానున్నారు. ఆయనే జెండాను ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేపట్టాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. జాతీయ సమైక్యతను చాటి చెప్పేలా వేడుకలు నిర్వహించాలని సూచించారు. కలెక్టరేట్‌లో శనివారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాకినాడ నగరపాలక సంస్థకు ఎన్నికలు జరుగుతున్నందున ఈ సారి స్వాతంత్ర్య వేడుకలను ఏపీఎస్పీ మూడో బెటాలియన్ గ్రౌండ్స్‌లో నిర్వహించాలని ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, అధికారులు, సిబ్బంది హాజరుకావాలన్నారు. వివిధ శాఖల ప్రగతిని తెలియజెప్పే ప్రత్యేక శకటాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎగ్జిబిషన్లను కూడా ఏర్పాటు చేయాలన్నారు. ప్రముఖులు, విద్యార్థులు, మీడియా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలన్నారు. వర్షాకాలం కారణంగా వాటర్‌ప్రూఫ్ టెంట్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు వేడుకలు జరుగుతాయన్నారు. ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రశంసా పత్రాలు అందజేస్తారన్నారు. అలాగే రుణాలు పంపిణీ కూడా చేస్తారన్నారు. సమావేశంలో ఎస్పీ విశాల్‌గున్ని, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ డి.రాజకుమారి, మున్సిపల్ కమిషనర్ విజయరామరాజు, అసిస్టెంట్ కలెక్టర్ ఆనంద్, ఏపీఎస్పీ కమాండెంట్ జె.కోటేశ్వరరావు, జేసీ-2 రాధాకృష్ణమూర్తి, డీఆర్‌వో ఎం.జితేంద్ర, ఆర్డీవో రఘుబాబు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇసుక రీచ్‌ల వద్ద ధరల నిర్ణయానికి కమిటీ

కలెక్టరేట్: ఉచిత ఇసుక విధానం కింద జిల్లాలోని వివిధ రీచ్‌లలో జిల్లాస్థాయి ఇసుక కమిటీ చార్జీలను మాత్రమే వసూలు చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టుహాలులో శనివారం ఆయన అధ్యక్షతన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం జీవో 104 ప్రకారం జిల్లాలో ర్యాంపుల వద్ద వివిధ పనులకు సంబంధించి చెల్లించాల్సిన చార్జీలు నిర్ణయించేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో ఎస్పీ, డీటీసీ, రివర్ కన్జర్వేటర్, జలవనరులశాఖ ఈఈ సభ్యులుగా, గనులు, భూగర్భ శాఖ ఏడీ మెంబర్ కన్వీనర్‌గా ఉన్నారు. క్షేత్రస్థాయిలో కమిటీ నిర్ణయాలను అమలు చేసేందుకు రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో మండలస్థాయి టాస్క్‌ఫోర్స్ టీమ్‌లు ఏర్పాటు చేశారు. సమావేశంలో ఎస్పీ విశాల్‌గున్ని, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ విజయరామరాజు, ట్రైనీ కలెక్టర్ ఆనంద్, గనులు, భూగర్భశాఖ ఏడీ కేఎల్‌వీ ప్రసాద్, డీటీసీ సిరి ఆనంద్, డీఆర్‌వో జితేంద్ర, ఆర్డీవోలు రఘుబాబు, సుబ్బారావు, విశ్వేశ్వరరావు, గణేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

బ్రిటిష్ పాలకులు కూడా

ఇలా వ్యవహరించలేదు!

● పోలీసులతో ముద్రగడ పద్మనాభం ● పాదయాత్రకు మళ్లీ బ్రేక్


ముఖాలకు నల్ల వస్త్రం కట్టుకుని నిరసన తెలుపుతున్న కాపు నాయకులు

కిర్లంపూడి: ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కాపులపై వ్యవహరిస్తున్నట్లుగా అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులపై వ్యవహరిస్తే మనకు స్వాతంత్ర్యం వచ్చేదా అని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ముద్రగడ పాదయాత్రను పోలీసులు శనివారం మరోసారి అడ్డుకున్నారు. దీంతో ముద్రగడ ఆగ్రహిస్తూ రోజూ తాము రావడం పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. తమను బందీలదొడ్డిలో పెట్టి కాపలా కాయడం బాగోలేదన్నారు. కాపు జాతిపై ప్రభుత్వానికి ఇంత కక్ష ఎందుకన్నారు. కాపులు ఎక్కడకు వెళుతున్న మీరు కాపులా అని ప్రశ్నించడం దారుణమన్నారు. ఎవరు ధనార్జనకు పాల్పడుతున్నారో ఎవరు ప్రజా సమస్యలపై పోరాడుతున్నారో 1984 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని విషయాలు బయటపెడతానని అన్నారు. తమ జాతికేనా ఈ కష్టాలు చంద్రబాబు పాదయాత్ర చేసినప్పుడు ఎందుకు కష్టాలు పెట్టలేదన్నారు. అనంతరం కాపు నాయకులు తలకు ముసుగులు ధరించి నిరసన తెలిపారు. కాపులకు ఇచ్చిన హామీలు అడుగుతుంటే పోలీసుల చేత అణగదొక్కడం, గృహనిర్బంధం చేయడం ఎంత వరకు సమంజసమని అన్నారు. కేసులున్నాయంటున్నారు కాబట్టి తమ గోడు జైలులో అయినా చెప్పుకుంటాం జైలుకు తరలించండి అని అన్నారు. ముద్రగడ నివాసంలో నాయకులు మోకాళ్లపై నిల్చుని కంచాలపై గరిటెలు వాయిస్తూ నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే, చోడవరం వైసీపీ కోఆర్డినేటర్ కరణం ధర్మశ్రీ ముద్రగడను కలిసి సంఘీభావం తెలిపారు.

గుర్తు తెలియని వ్యక్తి హత్య


వ్యక్తి మృతదేహం

తుని: స్థానిక రాజాగ్రౌండ్‌లో నూతనంగా నిర్మించిన ఇండోర్ స్టేడియం భవనం మెట్లపై గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. శనివారం ఉదయం గ్రౌండ్‌లో ఆడుకునేందుకు వచ్చిన వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి ఎస్‌ఐ జగన్మోహన్‌రావు చేరుకుని పరిశీలించారు. చనిపోయిన వ్యక్తి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహం పక్కన సైకిల్ ఉంది. సంచిలో ఖాళీ మద్యం సీసాలు ఉన్నాయి. దీనిని బట్టి చిత్తు కాగితాలు ఎరుకుని జీవించే వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఎవరు ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో దర్యాప్తు తేలుతుందని పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జగన్మోహన్‌రావు తెలిపారు.

ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి


మృతిచెందిన సురేష్

సీతానగరం: రామచంద్రపురంలో శనివారం మధ్యాహ్నం ట్రాక్టర్ తిరగబడడంతో డ్రైవర్ కొండిపాటి సురేష్(23) మృతి చెందాడు. గంటా ఏసుకు చెందిన ట్రాక్టరుపై సప్లై కంపెనీ సామాన్లు వేసుకుని వెళుతుండగా ఒక్కసారిగా ట్రాక్టరు టైరులో గాలి పోవడంతో అదుపు తప్పి గట్టుకిందకు బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో సురేష్ అక్కడికక్కడే మృతిచెందగా మరొక వ్యక్తి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. సీతానగరం ఎస్‌ఐ వెంకటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.



భారత పతాకంతో శివజ్యోతి



తల్లిదండ్రులు పద్మ, వీరభద్రరావులతో శివజ్యోతి (ఫైల్)

1.షటిల్,2.త్రోబాల్‌లో..

తెలుగుతేజం



పతకాలతో నిండుగా..

- అర్తమూరు నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన 'శివజ్యోతి'
- ప్రభుత్వ పాఠశాలలో చదివి..పట్టుదలతో ముందడుగు
- 2017 కెనడాలో జరిగే షటిల్ పోటీలకు ఇండియా నుంచి ఎంపిక
- అక్కడికి వెళ్లేందుకు రూ 3లక్షల ఆర్థిక సాయం అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం
- నాలుగు నెలల శిక్షణకు దాతల కోసం..ఎదురుచూపులు

మండపేట

ఆ అమ్మాయి కడు పేద రికంలో జన్మించింది. ఆటలే ప్రాణంగా పెరిగింది. అలా మండపేట మండలం అర్తమూరు సత్యబాస్కర జిల్లాపరిషత్ హైస్కుల్‌లో 9వ తరగతిలో ఉండగా.. షటిల్, త్రోబాల్ రెండింటిలో ప్రావీణ్యం సంపాదించింది. అలా లెక్కకు మిక్కిలి మెడల్స్ సాధించి.. అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది.

ఆ అమ్మాయి పేరు... 'దేవిశెట్టి శివజ్యోతి'

ఊరు.. మండపేట మండలం, అర్తమూరు..

తల్లిదండ్రులు: వీరభద్రరావు, పద్మ

కోచ్: పృథ్వీరాజ్

ప్రోత్సాహం: ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి,కలెక్టర్ మిశ్రా, జిల్లా నెక్ చైర్మన్ పడాల సుబ్బారెడ్డి

ఆర్థిక సాయం: ప్రభుత్వం తరపున రూ.3లక్షలు అందజేత

సాధించిన మెడల్స్.. 15 గోల్డ్, 10 సిల్వర్

అంతర్జాతీయ స్థాయిలో (అండర్ 19): బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ దేశాల్లో జరిగిన పోటీల్లో రాణింపు

అర్హత: 2017నవంబర్‌లో కెనడాలో జరిగే ఒలింపిక్ ప్రీ ఫైనల్ పోటీలకు ...

ఆశయం: పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ కోసం ప్రయత్నాలు...

లక్ష్యం: ఒలింపిక్స్‌లో భారతదేశానికి పతకం తీసుకురావాలి..

ఆదర్శం: సింధు, సానియా మీర్జా

మండపేట మండలం అర్తమూరు సత్య భాస్కర జిల్లా పరిషత్ హైస్కూల్‌లో చదువుకునే శివజ్యోతికి చిన్నప్పటి నుంచి ఆటల్లో ఉన్న అసక్తిని గుర్తించిన అధ్యాపకులు శిక్షణ ఇచ్చారు. అలా 9వ తరగతి నుంచి త్రోబాల్, షటిల్ పోటీల్లో ప్రతిభ చూపి పలు పతకాలు సాధించింది.ఇంటర్ చదువుతున్నప్పుడు అండర్- 19 షటిల్ పోటీల్లో అంతర్జాతీయ స్థాయిలో పాల్గొంది. అలా భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్‌ల్లో జరిగిన పోటీల్లో ఇండియా తరపున పాల్గొని గోల్డ్‌మెడల్స్ సాధించింది. ఈ సందర్భంగా శివజ్యోతి మాట్లాడుతూ..

నేను భారతదేశం తరపున ఒలింపిక్స్‌లో ఆడి.. పతకం తీసుకురావాలనే లక్ష్యంతో సాధన చేస్తున్నాను. నా తల్లిదండ్రులు ఎంతో పేదరికంలో ఉండి కూడా ఇంతకాలం అప్పులు చేసి..నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారు. కానీ అంతర్జాతీయ స్థాయిలో ఆడేందుకు వెళ్లాలంటే లక్షల రూపాయలు కావాలి. ఈ సమయంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ వీర్రెడ్డి, నెక్ చైర్మన్ పడాల సుబ్బారెడ్డి, ఇంకా పలువురు దాతలు స్పందించి ఆర్థికసాయం అందించారు. ఇప్పుడు 2017లో నవంబరులో కెనడాలో జరిగే ప్రీ ఒలంపిక్ పోటీలకు అర్హత సాధించాను. అక్కడ విజయం సాధిస్తే.. ఒలింపిక్స్‌లో ఆడేందుకు అర్హత లభిస్తుంది. అందుకని కెనడా వెళ్లేందుకు ఆర్థికసాయం కావాలని మంత్రి యనమల రామకృష్ణుడుగారిని సంప్రదిస్తే కలెక్టర్ గారికి సూచించారు. దీంతో రూ.3లక్షలు ప్రభుత్వం తరపు నుంచి అందింది. ఇప్పుడు ఇండియా తరపు నుంచి కెనడాలో ఆడుతున్నాను. అక్కడ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే..ఇందుకు నాలుగు నెలల శిక్షణ అవసరం..కోచ్ గోపీచంద్ దగ్గర చేరేందుకు శ్రేయోభిలాషులు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ నాలుగు నెలలు గడిపేందుకు..తగిన పోషకాహారాలతో కూడిన ఆహారం కావాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.. పేదరికంతో సహవాసం చేసే మాకు ఇదెంతో ఆర్థిక భారం కానుంది. ఇంతవరకు మా తల్లిదండ్రులు ఎంతో చేశారు. ఎందరి దగ్గరకో చెప్పులరిగేలా తిరిగారని పేర్కొంది. భారతదేశ కీర్తిని నిలబెడతానని చెబుతున్న శివజ్యోతికి దాతలు సాయం చేస్తే.. ఆమె ఆశయం నెరవేరుతుంది. ఆమె విజయం సాధిస్తే..ఒక గొప్ప ఆత్మ సంతృప్తి మిగులుతుంది.

కొబ్బరి రైతన్నకు.. ఆధునిక యంత్ర సామగ్రి

దింపు నుంచి..కొబ్బరి ఒలిచే యంత్రం వరకు.. సాంకేతిక పరిజ్ఞానం వైపు కొబ్బరిరైతులు పెరుగుతున్న వినియోగం

ఆంధ్రజ్యోతి-అమలాపురం

కొబ్బరి ఉత్పత్తులకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కూలీల కొరత తోపాటు కూలీ ధరలు కూడా అనూహ్యంగా పెరిగి భారంగా మార డంతో రైతులు ప్రత్యా మ్నాయ యంత్రాల వైపు దృష్టి సారిస్తున్నారు. వరినాట్లు వేసే పరికరాల నుంచి వరికోత యంత్రాల వినియోగం కోనసీమలో అనూ హ్యంగానే పెరిగింది. అదేరీతిన కొబ్బరి ఉత్పత్తుల కోసం కోకోనట్ బోర్డు రూపొందిస్తున్న ఆధునిక యంత్రాలవైపు కోనసీమ కొబ్బరి రైతు మరలుతున్నారు. వీటికి క్రమంగా డిమాండ్ కూడా పెరుగుతోంది. యంత్రసామగ్రి వినియోగంపై కోకోనట్ బోర్డు రైతులకు శిక్షణ ఇచ్చి సబ్సిడీలపై పరికరాలను మరిన్ని అందుబాటులోకి తెచ్చేందుకు బోర్డు కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. రాష్ట్రంలో లక్ష హెక్టార్లలో(2.50 లక్షల ఎకరాల్లో) కొబ్బరి సాగు అవుతుండగా తూర్పుగోదావరి జిల్లాలో 52 వేల హెక్టార్లకు పైనే సాగుచేస్తున్నారు. వీటి ఆధారంగా లక్షకుపైనే అసంఘిటితరంగ కార్మికులు ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. అయినప్పటికీ కొబ్బరి వ్యాపారులు రైతుల అవసరాలను తీర్చడంలో కార్మికుల కొరత తీవ్రంగా ఉండటమే కాకుండా కూలిరేట్లు పెంచడంతో రైతాంగం ఇబ్బం దులను ఎదుర్కొంటుంది. దాంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దిశగా కొబ్బరి రైతన్నలు అడుగులు వేస్తున్నారు.

కొబ్బరి దింపు తీసే యంత్రం..



కొబ్బరి దింపు కార్మికుల కొరతను అధిగమించేందుకు కొబ్బరిదింపు తీసే యంత్రాన్ని అంబాజీపేట కేంద్రంగా ఏర్పడ్డ కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్తికేయమిశ్రా ఇన్నోవేట్ నిధులు రూ.21 లక్షలతో ఈ కోకోనట్ హార్వెస్టర్ యంత్రాన్ని ఈ కంపెనీకి అందించి రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ యంత్రంలో మనిషి ఎక్కి కొబ్బరికాయలు దింపుతీసి తొట్టెలో వేసుకోవచ్చు. ఈ యంత్రం ద్వారా రోజుకు 80 నుండి 100 చెట్ల నుండి కొబ్బరి దింపు తీయవచ్చు. నాలుగు మీటర్లు కొబ్బరి చెట్లు మధ్య వ్యత్యాసం ఉంటే కొబ్బరి తోటల్లో దింపు తీసేందుకు సులువుగా ఉంటుంది. కల్పరస సేకరించడంతో పాటు కొబ్బరి చెట్టులోని మొవ్వ బాగుచేసేందుకు ఈ హార్వెస్టర్ ఎంతోగానో ఉపయోగపడుతుంది. కొబ్బరి బొండాలను దించేందుకు ఈ యంత్రం ఉపయోగకరంగా ఉంటుంది. క్రేన్ మాదిరిగా ఉండే ఈయంత్రం కోనసీమలోని కొబ్బరితోటల్లో దింపులు తీసేందుకు అనువైనదికానప్పటికీ కొబ్బరినీరా, విత్తనకాయల తయారీకి ఉపయోగపడుతుంది. డీజిల్ ఆధారితంగా పనిచేసే ఈ యంత్రానికి ఆటోమేటిక్ సిస్టమ్ వినియోగంలో ఉంటేనే క్రేన్ మాదిరిగా ఉండే హార్వెర్ ఉపయోగపడుతుందని రైతులు చెబుతున్నారు.

సబ్సిడీపై యంత్రాలు అందించాలని రైతుల వినతి



సంప్రదాయ దింపు..

సంప్రదాయ పద్ధతిలో నిచ్చెన, మోకు, గుది బల్ల సాయంతో కొబ్బరి చెట్లు ఎక్కి కాయలను దింపు తీసేవారు. 3 దశాబ్దాల క్రితం కోనసీమలో 8వేల మంది వరకు దింపు కార్మికులుండేవారు. ఇప్పుడు కొత్తగా ఎవరూ కొబ్బరి చెట్లు ఎక్కడాన్ని నేర్చుకోవడం లేదు. దీంతో సమస్య అధికమైంది.

దింపులకోసం క్లైంబర్స్..

కోకోనట్ డవలెప్‌మెంట్ బోర్డు స్థానిక ఉద్యాన పరిశోధన కేంద్రంలో కొబ్బరివృక్ష మిత్రులకు శిక్షణను అందిస్తుంది. రూ.3వేలు విలువ గల క్లైంబర్స్ శిక్షణ పొందిన వారికి సీడీబీ ఆధ్వర్యంలో అందిస్తున్నారు. దీని ద్వారా రైతులు, మహిళలు సొంతంగా చెట్లు ఎక్కి దింపు తీసుకోవచ్చు. ఈ క్లైంబర్ చెట్లు ఎక్కేందుకు సలువుగా ఉంటుంది. ఇప్పటి వరకూ 400 మంది శిక్షణను తీసుకొన్నారు.



డియాస్కర్ కొబ్బరికాయలు ఒలిచే యంత్రసామగ్రి

డియాస్కర్ (కొబ్బరి కాయలు ఒలిచే యంత్రం)..

కొబ్బరి ఒలుపు కార్మికుల సమస్యలను అధికమించడంతో పాటు కొబ్బరి తయారు చేసేందుకు డియాస్కర్ (కొబ్బరి కాయలు ఒలిచే యంత్రం) రైతులకు ఎంతోగానో ఉపయోగపడుతుంది. 7 హెచ్.పి 3 ఫేజ్ మోటార్ సిస్టమ్ కలిగినఈ యంత్రం బరువు 2టన్నులు. గంటకు 1200 -1500 పచ్చి కొబ్బరికాయలు ఒలుస్తుంది. పిలక, బొడకాయలు మాత్రమే ఈ యంత్రం ఒలుస్తుంది. కొబ్బరి తయారు చేసేందుకు ఈ యంత్రం ఎంతోగానో ఉపయోగపడుతుంది. కలెక్టర్ నిధులు రూ.4.80 లక్షల ఈ యంత్రాన్ని అంబాజీపేట, ముమ్మిడివరంలో ఏర్పాటు చేశారు.



కోప్రాడ్రయర్

బండారులంక, పాశర్లపూడి గ్రామంలో కలెక్టర్ ఇన్నోవేట్ నిధుల నుండి అందించారు.

కోప్రాడ్రయర్..

కోనసీమలో దింపు కార్మికుల సమస్యతో పాటు కూలీల సమస్య అధికం. కొబ్బరి తయారు చేసేందుకు ప్రభుత్వం కోప్రాడ్రయర్‌ను రైతులకు అందిస్తుంది. 7.5 హెచ్‌పి మోటార్ కలిగిన కోప్రాడ్రయర్ రూ. 2.80 లక్షలు. ఈకోప్రాడ్రయర్ ద్వారా 10వేల కాయలను 24 గంటలలో కొబ్బరిగా తయారు చేసుకోవచ్చు. ఈ డ్రయర్ ద్వారా కొబ్బరి నుండి చిప్పను సలువుగా వేరుచేయవచ్చు. వర్షాకాలంలో కొబ్బరి తయారు చేసేందుకు ఈ కోప్రాడ్రయర్ ఉపయోగపడుతుంది.



బరిలో 449 మంది అభ్యర్థులు

13 నామినేషన్ల తిరస్కరణ ☆ రిటర్నింగ్ అధికారుల లెక్కలపై కలెక్టర్ మండిపాటు

కార్పొరేషన్: కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల బరిలో 449 మంది అభ్యర్థులు నిలిచారు. మొత్తం 563 నామినేషన్ల దాఖలు కాగా వీటిలో మూడు నాలుగు సెట్ల నామినేషన్లను వడపోత చేశారు. మిగిలిన జాబితాలో 13 నామినేషన్లను సరైన పత్రాలు లేక తిరస్కరించారు. రిటర్నింగ్ అధికారుల లెక్కలపై కలెక్టర్ కార్తికేయ మిశ్రా మండిపడ్డారు. దాఖలైన నామినేషన్ల సంఖ్యకు, అభ్యర్థుల సంఖ్యకు తేడా తెలియక పోతే ఎలా అని ప్రశ్నించారు. కొందరు రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల జాబితా కాకుండా మొత్తం నామినేషన్లను పరిగణనలో నిలిచిన అభ్యర్థులుగా లెక్కించారు. ఎక్కువ సెట్లు నామినేషన్లు వేసిన అభ్యర్థుల గుడువు ముగిసేలోగా ఉపసంహరించుకోవాల్సి ఉంది. కొందరు రిటర్నింగ్ అధికారులు మూడు నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల నామినేషన్లలో ఒక్కో సెట్‌ను పరిగణనలోకి తీసుకుంటూ మిగిలిన నామినేషన్లను తిరస్కరించినట్లు చూపారు. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా గందరగోళంగా మారింది. ఎట్టకేలకు మొత్తం జాబితాలను మరోసారి పరిశీలించి బరిలో నిలిచిన అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో 48 డివిజన్ల నుంచి టీడీపీ అభ్యర్థులు బరిలో నిలిచారు. 48 డివిజన్లలో వైసీసీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 23 డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు , 17 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు, 6 డివిజన్లలో బీఎస్‌పీ అభ్యర్థులు, 2 డివిజన్‌లలో సీపీఐ, 1 డివిజన్‌లో సీపీఎం అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల పొత్తులో భాగంగా 39 డివిజన్లలో టీడీపీ, 9 డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు బరిలో నిలువనున్నారు. మూడు వందలమందిపైగా స్వతంత్ర్య అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు.

కాకినాడలో హోర్డింగులు, ఫ్లెక్సీల తొలగింపు

కార్పొరేషన్: ఎన్నికల మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా శనివారం కాకినాడ నగరంలోని వివిధ ప్రాంతాలలో రాజకీయ నాయకుల చిత్రాలతో గల హోర్డింగ్‌లపై ఫ్లెక్సీలను తొలగించారు. ప్రవర్తనా నియమాళి నోడల్ అధికారి, డిప్యూటీ కలెక్టర్ మహాలక్ష్మి పర్యవేక్షించారు. నగరపాలక సంస్థ అసిస్టెంట్ సిటీ ప్లానర్‌లు ఎస్‌కే కాలేషా, వై.శివ నాగేశ్వరరావుల నేతృత్వంలో నాలుగు స్పెషల్ స్క్వాడ్ బృందాలు తొలగించాయి. టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్లు రమణ, బాలసుబ్రహణ్యం, వల్లీప్రియ, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ మణిరామ్‌ల ఆధ్వర్యంలో ఒక్కో వాహానానికి నలుగురు సిబ్బందిని కేటాయించి హోర్డింగ్‌ల తొలగింపును వీడియోలో చిత్రీకరించారు.



ఎన్నికల మోడల్ ప్రవర్తనా నియమావళి టీమ్ వాహనం

ఓటర్ల జాబితా విక్రయాలు.. కార్పొరేషన్ కార్యాయలంలో ఓటర్ల జాబితా విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అభ్యర్థులకు జాబితాలను విక్రయించారు. టౌన్ ప్లానింగ్ సూపరింటెండెంట్ జి. దుర్గారావు ఆధ్వర్యంలో సీనియర్ అసిస్టెంటు సీతారామ్, బి.రామారావు, సీహెచ్ శ్రీధర్‌లు పర్యవేక్షించారు. ఓటర్ల జాబితాలో పేజీలను బట్టి అభ్యర్థుల నుంచి రుసుం వసూలు చేశారు. జాబితాలో పేజీలను బట్టి రూ. 140 నుంచి రూ. 280 వరకు చెల్లించి జాబితాలు కొనుగోలు చేశారు. శనివారం 300 ఓటర్ల జాబితాను విక్రయించారు.

ఎన్నికల ధరావత్తుగా రూ 18.65 లక్షల జమ: కమిషనర్ అలీంబాషా

కార్పొరేషన్: ఎన్నికల ధరావత్తుగా అభ్యర్థుల నుంచి రూ. 18.65 లక్షలు జమ అయినట్లు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.అలీంబాషా తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఇంకా పన్ను బకాయిల నిమిత్తం కట్టినవి.. రూ. 31 లక్షల 85 వేలు వసూలైందన్నారు. ఆస్తి పన్నుకు సంబంధించి రూ. 19 లక్షల 17వేలు, కుళాయి పన్నుకు సంబంధించి రూ. 6 లక్షల 44 వేలు, ఖాళీ స్థలాల పన్నుకు సంబంధించి రూ. 6 లక్షల 24 వేలు జమ అయినట్లు తెలిపారు. అలాగే అభ్యర్థి ఎన్నికల్లో రూ. లక్షా 50 వేలుకు మించి ఖర్చు చేయరాదన్నారు. మోడల్ కోడ్ అమలు నిమిత్తం నగరంలో ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు పర్యటిస్తున్నాయన్నారు. కోడ్ ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. నామినేషన్ల ఉపసంహకరణ గుడువు 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుందన్నారు. అదే రోజు సాయంత్రం పోటీలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తామన్నారు.29వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు. 31వ తేదీన అవసరమై చోట్ల రీ పోలింగ్ చేస్తామన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని కమిషనర్ అలీంబాషా తెలిపారు.

నందబాలం.. భజరే నందబాలం..బృందావన వాసుదేవా బృందలోలం.. పాఠశాలల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు బాలకృష్ణులు, గోపికల వేషధారణల్లో అలరించిన చిన్నారులు





కాకినాడ శాంతినగర్ శ్రీచైతన్య ప్రైమరీ-1 క్యాంపస్‌లో కృష్ణాష్టమి సందడి



అమలాపురం కామనగరువు 'ఆదిత్య పాఠశాల'లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు



అమలాపురం 'విద్యానిధి' ప్రాంగణంలో ఉట్టికొడుతున్న చిన్నికృష్ణులు



తుని శ్రీ ప్రకాష్ స్కూల్‌లో వెలిసిన బృందావనం



రామచంద్రపురంలో మోడరన్ మోడరన్ ప్రైమరీ స్కూల్‌లో...సందడి

నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా రాజీవ్ కుమార్

కరెంట్ అఫైర్స్




రామచంద్రారెడ్డి ఉప్పుల

నియామకం

ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అపర్ణ

గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారిణి, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రిన్సిపల్ సెక్రటరీ అపర్ణ ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1988 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అపర్ణ మూడేళ్ల ఈ పదవిలో కొనసాగుతారు. ప్రపంచ బ్యాంకులో భారత్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక దేశాలకు ఆమె ప్రాతినిధ్యం వహిస్తారు.

నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా రాజీవ్ కుమార్



నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా ప్రముఖ ఆర్థికవేత్త రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. 2015 జనవరి నుంచి వైస్ చైర్మన్‌గా సేవలందించిన అరవింద్ పనగడియా రాజీనామా చేయడంతో రాజీవ్‌ను ఆ స్థానంలో నియమించారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో డాక్టరేట్ పొందిన రాజీవ్ వివిధ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఫిక్కీ సెక్రటరీ జనరల్‌గా, సీఐఐ ముఖ్య ఆర్థిక సలహాదారుగా సేవలందించారు. పరిశ్రమలు, ఆర్థిక మంత్రిత్వశాఖల్లో, ఆసియా అభివృద్ధి బ్యాంకులో కీలక బాధ్యతలు నిర్వహించారు. 2006 నుంచి 2008 మధ్య నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. రాజీవ్ కుమార్‌తో పాటు ఎయిమ్స్ వైద్యుడు వినోద్ పాల్‌ను కూడా నీతి ఆయోగ్ సభ్యుడిగా కేంద్రం నియమించింది.

45వ సీజేగా దీపక్ మిశ్రా

సుప్రీంకోర్టు 45వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దీపక్ మిశ్రా నియమితులయ్యారు. ప్రస్తుత సీజే జస్టిస్ జగదీష్ ఖేహర్ ఆగస్టు 27న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో దీపక్ మిశ్రా బాధ్యతలు చేపడతారు. మిశ్రా 2018 అక్టోబరు 3 వరకు పదవిలో ఉంటారు. 1990-91లో సుప్రీంకోర్టు 21వ ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన రంగనాథ్ మిశ్రా మేనల్లుడే దీపక్ మిశ్రా. దీపక్ గతంలో పాట్నా, ఢిల్లీ హైకోర్టు సీజేగా సేవలందించారు.

ఉపరాష్ట్రపతిగా వెంకయ్య ప్రమాణం

భారత 13వ ఉపరాష్ట్రపతిగా ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌హాల్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఆగస్టు 6న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీపై వెంకయ్య విజయం సాధించారు. ఏపీ నుంచి ఉపరాష్ట్రపతి పదవి అలంకరించిన మూడో వ్యక్తి వెంకయ్యనాయుడు. గతంలో సర్వేపల్లి రాధాకృష్ణన్, వి.వి.గిరి. ఉపరాష్ట్రపతిగా ఎన్నికై రాష్ట్రపతి అయ్యారు.

తొలి ప్రైవేట్ క్షిపణి తయారీ

దేశంలోనే తొలిసారిగా ప్రైవేట్ రంగంలో క్షిపణి విడిభాగాల తయారీ సంస్థ 'కళ్యాణి-రఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్'ను ఆగస్టు 3న హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మేకిన్ ఇండియాలో భాగంగా భారత్‌కు చెందిన కళ్యాణి గ్రూప్, ఇజ్రాయెల్‌కి చెందిన రఫెల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్స్ సంయుక్తంగా ఈ పరిశ్రమను హార్డ్‌వేర్ పార్కులో ఏర్పాటు చేశాయి. రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులకు అనుమతి లభించడంతో కళ్యాణి గ్రూప్ 51 శాతం, రఫెల్ 49 శాతం వాటాతో ఈ ప్రాజెక్టు చేపట్టాయి. ఈ కర్మాగారంలో రిమోట్ ఆయుధాలను, యాంటీ ట్యాంక్ మిస్సైల్స్‌ను, అత్యాధునిక క్షిపణి వ్యవస్థ పరికరాలను తయారు చేయనున్నారు.

అవార్డులు

గోరటి వెంకన్న, సుద్దాలకు 'జాలాది'

సినీ రచయిత జాలాది జయంతిని పురస్కరించుకొని విశాఖలో ఆగస్టు 9న జాలాది జాతీయ పురస్కారాలను అందజేశారు. ప్రజాకవి గోరటి వెంకన్నకు జాలాది జీవితకాల సాఫల్య పురస్కారం, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజకు జాలాది జాతీయ పురస్కారం అందించారు. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అవార్డులను అందజేశారు. జాలాది రాజారావు 1500కి పైగా సినీ గేయాలు రాశారు. గుడివాడలో జన్మించిన జాలాది ఎక్కువగా జానపద గేయాలను రచించారు.

భారత డిజిటల్ గ్రంథాలయ యాప్‌కి 'గ్లోబల్'

జాతీయ డిజిటల్ గ్రంథాలయ యాప్‌కు 'ఎంబిలియంత్ దక్షిణాసియా-2017' అవార్డు దక్కింది. అభ్యసనం, విద్య విభాగంలో విద్య సంబంధ అభివృద్ధిలో మొబైల్ యాప్ ఆధారిత ఆవిష్కరణకుగానూ ఈ అవార్డు లభించింది. ఖరగ్‌పూర్ ఐఐటీ ఈ యాప్‌ను రూపొందించగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆమోదించింది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం భారతీయ భాషల్లో విద్య విషయ, బోధన అంశాలు అందరికీ అందుబాటులో ఉంచాలన్నదే ఈ డిజిటల్ గ్రంథాలయం ప్రధాన లక్ష్యం. ఈ డిజిటల్ గ్రంథాలయ యాప్‌లో కోటికి పైగా విషయాంశాలు 200 భాషల్లో అందుబాటులో ఉన్నాయి.


దేవ్ పటేల్‌కి 'ఏషియన్ గేమ్ చేంజర్స్'



స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్ర నటుడు దేవ్ పటేల్ 'ఏషియన్ గేమ్ చేంజర్స్ అవార్డు-2017'కి ఎంపికయ్యారు. దేవ్ లయన్ హార్ట్ ప్రచారం ద్వారా దేశంలోని ఇల్లులేని చిన్నారుల కోసం 2.5 లక్షల డాలర్ల నిధులను సేకరించారు. పేద పిల్లల సంక్షేమం కోసం దేవ్ చేస్తున్న కృషికి ఈ అవార్డు దక్కింది. ఆగాఖాన్‌కు లైఫ్ టైం ఎచీవ్‌మెంట్ అవార్డు లభించింది. తదాషి యనాయ్, నర్గీస్, సొనిటా అలిజాదేలకు కూడా గేమ్‌చేంజర్స్ అవార్డు దక్కింది. 2017 నవంబరు 1న ఐక్యరాజ్య సమితి వీరికి అవార్డులను ప్రదానం చేస్తుంది.

క్రీడలు

పరుగుకు బోల్ట్ వీడ్కోలు



దిగ్గజ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ తన చివరి వంద మీటర్ల పరుగును కాంస్యంతో ముగించాడు. లండన్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల పరుగులో బోల్ట్ 9.95 సెకన్లతో మూడో స్థానంలో నిలిచాడు. అమెరికాకు చెందిన జస్టిన్ గాట్లిన్ 9.92 సెకన్లతో రేసు పూర్తిచేసి స్వర్ణం గెలుచుకొన్నాడు. మరో అథ్లెట్ కోల్‌మన్ 9.94 సెకన్లతో రజతం సాధించాడు. 100మీ. 9.58 సెకన్లు, 200మీ. 19.19 సెకన్లతో బోల్ట్ రికార్డులను నెలకొల్పాడు. 2008, 2012, 2016లో వరుసగా మూడు సార్లు 100మీ., 200మీ. పరుగులో స్వర్ణాలు గెలిచిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 8 ఒలింపిక్ పసిడి పతకాలను సొంతం చేసుకొన్నాడు. 11 సార్లు ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ విజేతగా నిలిచాడు.

టెస్టుల్లో నెంబర్‌వన్ బౌలర్ జడేజా

ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్ రవీంద్ర జడేజా బౌలింగ్, ఆల్‌రౌండర్ విభాగాల్లో మొదటి స్థానంలో నిలిచాడు. శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచుల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన జడేజా ఆల్‌రౌండర్ల జాబితాలో బంగ్లాదేశ్‌కు చెందిన షకీబుల్ హసన్‌ను వెనక్కు నెట్టి నంబర్‌వన్ ర్యాంకు సాధించాడు. బౌలింగ్‌లో కూడా జడేజా నెంబర్‌వన్ ర్యాంకు సాధించాడు. బ్యాటింగ్‌లో పుజారా 3, కోహ్లీ 5, రహానే 6వ స్థానంలో నిలిచారు. బౌలింగ్‌లో అశ్విన్ మూడో స్థానానికి పడిపోయారు.

ముంబై అథ్లెట్ సరికొత్త రికార్డు

ముంబైకి చెందిన అథ్లెట్ సమీర్‌సింగ్ 100 రోజుల్లో 9964 కి.మీ. పరిగెత్తి సరికొత్త రికార్డు సృష్టించాడు. రన్నింగ్ కోచ్ అయిన సమీర్ 100 రోజుల్లో 10 వేల కి.మీ. పరిగెత్తే లక్ష్యంతో ఏప్రిల్ 29న పరుగు మొదలు పెట్టాడు. 100వ రోజు ఆగస్టు 6న 150 కి.మీ. పరిగెత్తాల్సి ఉండగా 114 కి.మీ.కే పరుగు ముగించాడు. సమీర్ మూడు నెలల మారథాన్ అంతా ముంబై మురికివాడలు, నగరంలోని ఇతర ప్రాంతాల్లో సాగింది.

విజేందర్ జైత్రయాత్ర

భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ మరోసారి తన సత్తా చాటాడు. ఆగస్టు 5న ముంబైలో జరిగిన ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్ పోరులో చైనా బాక్సర్ జుల్పికర్ మైమైతియాలిని ఓడించి టైటిల్ సాధించాడు. విజేందర్‌కు వరుసగా ఇది తొమ్మిదో బౌట్ విజయం, ప్రొఫెషనల్ కెరీర్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి విజేందర్ ఓటమిని ఎరుగక విజయాలు సాధిస్తున్నాడు.

స్వయం ఉపాధి



మైనంపాటి శ్రీనివాసరావు
బిజినెస్ కన్సల్టెంట్
సెల్: 9866119816

దుస్తులను ఉతకడానికి సబ్బు, పొడి రూపంలో డిటర్జెంట్లను ఉపయోగించడం మనందరికీ తెలిసిందే. నాణ్యత ఆధారంగా పలు ధరల్లో రకరకాల డిటర్జెంట్లు అన్ని వర్గాలవారికి ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్నాయి. ఫ్యాబ్రిక్ కేర్ మీద పెరుగుతున్న అవగాహన వల్ల సువాసన భరితమైన ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. మన దేశంలో మొత్తం డిటర్జెంట్స్ మార్కెట్ 2015కిగానూ రూ.16184 కోట్లు ఉందని అంచనా వేశారు. ఇది 2019 నాటికి 19 శాతం వరకు వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. ఒకప్పుడు కేవలం నగరాలు, పట్టణాలకే పరిమితమైన డిటర్జెంట్స్ వినియోగం నేడు గ్రామాలకు, చిన్న చిన్న పల్లెలకు విస్తరించింది.

లిక్విడ్ డిటర్జెంట్స్



తక్కువగా ఉన్న తలసరి వినియోగం: అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో డిటర్జెంట్స్ తలసరి వినియోగం చాలా తక్కువగా అంటే ఏడాదికి 2.7 కేజీలు మాత్రమే ఉంది. ఫిలిప్పీన్స్, మలేషియా దేశాల్లో 3.7 కిలోలు, అమెరికాలో 10 కిలోలు ఉండటం గమనార్హం. అయితే ఇటీవల మన దేశంలో కూడా వీటి వినియోగం చెప్పుకోదగిన రీతిలో పెరుగుతుందని మార్కెటింగ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ద్రవరూప డిటర్జెంట్స్: మనదేశంలో డిటర్జెంట్ ఉత్పత్తుల్ని ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి డిటర్జెంట్ పొడి, డిటర్జెంట్ సబ్బు. వీటిని మళ్లీ రెండు రకాలుగా విభజించవచ్చు.

పాపులర్ / ఎకానమి ఉత్పత్తులు: ఇవి తక్కువ ధరలో లభిస్తాయి. వీటిని పేద, దిగువ మధ్యతరగతి వారికోసం ఉద్దేశించారు.

మధ్యస్థ ధర ఉత్పత్తులు: వీటిని మధ్య తరగతి కుటుంబాలకు ప్రత్యేకించారు.

ప్రీమియం ఉత్పత్తులు: వీటిని ధనిక, సంపన్న వర్గాలకోసం కేటాయించారు.

నాణ్యత ఆధారంగా ధరలను సమతౌల్యం చేస్తూ ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే సర్వసాధారణమైనప్పటికీ మనదేశంలో మాత్రం ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్న ఉత్పత్తి 'లిక్విడ్ డిటర్జెంట్'. బార్ సబ్బులు, లిక్విడ్ & పొడి రూప డిటర్జెంట్ల కంటే సమర్థంగా పనిచేయకపోవడం, వినియోగదారుల చేతులకు హానికారకంగా మారడం వల్ల వాటి వినియోగం క్రమంగా తగ్గుతూ వచ్చింది. మనదేశంలో కూడా సబ్బులకు బదులుగా ద్రవరూప డిటర్జెంట్స్ వాడకం ప్రారంభమైందనే చెప్పాలి.

లిక్విడ్ డిటర్జెంట్స్ వినియోగం: ఇతర డిటర్జెంట్స్ లాగే ద్రవరూప డిటర్జెంట్స్‌ను కూడా బకెట్ వాషింగ్‌లో, టాప్ లోడ్& ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్లలో సైతం ఉపయోగించవచ్చు. 2008లో భారతదేశ లిక్విడ్ డిటర్జెంట్స్ మార్కెట్ రూ.60 కోట్లు ఉండగా ప్రస్తుతం రూ.350 కోట్ల స్థాయికి వృద్ధి పొందినట్లు అంచనా. అంటే ఏటా 35 శాతం వరకు పెరుగుతున్నట్లు చెప్పవచ్చు.

యంత్ర పరికరాలు:
● స్టెయిన్‌లెస్ స్టీల్ కెటిల్ మిక్సర్ ● వాటర్ ఫెజ్ ● లిక్విడ్ పంప్ ● వాటర్ చిల్లర్ ● ఎయిర్ కంప్రెషర్ ● వాటర్ హీటింగ్ సిస్టం ● సెమి ఆటోమేటిక్ బాటిల్ ఫిల్లింగ్ యంత్రం ● ష్రింక్ ర్యాపింగ్ ప్యాకింగ్ యంత్రం ● ఇతర పరికరాలు

ముడి పదార్థాలు
● పాలిమర్ ● ఎబిఎస్ ● యాసిడ్ స్లరి ● ఎస్ఎల్ఎస్ ● ఎస్ఎల్ఇఎస్ ● యూరియా ● ఫైన్ సాల్ట్ ● కాస్టిక్ సోడా ● పర్ఫ్యూమ్స్ ● కలర్స్

తయారీ విధానం: ముందుగా నిర్ణయించిన వివిధ ముడి పదార్థాలను నిర్ణీత నిష్పత్తుల్లో కెటిల్ మిక్సర్‌లో వేడిచేసి బాగా కలుపుతారు. ఎటువంటి ముక్కలు లేకుండా బాగా కలిపి చిల్లర్ ద్వారా చల్లబరుస్తారు. చల్లని లిక్విడ్ డిటర్జెంట్‌ను 100మిలీ, 250 మిలీ, 500 మిలీ, 1 లీ బాటిల్స్‌లో నింపి ప్యాకింగ్ చేసి మార్కెటింగ్‌కు పంపుతారు. బల్క్ వినియోగదారుల కోసం 5 లీ, 10 లీ ప్లాస్టిక్ క్యాన్లలో ప్యాక్ చేసి మార్కెటింగ్ కోసం పంపుతారు.

మార్కెటింగ్: లిక్విడ్ డిటర్జెంట్ క్రమేణా ప్రాచుర్యం పొందుతోంది కాబట్టి నగరాలు, పట్టణాల్లోని సూపర్ మార్కెట్లు, కిరాణాషాపుల ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉండేలా ప్రత్యక్ష/ పరోక్ష మార్కెటింగ్ విధానాలను అనుసరించవచ్చు.

పరిశ్రమ వివరాలు:
ఉత్పత్తి సామర్థ్యం: 400 లీ/ రోజుకు(ఒక షిఫ్ట్‌లో)
పరిశ్రమ వ్యయం: రూ.45 లక్షలు

How much did the member gain?

QUANTITATIVE APTITUDE

1. The difference between compound interest and simple interest on a sum for 2 years at 10% per annum, when the interest is calculated compounded annually is ₹ 16. If the interest were compounded half yearly, then the difference in two interests will be:
(1) ₹ 24.81 (2) ₹ 31.61 (3) ₹ 32.40
(4) ₹ 26.90 (5) None of these


2. Efficiency of Alka is 25% more than Nisha and Nisha takes 25 days to complete a piece of work. Alka started the work alone and then Nisha joined her 5 days before completion of the work. For how many days Alka worked alone?
(1) 13 days (2) 11 days (3) 10 days (4) 15 days
(5) None of these

3. In a Journey of 600 km, a Streamer was slowed down due to bad weather and its average speed for the trip was reduced by 200 km/hr and the time of trip increased by 30 minutes. What is the duration of the Journey?
(1) 1 hour (2) 2 hour (3) $\frac{4}{3}$ hour
(4) $\frac{3}{2}$ hour (5) $\frac{5}{3}$ hour

4. 9 kg of wheat costs as much as 4 kg of oil, 14 kg of oil costs as much as 1.5 kg of tea, 2 kg of tea costs as much as 5 kg of coffee. Find the cost of 2.5 kg of wheat, if 11 kg of coffee costs ₹ 462.
(1) ₹ 13.50 (2) ₹ 14 (3) ₹ 15 (4) ₹ 12.50
(5) None of these

5. A box contains 30 balls out of which 6 are red. Two balls are chosen at random. What is the probability that at least one of the chosen balls is red?
(1) $\frac{53}{145}$ (2) $\frac{63}{145}$ (3) $\frac{51}{145}$ (4) $\frac{57}{145}$ (5) $\frac{48}{145}$

Direction (6-10): Study the following Pie-chart carefully to answer the given question.
Pie-chart show the percentage distribution of number of students who likes different subject
Total number of students = 1800



6. If two-ninth of the students who like Physics are female, then number of male who likes Physics are is **approximately** what percentage of the total number of students who like Chemistry?
(1) 57% (2) 42% (3) 63% (4) 69%
(5) None of these

7. What is the total number of students who like Chemistry, English and Biology together?
(1) 1126 (2) 1116 (3) 1176 (4) 998
(5) None of these

8. What is the difference between the total number of students who like English and Physics together and the total number of student who like Mathematics and Biology together?
(1) 352 (2) 342 (3) 643 (4) 653 (5) None of these

9. What is the ratio between the number students who likes Mathematics and the number of students who like Hindi?
(1) 13 : 7 (2) 7 : 13 (3) 7 : 26 (4) 8 : 15
(5) None of the above


10. If the percentage of students who like Mathematics are increased by 50% and percentage of students who like Hindi are decreased by 25%, then what will be the total number of students who like Mathematics and Hindi together?
(1) 390 (2) 379 (3) 459 (4) 480 (5) None of these

11. A train leaves from Delhi for Bhagalpur at 6 AM. Another train leaves Bhagalpur for Delhi at 9 AM on the same day. Distance from Delhi to Bhagalpur is 2375 km. If the first train runs at the speed of 150 kmph and second train runs at the speed of 200 kmph, then at what time will both trains meet?
(1) 10:15 AM (2) 02:30 PM (3) 11:30 AM
(4) 01:45 PM (5) 01:35 PM

12. A cycle travels 7.7 km in 3500 revolution of wheels. How much should be the diameter of the wheels to cover double distance in same revolutions?
(1) 0.7 m (2) 1.4 m (3) 2.1 m (4) 2.8 m (5) 3.2 m

13. A man offers 5% discount to all his customers and for members he offers 15% additional discount. Also, an additional discount of 3% is given to anyone who pays in cash. If the man, by mistake, took ₹ 39,000 in cash, from a member for an article whose original price was ₹ 50,000, then how much did the member gain?
(1) ₹ 175 (2) ₹ 163.75 (3) ₹ 230 (4) ₹ 170.25
(5) ₹ 170

14. Three pipe A, B and C can fill up a tank in 6 hours, 10 hours, and 15 hours respectively If the pipe A and C is opened alternatively for 1 hour each and pipe B are opened for forever, when will the tank be filled up?
(1) $4\frac{1}{2}$ hours (2) 3 hours (3) $2\frac{1}{2}$ hours
(4) 1 hours (5) 5 hours



B. Krishna Kishore
Senior Faculty
Dimensions Coaching Centre, Guntur.

RRB, PO's & Clerks Special

Answers With Explanation

1. (1) $C.I - S.I = P\left(\frac{R}{100}\right)^2$

$\Rightarrow 16 = P\times\left(\frac{10}{100}\right)^2$

$\Rightarrow P = ₹1600$

When interest compounded half-yearly,

$C.I = 1600\left[\left(1+\frac{5}{100}\right)^4 - 1\right]$

$= 1600\times\left(\frac{194481}{160000}-1\right)$

$= 1600\times\frac{34481}{160000} = ₹\,344.81$

$S.I = \frac{1600\times2\times10}{100} = ₹\,320$

∴ Required difference

$= 344.81 - 320 = ₹\,24.81$

2. (2) Nisha takes 25 days to complete the work.

Alka is 25% efficient than Nisha

So, she takes $25\times\frac{4}{5} = 25$ days.

Let Alka x days to complete the work.

$\frac{x}{20} + 5\left(\frac{1}{20}+\frac{1}{25}\right) = 1$

$\Rightarrow \frac{x}{20} + 5\times\frac{9}{100} = 1$

$\Rightarrow \frac{x}{20} = 1 - \frac{9}{20}$

$\Rightarrow \frac{x}{20} = \frac{11}{20} \Rightarrow x = 11$ days

3. (1) Let the duration of Journey be x hours.

$\frac{600}{x} - \frac{600}{x+\frac{1}{2}} = 200$

$\Rightarrow \frac{600}{x} - \frac{1200}{2x+1} = 200$

$\Rightarrow 2x^2 + x - 3 = 0$

$\Rightarrow 2x^2 - 2x + 3x - 3 = 0$

$\Rightarrow 2x(x-1) + 3(x-1) = 0$

$\Rightarrow (2x+3)(x-1) = 0 \Rightarrow x = \frac{-3}{2}, 1$

Ignore the –ve vanue of x.

∴ Time = 1 hour

4. (4) Here, $\frac{Wheat}{Oil} = \frac{4}{9}$

$\frac{Oil}{Tea} = \frac{1.5}{14} = \frac{3}{28}$

$\frac{Tea}{Coffee} = \frac{5}{2}$

∴ Ratio of Wheat, Oil, Tea and Coffee

= 20 : 45 : 420 : 168

Cost of coffee per kg $= \frac{462}{11} = ₹\,42$

∴ Cost of 2.5 kg wheat

$= \frac{42}{168}\times 20\times 2.5 = ₹\,12.5$

5. (5) Required probality

$= \frac{6c_1\times24c_1}{30c_2} + \frac{6c_2}{30c_2}$

$= \frac{6\times24}{435} + \frac{15}{435} = \frac{48}{145}$

(6-10) :

6. (1) No. of male who likes Physics

$= 1800\times\frac{17}{100}\times\frac{7}{9} = 238$

Total no. of students who like Chemistry $= 1800\times\frac{23}{100} = 414$

∴ Required % $= \left(\frac{238}{414}\times100\right)\%$

$= 57.48\% \approx 57\%$

7. (2) Required total

$= 1800\times\left(\frac{23+12+27}{100}\right)$

$= 1800\times\frac{62}{100} = 1116$

8. (2) Total no. of students who like English and Physics together

$= 1800\times\left(\frac{27+17}{100}\right) = 792$

Total no. of students who like Mathematics and Biology together

$= 1800\times\left(\frac{13+12}{100}\right) = 450$

∴ Required difference

= 792 – 450 = 342

9. (5) Required ratio

= 13 : 8

10. (3) No. of students who like Mathematics

$= 1800\times\frac{13}{100}\times\frac{150}{100}$

= 351

No. of students who like Hindi

$= 1800\times\frac{8}{100}\times\frac{75}{100} = 108$

∴ Required total

= 351 + 108 = 459

11. (2) Let both trains meet t hours after first train leaves Delhi. By then first train have been running for t hours and second train have been running for $(t-3)$ hours

Distence travelled by first train

$= 150t$ km

Distance travelled by second train

$= 200(t-3)$ km

ATQ,

Total distance covered = 2375 km

$\Rightarrow 150t + 200(t-3) = 2375$

$\Rightarrow 350t - 2375 + 600$

$\Rightarrow 350t = 2975$

$\Rightarrow t = 8.5$ hours

∴ Required time at both trains meet = 6 AM + 8.5 hours

= 2 : 30 PM

12. (2) Distance travelled by a wheel in one revolution = Circumference of the whell

$= 2\pi r = \pi d$

The wheel of a circle completes 3500 revolution to complete a distance of 7.7 km = 7700 m.

∴ Distance travelled in one revolution

$= \frac{7700}{3500} = \frac{11}{5}$ m.

$\Rightarrow \pi d = \frac{11}{5}$

$\Rightarrow \frac{22}{7}\times d = \frac{11}{5}$

$\Rightarrow d = 0.7$ m

We need to double the distance covered in 3500 revolution.

∴ Distance covered in one revolution should be doubled.

∴ New diameter of wheel should be 2 × 0.7 = 1.4 m.

13. (2) M.P of an article = ₹ 50,000

Discount given = 5% on M.P

∴ S. P $= 50000\times\frac{95}{100}$

= ₹ 47,500

S.P of members

$= 47,500\times\frac{85}{100} = ₹40,375$

and additional discount for cash payment

$= 40,375\times\frac{97}{100}$

= ₹ 39,163.75

∴ Gain = 39,163.75 – 39000 = ₹ 163.75

14. (1) The part of tank filled by pipe A and B in 1 hour

$= \left(\frac{1}{6}+\frac{1}{10}\right) = \frac{4}{15}$

The part of tank filled by pipe B and C in 1 hour

$= \left(\frac{1}{10}+\frac{1}{15}\right) = \frac{1}{6}$

So, the part of tank filled up in 2 hrs

$= \frac{4}{15} + \frac{1}{6} = \frac{13}{30}$

Then, in 4 hours $= 2\times\frac{13}{30}$

$= \frac{13}{15}$

∴ Empty part $= 1 - \frac{13}{15} = \frac{2}{15}$

So, the empty part of tank will be filled up by pipe A and B.

∴ Required time $= \left(\frac{2}{15}\times\frac{15}{4}\right)$

$= \frac{1}{2}$ hours

∴ Total time taken $= 4+\frac{1}{2} = 4\frac{1}{2}$ hours

ఉద్యోగాలు

ఇంటెలిజెన్స్ బ్యూరో

ఇంటెలిజెన్స్ బ్యూరో - **'అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్'** పోస్టుల భర్తీకి ఉద్దేశించిన **ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్ - 2017**కు ప్రకటన విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 1300(జనరల్ వర్గానికి 951, ఒబిసిలకు 184, ఎస్సీలకు 109, ఎస్టీలకు 56 పోస్టులు కేటాయించారు)

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా

ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్ వివరాలు: ఇందులో టైర్ 1, టైర్ 2 విభాగాలు ఉంటాయి. గంటసేపు జరిగే టైర్ 1 పరీక్షలో అన్నీ మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలే ఇస్తారు. జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్/ అనలిటికల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లకు సంబంధించి ఒక్కోదానిలో 25 ప్రశ్నలు ఇస్తారు. ఈ విభాగానికి 100 మార్కులు కేటాయిం చారు. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కట్ చేస్తారు. ఇందులో అర్హత పొందినవారిని మాత్రమే టైర్ 2కు అనుమతిస్తారు. డిస్క్రిప్టివ్ టైప్‌లో జరిగే టైర్ 2 పరీక్షకు కూడా గంట సమయం ఉంటుంది. దీనికి 50 మార్కులు కేటాయిం చారు. వ్యాసానికి 30 మార్కులు, ఇంగ్లిష్ కాంప్రహె న్షన్& ప్రీసెస్ రైటింగ్‌కు 20 మార్కులు ఉంటాయి.

టైర్ 1, టైర్ 2 పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా వారిని ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది.

టైర్ 1 ఎగ్జామ్ పరీక్ష కేంద్రాలు: తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు హైదరాబాద్, విజయవాడ కేంద్రాలను ఎంచుకోవచ్చు.

పరీక్ష ఫీజు: రూ.100

ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 2

వెబ్‌సైట్: www.mha.nic.in

అడ్మిషన్స్

తెలంగాణ డిఎంఇ

హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డిఎంఇ)- ప్రభుత్వ/ ప్రైవేట్ మెడికల్ విద్యా సంస్థల్లో **జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ** కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నారు.

కోర్సు కాలవ్యవధి: మూడేళ్లు

గవర్నమెంట్ సంస్థలు - సీట్లు: ఉస్మానియా జనరల్ హాస్పిటల్ 62, గాంధీ హాస్పిటల్ 62, ఎంజిఎం హాస్పిటల్ 62, నిజామాబాద్ ఏరియా హాస్పిటల్ 27, కరీంనగర్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ 42, నిజామాబాద్ జనరల్ హాస్పిటల్ 32

ప్రైవేట్ సంస్థల్లోని సీట్ల వివరాల కోసం వెబ్‌సైట్‌లోని ప్రకటన చూడవచ్చు.

అర్హత: 40 శాతం మార్కులతో ఇంటర్/ ఇంటర్ ఒకేషనల్ పూర్తిచేసి ఉండాలి.

వయసు: జూలై 1 నాటికి 17 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా

గవర్నమెంట్ సంస్థల్లో ఎంపిక ప్రక్రియకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 18

ప్రైవేట్ సంస్థల్లో ఎంపిక ప్రక్రియకు ఆఖరు తేదీ: అక్టోబరు 7

క్లాసులు ప్రారంభం: అక్టోబరు 21 నుంచి

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.200

రిజిస్ట్రేషన్‌కు ఆఖరు తేదీ: ఆగస్టు 24

ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 28

ప్రభుత్వ సంస్థల్లో దరఖాస్తు హార్డు కాపీ సబ్మిషన్‌కు ఆఖరు తేదీ: సెప్టెంబరు 4

వెబ్‌సైట్: http://dme.telangana.gov.in

పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయం

రౌతులపూడి: పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు అన్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రం ఆధునీకరణకు రూ.80లక్షలు మంజూరు కాగా ఎమ్మెల్యే దీనికి శంకుస్థాపన చేశారు. అనంతరం సర్పంచ్ తైలా సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఆసుపత్రికి నిధులు మంజూరు కావడానికి కారణం సినీనటుడు ఆర్.నారాయణమూర్తి కారణమన్నారు. అనంతరం ములగపూడి గ్రామానికి చెందిన జి.గోవిందమ్మ, కె.అప్పలనర్స చంద్రన్న బీమా చెక్కులను అందజేశారు.



శంఖవరంలో కంచాలు మోగిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న కాపులు

కొనసాగుతున్న ఆందోళనలు

శంఖవరం: కాపు ఉద్యమనేత ముద్రగడకు మద్దతుగా మండలంలో శనివారం కూడా నిరసనలు కొనసాగాయి. శంఖవరంలో కాపునేతలు, యువకులు కంచాలు మోగిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ముద్రగడ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతినివ్వాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో పడాల సతీష్, బోణం పణి, ఆచంట వెంకటేశ్వరరావు, కర్రి రాము, పడాల చిన్న, పడాల జోగారావు తదితరులు పాల్గొన్నారు.

ప్రత్తిపాడు: ముద్రగడకు మద్దతుగా ప్రత్తిపాడు ఆలయంలో పలువురు కాపు నాయకులు పూజలు జరిపారు. కాపులను బీసీల్లో చేర్చేలా సీఎం మనసు మారాలని దీన్ని చేపట్టారు. కార్యక్రమంలో కాపు నాయకులు, ముద్రగడ అభిమానులు పాల్గొన్నారు.



దుర్గాదేవిని దర్శించుకుంటున్న ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు

కొనసాగుతున్న కార్మికుల సమ్మె

ఏలేశ్వరం: సిరిపురంలో దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ శనివారం వేడుకగా జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సిరిపురం గ్రామస్థుల ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఆలయాన్ని ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, జడ్పీటీసీ జ్యోతుల పెదబాబు తదితరులు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎంవి సూర్యనారాయణ, అరవిందకుమార్, నాయకులు కాళ్ల త్రిమూర్తులు, వెలుగూరి హరేరామ్, సొసైటీ వైస్ ప్రెసిడెంట్ సోము సూర్యుడు, ఏలేరునీటి సంఘం ఉపాధ్యక్షుడు తాతాజీ తదితరులు పాల్గొన్నారు.



చిన్నింపేటలో ప్రదర్శన నిర్వహిస్తున్న కార్మికులు

చిన్నింపేటలో కొనసాగుతున్న కార్మికుల సమ్మె

ఏలేశ్వరం: వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ చిన్నింపేటలో జీడిపిక్కల కర్మాగారం కార్మికుల సమ్మె నాల్గవ రోజుకు చేరింది. ఈఎస్ఐ, పీఎఫ్‌కు సంబంధించిన ధృవపత్రాలు వెంటనే ఇవ్వాలని, రోజుకి రూ.40 వేతనం చొప్పున అదనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులందరికీ రవాణా చార్జీలు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో వారు ర్యాలీ నిర్వహించారు. కార్మికుల ఆందోళనకు సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి కొనిరెడ్డి గణేష్ మద్దతు పలికి మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీటీయూ రాష్ట్ర నాయకుడు గొడుగు సత్యనారాయణ, కౌన్సిల్ జాతీయ కమిటీ సభ్యుడు పిల్లా చంద్రం తదితరులు పాల్గొన్నారు.





ఉలిగోగులలో పశువైద్య శిబిరం నిర్వహిస్తున్న దృశ్యం. పక్క చిత్రంలో రైతులకు మందులు పంపిణీ చేస్తున్న రిలయన్స్ ఫౌండేషన్ సిబ్బంది

ఉలిగోగుల, మెట్టుచింత గిరిజన తండాలో పశువైద్య శిబిరాలు

ప్రత్తిపాడు: మండలంలో ఉలిగోగుల, మెట్టుచింత గిరిజన తండాల్లో శనివారం ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏపీఎం బర్రే నాగేశ్వరరావు ఈ రెండు గ్రామాల్లో పశువైద్య శిబిరాలు నిర్వహించి గిరిజన రైతులకు మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి రంగనాథ్, బురదకోట సర్పంచ్ మేడిశెట్టి సత్యనారాయణ, జేవివో అచ్చియ్య, గంటా గంగబాబు, సుబ్బారావు, రాసంశెట్టి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.





మినర్వాలో జడ్జి శ్రావణ్‌కుమార్‌కు గౌరవ వందనం చేస్తున్న మినర్వా ఎన్‌సీసీ విద్యార్థులు. పక్క చిత్రంలో మినర్వా విద్యార్థి నాయకుల ప్రమాణంలో పాల్గొన్న జడ్జి, మినర్వా అధినేతలు

విద్యార్థి నాయకులు ఆదర్శంగా ఉండాలి

ప్రత్తిపాడు: విద్యార్థి నాయకులు ఆదర్శంగా ఉండాలని ప్రత్తిపాడు సీనియర్ సివిల్ జడ్జి శ్రావణ్‌కుమార్ కోరారు. మినర్వా విద్యాసంస్థల ప్రాంగణంలోని విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని శనివారం నిర్వహించారు. మినర్వాలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జడ్జి శ్రావణ్‌కుమార్‌కు మినర్వా ఎన్‌సీసీ విద్యార్థులు గౌరవ వందనంగా స్వాగతం పలికారు. విద్యార్థి నాయకులతో ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించిన అనంతరం జరిగిన సభలో జడ్జి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు లక్ష్యంతో పట్టుదలతో కృషిచేయాలన్నారు. సమావేశంలో మినర్వా అధినేతలు డీవీఎస్ రమేష్, అకడమిక్ డైరెక్టర్లు అవినాష్ వ్యక్తి నిర్మాణ విద్యకు మినర్వా ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో మినర్వా ప్రిన్సిపాల్స్ హరిబాబు, జోష్‌కుమార్, సిబ్బంది రవిరాజు, మధు, రవి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

అంతర్వేది ఆలయంలో జడ్జి దంపతుల పూజలు

అంతర్వేది: శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రాజమహేంద్రవరం ప్రిన్సిపల్ సబ్‌జడ్జి సీహెచ్ రాజగోపాల్ విచ్చేశారు. వారికి ప్రధానార్చకులు శ్రీనివాసకిరణ్, వేదపండితులు చింతా వెంకటశాస్త్రి, రమేష్ తదితరులు స్వాగతం పలికారు. స్వామివారి అంతరాలయంలో దర్శనం నిర్వహించి వేదపండితులచే మహాదాశీర్వచనం జరిపించారు.

ఘనంగా ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవం

శంఖవరం: భారత ఐక్య విద్యార్థి ఆవిర్భావ దినోత్సవాన్ని శంఖవరంలో ఘనంగా నిర్వహించారు. కస్తూర్బాగాంధీ విద్యాలయం లో శనివారం ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పి.దొరబాబు జెండా ఆవిష్కరణ చేయగా, జిల్లా కార్యదర్శి గంగా సూరిబాబు మాట్లాడుతూ సమాజంలో అనేక మార్పుల కోసం ఎస్ఎఫ్ఐ పోరాటం సాగిస్తుందన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజులు పెంచి విద్యార్థులపై భారం మోపితే ఉద్యమం తీవ్రతరమౌతుందన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం విద్యార్థి ఫెడరేషన్ అనుకఃణం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో హేమంత్, ముత్తారావు తదితరులు పాల్గొన్నారు.



శంఖవరంలో ఎస్ఎఫ్ఐ జెండాను ఆవిష్కరిస్తున్న దృశ్యం

వైసీపీ బలోపేతానికి నడుం కట్టాలి

ప్రత్తిపాడు: ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ బలోపేతానికి కార్యకర్తలు నడుం కట్టాలని ఇన్‌చార్జి పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ తెలిపారు. మండలంలోని పెద్దిపాలెం గ్రామంలో శనివారం బూత్ కమిటీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల కమిటీ అధ్యక్షుడు బెహారా దొరబాబు అధ్యక్షత వహించగా పర్వత ప్రసాద్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. కార్యక్రమంలో మండల నాయకులు మాకా చంటిబాబు, రామిశెట్టి చినబాబు, బెహారా నాని, రాయుడు సాయి, దేవ లక్ష్మణ్, లొండా బాబు, చెట్లోజు రమణ, పట్టెం శ్రీను, ఏసుబాబు, బలరాముడు తదితరులు పాల్గొన్నారు.



సమావేశంలో ప్రసంగిస్తున్న నియోజకవర్గ కోఆర్డినేటర్ పర్వత ప్రసాద్

● సినిమా గైడ్

ఏలేశ్వరం:

వెంకటసూర్య	లై
జయశ్రీ	నేనే రాజు నేనే మంత్రి

కత్తిపూడి:

సత్యనారాయణ	లై

రౌతులపూడి:

శ్రీమహాలక్ష్మి	గురు

మినర్వా డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభ

ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మినర్వా డిగ్రీ కళాశాల విద్యార్థులు 2017 ఏప్రిల్, మేలో జరిగిన డిగ్రీ రెండవ, నాల్గవ సెమిస్టర్ పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించారు. శనివారం ఫలితాలు విడుదల కావడంతో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను మినర్వా అధినేత రాజు, అవినాష్, ప్రిన్సిపాల్ హరిబాబు అభినందించారు. డిగ్రీ సెకండ్ సెమిస్టర్ విద్యార్థిని పి.దివ్యతేజ(బయోటెక్) 10 గ్రేడ్‌పాయింట్లకు 9.52 పాయింట్లు, ఎం.స్వాతి(ఎంపీసీఎస్) 9.40పాయింట్లు, బి.సూర్యప్రసన్న(బయోటెక్) 9.16 పాయింట్లు, జి.హేమకుమారి(ఎంపీసీఎస్) 9.12 పాయింట్లు సాధించారు. 9 పాయింట్లు మించిన విద్యార్థులు 12 మంది ఉన్నారని ప్రిన్సిపాల్ హరిబాబు తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.

వివేకానందలో శ్రీ కృష్ణాష్టమి



జగ్గంపేట: స్వామి వివేకానంద విద్యాసంస్థల్లో శనివారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఒమ్మి రఘురామ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పలువురు విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికలు వేషధారణలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉట్టి కొట్టారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.



మొక్క నాటుతున్న ఏపీఎం ప్రశాంతి, నాయకులు

ప్రతీ గ్రామంలో మొక్కలు నాటాలి

గండేపల్లి: మండలంలోని ప్రతీ గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా కిలోమీటరు మేర 400 మొక్కలు నాటాలని ఏపీఎం ప్రశాంతి అన్నారు. శనివారం ఎన్టీరాజాపురం గ్రామదారిలో రోడ్డు పక్కన మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించామన్నారు. ప్రతీ పంచాయతీకి 400 మొక్కల చొప్పున పంపిణీ చేశామన్నారు. పంచాయతీ సిబ్బంది, డ్వాక్రా వీవోలు మొక్కలు నాటాలని వివరించారు. కార్యక్రమంలో బొల్లంరెడ్డి రామకృష్ణ, వెంపాటి రాజు, ఎంపీటీసీ నాళం లక్ష్మి, సుంకవిల్లి రమేష్, డ్వాక్రా వీవోలు పద్మ తదితరులు పాల్గొన్నారు.

అన్నదానానికి రూ.15వేలు విరాళం

గోకవరం: మండలంలోని తంటికొండ వెంకన్న కొండపై ప్రతీ శనివారం జరిగే అన్నదానానికి పలువురు దాతలు సహకరిస్తున్నారు. రాజమహేంద్రవరానికి చెందిన చక్కా శ్రీరామకృష్ణ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు చక్కా సత్య వెంకటసూర్యనాగేశ్వరరావు అన్నదానం నిమిత్తం రూ.15 వేలు విరాళంగా అందజేసినట్టు ఈవో బిడిపి.రామారావు తెలిపారు. అన్నదానానికి వెయ్యి మంది భక్తులు హాజరయ్యారు.

పుష్కర జలాల విడుదలతో మెట్టలో రైతులు ఆనందం

జగ్గంపేట: తాళ్ళూరు లిఫ్ట్ ద్వారా పుష్కర జలాలు విడుదల కావడంతో మెట్టలో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలకరి వర్షాలకు పంటలకు వేసిన రైతులు తరువాత వర్షాలు లేక నీటి కోసం ఎన్నో ఎదురుచూపులు చూశారు. ఎట్టకేలకు శుక్రవారం నీరు విడుదల కావడంతో మన్యంవారిపాలెం, రాజపూడి, గుర్రప్పాలెం, గొల్లలగుంట, కాండ్రేగుల, నరేంద్రపట్నం తదితర గ్రామాల్లో వరినాట్లకు రైతులు నడుం బిగించారు. దాదాపు ఈ నీటి ద్వారా 37వేల ఎకరాల్లో సాగు చేయడానికి రైతులు సన్నద్ధమయ్యారు. నీటి రాకతో రైతులు పొలాల్లో బిజీ అయ్యారు.

సీజనల్ వ్యాధుల వ్యాప్తి

రొంప, దగ్గుతో బాధపడుతున్న ప్రజలు

జగ్గంపేట: మెట్టలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. ప్రజలంతా ప్రస్తుతం రొంప, దగ్గు, జ్వరాలతో బాధపడుతున్నారు. ఒకసారి వాన కురవడం ఉన్నట్టుండి ఎండ కాయడంతో వాతావరణంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. గాలిలో తేమ తగ్గిపోవడం, పొడి వాతావరణం ఏర్పడడం, పరిసరాలు అధ్వానంగా ఉండడంతో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందడానికి ఆస్కారం మేర్పడింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఇక్కడి వాతావరణంలో ఇమడలేక నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. జ్వరం లక్షణాలుంటే ప్రజలు స్థానిక వైద్యులను సంప్రదించి పలు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

సీఎం పర్యటన విజయవంతం చేయాలి: నెహ్రూ





జగ్గంపేటలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నెహ్రూ, జడ్పీ చైర్మన్ నవీన్‌కుమార్‌ను సత్కరిస్తున్న దృశ్యం

జగ్గంపేట: సీఎం చంద్రబాబు ఈ నెల 15న జగ్గంపేట పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. శనివారం జడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్‌కుమార్ స్వగృహంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తొలుత రామవరంలో పురుషోత్తపట్నం రెండో దశ పనులు ప్రారంభిస్తారన్నారు. అనంతరం జగ్గంపేట శివారున మోడల్ డిగ్రీ కాలేజీ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సీఎం పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్‌కుమార్‌ను టీడీపీ నాయకులు అభినందించి పూలమాలలు, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో హౌసింగ్ డైరెక్టర్ కందుల కొండయ్య దొర, ఏఎంసీ చైర్మన్ ఎస్వీఎస్ అప్పలరాజు, వైస్ ఎంపీపీ మారిశెట్టి భద్రం, కిర్లంపూడి జడ్పీటీసీ వీరంరెడ్డి కాశీబాబు, దొడ్డా విజయ్, యర్రంశెట్టి వెంకట లక్ష్మి బాబ్జి, పాలూరి బోసుబాబు, కుంచే రాజా, కొత్త కొండ బాబు, కొలిపే ప్రసన్నరాణి తదితరులు పాల్గొన్నారు.

పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం

జగ్గంపేట: జగ్గంపేట వస్తున్న సీఎం చంద్రబాబు ఈనెల 15న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.2కోట్లతో కాపు కల్యాణమండపం, రూ.2కోట్లతో ఆడిటోరియం, రూ.కోటితో జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయం, రూ.కోటితో గండేపల్లి మండల రెవె న్యూ కార్యాలయాలకు శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. పురుషోత్తపట్నం రెండవ దశ పనులు ప్రారం భించిన అనంతరం జగ్గంపేటలోని మోడల్ డిగ్రీ కళా శాలలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరై అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో అభివృద్ధి పనులు ప్రా రంభించనున్నారు. 15న స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో సభా ప్రాంగణం వద్ద జాతీయ జెండా ఆవిష్కరిస్తారన్నారు. శనివారం సభా ప్రాంగణం స్థలాన్ని, పరిసర ప్రాంతాలను డీఎస్పీ చిలకా రామారావు పరిశీలించారు.



గ్రంథాలయ రూపకర్త చిత్రపటానికి నివాళులర్పిస్తున్న చిత్రం

'ఆదిత్య'లో అంతర్జాతీయ యువజన దినోత్సవం

జగ్గంపేట/గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యాసంస్థల ప్రాంగణంలో శనివారం అంతర్జాతీయ యువజన దినోత్సవం, గ్రంథపాలకుల దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిం చారు. ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలల డైరెక్టర్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.శ్రీనివాసరెడ్డి తొలుత గ్రంథాలయ పితా మహుడు ఎస్ఆర్ రంగనాథ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యువజన దినోత్సవం సందర్భంగా ఆదిత్య ఎన్ఎస్ఎస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కాకినాడ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహిం చారు. సుమారు 300 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ సంవత్సరాన్ని యూత్ బిల్డింగ్ పీస్ అనే థీమ్‌తో పలు కార్యక్రమాలను యూత్ సర్వీసెస్ సౌజన్యంతో ఉదయం 8గంటలకు 2కెరన్, 9.30నిమిషాల నుంచి వివిధ కార్యక్రమాల్లో భాగంగా వక్తృత్వ, వ్యాస రచన, డ్రాయింగ్, చిత్రలేఖనం, ప్యానెల్ డిస్కషన్ సాం స్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు ఇచ్చి సత్కరించారు. కార్యక్రమంలో యూత్ సర్వీసెస్ సిబ్బంది, ఆదిత్య కళాశాలల ప్రిన్సిపాళ్ళ ప్రొఫెసర్ ఎం.శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టికె రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాళ్ళ ప్రొఫెసర్ వి.శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్.రమాశ్రీ, గ్రంథాలయ అధికారి కె.అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.





వర్షం పడితే గోపాలపురం రహదారి దుస్థితి.., రంపయర్రంపాలెం-తిరుమలాయపాలెం రోడ్డు పరిస్థితి

అధ్వానంగా రహదారులు..పట్టించుకోని అధికారులు

గోకవరం: మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే రహదారులు అధ్వానంగా మారాయి. ఆర్అండ్‌బీ, పంచాయతీరాజ్‌శాఖ రహదారులు శిథిలమయ్యాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్అండ్‌బీ రహదారి రాజమహేంద్రవరం-భద్రాచలం మధ్యలో పలుచోట్ల భారీ గోతులు ఏర్పడడంతో ప్రయాణికులకు గాయాలవుతున్నాయి. ఇటీవల గోతులను పూడ్చినప్పటికీ మళ్లీ ఏర్పడడంతో పనుల నాణ్యతపై వాహనదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రహదారి మెరుగుదలకు తక్షణమే చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. వీరలంకపల్లి నుంచి అచ్యుతాపురం మీదుగా గుమ్మళ్ళదొడ్డి వెళ్లే రహదారి, రంపయర్రంపాలెం నుంచి తిరుమలాయపాలెం, గంగంపాలెం గ్రామాల రహదారులు, వీరలంకపల్లి నుంచి పెంటపల్లి రహదారి, ఇటికాయిలపల్లి నుంచి గోపాలపురం రహదారి, గోకవరం నుంచి సంజయ్‌నగర్ మీదుగా చిన్నూరు రహదారి గోతులతో దయనీయంగా మారాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆయా ప్రాంతాల్లో పాడైన రహదారులు బాగుచేయాలని స్థానికులు కోరుతున్నారు.



కాపుల ఆందోళనలు

కిర్లంపూడి: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభానికి మద్దతుగా శనివారం కాపులు ఆందోళనలు చేశారు. దుర్గాడ, తాటిపర్తి నుంచి వచ్చిన 200మందికిపైగా మహిళలు ముద్రగడను కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. దాసం వెంకటలక్ష్మి, బుల్లిదొర ఆధ్వర్యంలో వచ్చిన మహిళలను ముద్రగడ సతీమణి పద్మావతి, కోడలు సిరి ఆప్యాయంగా పలకరించారు. మహిళల ఆదరణ మరువలేనిదని కాపు జేఏసీ నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, ఆకుల రామకృష్ణ అన్నారు. ఉద్యమం పట్ల ముద్రగడ కుటుంబీకులంతా పట్టుదలతో ఉన్నారన్నారు. కంచాలను గరిటెలతో మోగిస్తూ కాపుల ఆకలికేకలు ప్రభుత్వానికి తెలిపారు. దీనిలో భాగంగా వేలంకలో నీలగిరి చిట్టిబాబు, దోమాల కృష్ణజడ్డి ఆధ్వర్యంలో మహిళలు నిరసన తెలిపారు.

● సినిమా గైడ్

జగ్గంపేట	
స్క్రీన్-1	లై
స్క్రీన్-2	జయ జానకి నాయక
రాజవేణి	ఫిదా
కృష్ణవేణి	నక్షత్రం
వెంకటరత్నం	పెద్దలకు మాత్రమే
శ్రీ నాగేశ్వరా	నేనే రాజు నేనే మంత్రి

ఈ ఏడాది మిర్చి రైతులకు లాభం వచ్చేనా?

గండేపల్లి: మండలంలోని యల్లమిల్లి, నాయకంపల్లి, సూరంపాలెం తదితర గ్రామాల్లో రైతులు రెండేళ్ల క్రితం లాభాల దృష్ట్యా భారీగా మిర్చి పంట సాగు చేస్తున్నారు. గత ఏడాది మిర్చి రైతులు లాభాలు లేక తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నా. ఈ ఏడాది కూడా రైతులు ముందుకొచ్చి మిర్చి సాగు చేపట్టారు. ఒక పక్క సాగు చేస్తున్నప్పటికీ మరో పక్క నష్టం వస్తుందేమోనని భయాందోళన చెందు తున్నారు. నాయకంపల్లి, యల్లమిల్లి, సూరంపాలెం తదితర చోట్ల మిర్చి సాగులో ఉంది. ఈ ఏడాది మిర్చిపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు.

గండేపల్లి మండలం యల్లమిల్లిలో మిర్చి పొలంలో పని చేస్తున్న కూలీలు →



టంగ్ ట్విస్టర్స్

1. It's not the cough that carries you off,it's the coffin they carry you off in!
2. I wish you were a fish in my dish
3. Dust is a disk's worst enemy.

ఔనా!

హమ్మింగ్ బర్డ్ గుండె నిమిషానికి 1260 సార్లు కొట్టుకుంటుంది!



సూక్తి

శత్రువులు ద్రోహం చేసినా.. ఆశలు ఆవిరైనా.. గూడు చెదిరినా.. సంకల్పం వీడరాదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి.. అప్పుడే విజయం సాధిస్తారు.

కాంక్రీట్ నగరాల్లో పిల్లలు ఆడుకోవడానికి స్థలమే దొరకడం లేదు. అక్కడక్కడా ఉన్న పార్కులే వారికి ఆట స్థలాలవుతున్నాయి. సెలవులొస్తే చాలు పార్కులన్నీ పిల్లల ఆటలతో సందడిగా ఉంటాయి. అలాంటి పార్కులను కూడా ప్రభుత్వం కనుమరుగు చేయాలని ప్రయత్నిస్తే..! పిల్లలు సైతం ఆ నిర్ణయాన్ని అడ్డుకుంటారు. ఇందుకు మంచి ఉదాహరణ ఢిల్లీకి చెందిన ఏడేళ్ల పాప నవ్యాసింగ్. తన ఇంటి దగ్గరున్న పార్క్‌ను అధికారులు తొలగించాలని చూస్తే 'మా సంతోషాన్ని దూరం చేస్తారా?' అంటూ కోర్టుకెళ్లి మరీ ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకుంది.

పార్క్ కోసం పాప పోరాటం

పార్కులు పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు కాసేపు సేదతీరడానికి ఏర్పాటు చేసినవి. పార్కుల్లో ఆడుకునే ఆ గంటసేపే పిల్లలకు ఎంతో సంతోషాన్నిస్తుంది. ఆ సంతోషాన్ని దూరం చేయాలని ప్రయత్నిస్తే పిల్లలు పులిలా మారి తిరగబడతారు. అలా తిరగబడి పార్కును తొలగించే ప్రయత్నాలు అడ్డుకుంది. ఢిల్లీకి చెందిన ఏడేళ్ల బాలిక నవ్యాసింగ్. తను రోజూ సాయంత్రం ఇంటి సమీపంలో ఉన్న పార్కులో తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటుంది. రోహిణి సెక్టార్ 8లో ఉన్న ఆ 'హనుమాన్ మందిర్ పార్క్ 30 ఏళ్లగా కాలనీవాసులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. ఉన్నట్టుండి ఒకరోజు ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు పార్కును తొలగిస్తున్నట్లు కాలనీవాసులకు చెప్పారు. కారణమేంటని అడిగితే పార్కును తొలగించి కమ్యూనిటీ హాల్ కడతామని సమాధానమిచ్చారు. ఎంతోమందికి ఆహ్లాదాన్ని పంచుతోన్న పార్కును తొలగించడమేంటని అడిగితే అధికారులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. పార్కును తొలగిస్తున్న విషయం పిల్లల చెవిన పడింది. దాంతో నవ్యాసింగ్ 'ప్రభుత్వ నిర్ణయాన్ని ఆపడానికి ఏమీ చేయలేమా?' అని తండ్రిని ప్రశ్నించింది. నవ్యాసింగ్ తండ్రి ధీరజ్‌కుమార్ న్యాయవాది. కూతురు వేసిన ప్రశ్నతో ఆ తండ్రి ఆలోచనలో పడ్డాడు. తన కూతురు పార్కును కాపాడాలని ప్రయత్నిస్తున్న విషయం అర్థమయింది. 'కోర్టులో కేసు వేయడం ద్వారా అడ్డుకోవచ్చ'ని చెప్పాడు. అయితే 'నేను కేసు వేస్తాను' అని తండ్రి సహాయంతో కోర్టులో కేసు వేసింది. 'ఇప్పటికే కొంత పార్కు స్థలం ఆక్రమణకు గురయింది. పిల్లలు ఆడుకునే వస్తువులను తొలగించి మొబైల్ టవర్‌ను ఏర్పాటు చేయడానికి అధికారులు అనుమతినిచ్చారు. పార్కులు లేకుండా పోతే కాలనీవాసులపై, ముఖ్యంగా పిల్లలపై ఎక్కువ ప్రభావం పడుతుంది' అని పిటిషన్‌లో పేర్కొంది.





ప్రజల డబ్బు దుర్వినియోగం

నవ్యాసింగ్ వేసిన కేసుపై చీఫ్ జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ సి.హరిశంకర్‌లతో కూడిన ఢిల్లీ హైకోర్టు బెంచ్ విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత ప్రజలు చెల్లిస్తున్న ట్యాక్స్‌తో ఆటలు ఆడుకోవడం సరికాదని అభిప్రాయపడింది. ప్రజలు డబ్బును వృథా చేయడం సరికాదని చెబుతూ, పార్కును కమ్యూనిటీహాల్‌గా మార్చడంపై స్టే విధించింది. పార్కులను పార్కులుగానే ఉంచాలని, కమ్యూనిటీ సెంటర్లుగా మార్చకూడదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. 'కమ్యూనిటీ సెంటర్ నిర్మాణానికి పార్కు స్థలం తప్ప మరో స్థలం లేదా' అని ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులను బెంచ్ ప్రశ్నించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేసును సెప్టెంబర్ 18కి వాయిదా వేసింది. పార్కు తొలగించడాన్ని కోర్టు నిలువరించడంతో కాలనీవాసుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కేసు వేసి పార్కును కాపాడిన నవ్యాసింగ్‌ను కాలనీవాసులతో పాటు, టీచర్లు, తోటివిద్యార్థులు శభాష్ అంటూ అభినందించారు.

రంగులు వేయండి



జంతర్‌మంతర్

1. కాప్రారం ....
2. ఆయలం ....
3. కరర్బూ ....


జంబ్లింగ్ వర్డ్స్

1. OWOL ....
2. YRAE ....
3. TECU ....

పదాలు కనుక్కోండి



బొమ్మ గీయండి



దారి కనుక్కోండి




నవ్వుల్ నవ్వుల్

టీచర్ : మనకు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో చెప్పమంటే అలా ఆలోచిస్తున్నావేమిటి?

బంటి : తెలివైన వాడు ఆలోచించి మాట్లాడతారని చెప్పారు కదా టీచర్. అందుకే ఆలోచిస్తున్నాను.

టీచర్ : !!!!!!!!

చుక్కలు కలపండి



చెప్పగలరా?

విసుగులో ఉన్నా కానీ ముసుగులో లేను
లోతులో ఉన్నా కానీ బాతులో లేను
మందులో ఉన్నా కానీ విందులో లేను
అయితే ఇంతకీ నేనెవర్నో చెప్పగలరా?

జవాబులు

చెప్పగలరా? ... జంతర్‌మంతర్: 1. ... 2. ... 3. ... జంబ్లింగ్ వర్డ్స్: 1. WOOL 2. YAER 3. CUTE

ఇంకా సస్పెన్సే

(ఒకటవ పేజీ తరువాయి)

కన్సిస్తున్నారు. అప్పటికప్పుడు తోచిన ఆలోచన ప్రకారం ఒకరు కంటే ఎక్కువమందితో హడావుడిగా నామినేషన్లు వేయించారు. ఇపుడు చక్కబెట్టడం తలనొప్పిగా తయారైంది.

మేయర్ అభ్యర్థి ఎంపిక మంత్రులకే..

టీడీపీ నుంచి మేయర్ అభ్యర్థి ఎంపిక బాధ్యత మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్పలకు అప్పగించినట్టు సమాచారం. వీరిద్దరు చర్చించుకుని ఒకటి, రెండు పేర్లు అధిష్ఠానానికి పంపుతారు. అధిష్ఠానం పరిశీలన తర్వాత మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తారు. అయితే శంఖంలో పోస్తేకానీ తీర్థం అవ్వదు అన్నరీతిలో ముందే మేయర్ అభ్యర్థిత్వం నిర్ణయమైపోయినా అధిష్ఠానం పేరుతో ప్రకటన చేస్తారు.

ఐవీఆర్ఎస్ సర్వే..

టీడీపీ కార్పొరేటర్ల అభ్యర్థుల ఎంపిక కోసం ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నట్టు చెప్తున్నారు. అయితే ఈ సర్వే ఆధారంగా సమాచారం సేకరిస్తారే తప్ప.. అభ్యర్థుల ఎంపిక మాత్రం ఈ సర్వేపైనే ఆధారపడి ఉండదు.. అని ఓ నేత వ్యాఖ్యానించారు. గతంలో జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక చేసినపుడు కూడా ఐవీఆర్ఎస్ సర్వే చేశారని.. అప్పుడు సర్వేలో వచ్చిన ఫలితాలను బట్టి ఎంపిక చేశారో, ముందుగా అనుకున్న ప్రకారం చేశారో పార్టీలో అందరికీ తెలిసిందే కదా..? అని సదరు నేత చెప్పుకొచ్చారు. అయితే ఖచ్చితమైన సమాచార సేకరణకు ఐవీఆర్ఎస్ సర్వేను ఉపయోగించుకోనున్నారు.

బీజేపీతో సీట్ల సర్దుబాటులో తలనొప్పులు

48 డివిజన్లకుగానూ మిత్రపక్షం బీజేపీకి 9డివిజన్లు ఇవ్వడానికి ఇరుపార్టీలకు ఒప్పందం కుదిరింది. తొలుత రెండు డివిజన్లు మాత్రమే ఇస్తామని చెప్పిన టీడీపీ మంత్రులు.. ఏకంగా 9 ఇవ్వడానికి ఎలా అంగీకరించారంటూ టీడీపీ కేడర్‌లో విస్తృతమైన చర్చ సాగుతోంది. బీజేపీకి కేటాయించడానికి దాదాపు డివిజన్లు ఖరారయ్యాయి. ఈ 9డివిజన్లలో టీడీపీ ఖచ్చితంగా ఏడుచోట్ల గెలిచే పరిస్థితి ఉందని.. అలాంటి బలమైన వార్డులను బీజేపీకి వదులుకోవడం మంచిది కాదని టీడీపీ నేతలు, కార్యకర్తలు వాదిస్తున్నారు. బీజేపీ సీట్ల సర్దుబాటు వ్యవహారంపై గుర్రుగా తెలుగు తమ్ముళ్లను వారించడం మంత్రులకు తలనొప్పిగా తయారైంది.

వైసీపీకి కాంగ్రెస్ బెడద

కార్పొరేషన్ ఎన్నికలలో టీడీపీతో హోరాహోరీగా పోరాడేందుకు సన్నద్ధమవుతున్న వైసీపీకి కాంగ్రెస్ దడ పట్టుకుంది. 48వార్డులకుగానూ, 17వార్డులలో కాంగ్రెస్ తమ అభ్యర్థులను నిలబెట్టింది. గతంలో వరుసగా నాలుగైదుసార్లు కాకినాడ మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లలో పాగా వేసిన కాంగ్రెస్‌కు ఇప్పటికీ సంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంది. అంతే కాకుండా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంతం నానాజీ దిగ్గజ రాజకీయ కుటుంబానికి చెందినవారు కావడంతో ఆ పార్టీకి జీవం పోసినట్టయ్యింది. అలాగే కేంద్రమాజీ మంత్రి పళ్లంరాజు కూడా బాగా పేరున్న కుటుంబం నుంచి వచ్చినవారే. వీరిద్దరూ నగరంలో పోటీచేసిన 17వార్డులలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పెంచుకునేందుకు కృషిచేస్తున్నారు. ఈ రాజకీయ పరిణామాలు వైసీపీ విజయానికి అడ్డుకట్టవేసేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

పంటకు వెలుగు

(ఒకటవ పేజీ తరువాయి)

చుట్టింది. దానికి సంబంధించి ఆయా ఏడీఈ కార్యాలయ పరిధిలో రైతులకు అవగాహన సదస్సులు సైతం నిర్వహించింది. తాజాగా విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు రాయితీలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో సుమారు 28వేలకు పైబడి వ్యవసాయావసర విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. మరో 200 వరకు కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో నిబంధనల ప్రకారం ఒక రైతు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ పొందేందుకు రూ.45వేల రాయితీపోను దూరాన్నిబట్టి రూ.25వేల నుంచి రూ.30వేలు చెల్లించాల్సి వచ్చేది. ప్రస్తుతం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తు చేసుకున్న రైతుకు హెచ్‌వీడీఎస్ ట్రాన్సుఫార్మర్‌ను ఏర్పాటు చేయడంతోపాటు 180 మీటర్ల లైను (సుమారు నాలుగు స్తంభాలు) వరకు ఉచితమేనని విద్యుత్ శాఖ ప్రకటించింది. వీటికి సంబంధించి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంటే సబ్సిడీతోపాటు లైన్‌కు అయ్యే వ్యయంతో కలిపితే రైతుకు సగటును రూ.70వేల నుంచి రూ.75వేల వరకు ఆదా అవుతుంది. మెట్ట ప్రాంతంలో విద్యుత్ బోర్ల ఆధారంగా సాగు చేస్తున్న రైతులకు ఇది ఒక మంచి అవకాశంగానే భావించొచ్చు. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అమలుల్లోకి వచ్చిన ఈ పథకం మరో పది రోజుల్లో మన జిల్లాలో అమలు చేయనున్నట్టు ఒక అధికారి చెప్పారు. పెరుగుతున్న సాగు వ్యయం కారణంగా చాలామంది రైతులు వ్యవసాయం విరమించుకుంటున్న తరుణంలో ప్రభుత్వం తాజా రాయితీ మార్గదర్శకాల పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వెల్ల లాకుల వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం

ద్రాక్షారామ: రామచంద్రపురం మండలం వెల్ల లాకుల వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమయ్యింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వెల్ల లాకుల వద్ద 45ఏళ్ల వయస్సు కలిగిన మహిళ మృతదేహం గ్రామస్తులు గుర్తించారు. దీంతో ఇన్‌చార్జి వీఆర్‌వో కుక్కల రామకృష్ణ సమాచారం ఇచ్చారు. రామకృష్ణ ద్రాక్షారామ పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదు చేశారు. మృతదేహాని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ సతీష్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సీఎం టూర్ ఖరారు

(ఒకటవ పేజీ తరువాయి)

నిర్వహించిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ విశాల్‌గున్ని, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ రాజకుమారి హాజరయ్యారు. 15న సీఎం పర్యటన ఖరారైందని కలెక్టర్ తెలిపారు. మధ్యాహ్నం 1 గంటకు తిరుపతి నుంచి రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారన్నారు. అక్కడి నుంచి సీతానగరం హెలీప్యాడ్‌కు ప్రత్యేక హెలీకాప్టర్‌లో వస్తారని, అక్కడి నుంచి రోడ్డు మార్గాన పురుషోత్తపట్నం చేరుకుని ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తారన్నారు. అనంతరం నాగంపల్లిలో పైపుల ద్వారా పోలవరం ఎడమకాలువలో నీటిని విడుదల చేసే ప్రదేశాన్ని పరిశీలిస్తారన్నారు. జగ్గంపేటలో జరిగే బహిరంగ సభకు అక్కడి నుంచి బయల్దేరి వెళ్తారని కలెక్టర్ తెలిపారు. సీఎం పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

సీతానగరం, పురుషోత్తపట్నం, నాగంపల్లి, జగ్గంపేటలలో ఈ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. అవసరమైన చోట భారీ బందోబస్తు నిర్వహించాలని పోలీసు అధికారులకు సూచించారు. సీఎం పర్యటన సందర్భంగా మంత్రులు, అధికారుల కోసం నాగంపల్లికి చేరుకునే రహదారి మరమ్మతులు చేపట్టాలని ఆర్అండ్‌బీ ఎస్ఈకి కలెక్టర్ సూచించారు. జగ్గంపేటలో జరిగే బహిరంగ సభలో సీఎం రైతులనుద్దేశించి ప్రసంగిస్తారన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు రథం కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. రైతులకు సీఎం ట్రాక్టర్లను పంపిణీ చేస్తారన్నారు. ఐటీడీఏ, మెట్ట ప్రాంతాల్లో వైద్య సదుపాయాల కోసం ఆరు అంబులెన్స్‌లను సీఎం ప్రారంభిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్ విజయరామరాజు, ట్రైనీ కలెక్టర్ ఆనంద్, జేసీ-2 రాధాకృష్ణమూర్తి, డీఆర్‌వో జితేంద్ర వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సీఎం టూర్ షెడ్యూల్ ఇదీ..

కాకినాడ సిటీ: సీఎం చంద్రబాబు ఈనెల 15న జిల్లాలో పర్యటించనున్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించే విషయమై ఆయన పర్యటన ఖరారైంది. వివరాలిలా ఉన్నాయి. 15వ తేదీ ఉదయం 8.50 నుంచి 11గంటల వరకు తిరుపతిలో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొంటారు. అనంతరం 11.25 గంటలకు హైటీ కార్యక్రమం ఉంటుంది. 11.30 గంటలకు బై రోడ్ రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1గంటకు రాజమండ్రి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలీకాప్టర్‌పై మధ్యాహ్నం 1.25 గంటలకు సీతానగరం హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. తర్వాత బైరోడ్ 1.40 గంటలకు పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ వద్దకు చేరుకుంటారు. అనంతరం 1.40 గంటల నుంచి 2 గంటల వరకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం బై రోడ్ ద్వారా సీతానగరం హెలీప్యాడ్‌కు చేరుకుని హెలీకాప్టర్‌లో 2.20 గంటలకు నాగంపల్లి హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.20 నుంచి 2.40 గంటల వరకు డెలివరీ సిస్టమ్ ఇంటరాక్షన్ విత్ మీడియా ఇనాగరేషన్‌లో పాల్గొంటారు. అనంతరం హెలీకాప్టర్‌పై జగ్గంపేటకు చేరుకుంటారు మధ్యాహ్నం 3నుంచి 3.40గంటల వరకు నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం జగ్గంపేట నుంచి హెలీకాప్టర్‌లో రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ చేరుకుని ప్రత్యేక విమానంలో 5 గంటలకు బేగంపేట చేరుకుంటారు.

ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు

సీతానగరం: పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఈనెల 15న తొలివిడత నీరు విడుదల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటన ఖరారు కావడంతో ఏర్పాట్లు ముమ్మరంచేశారు. ఈ దఫా ఆయన పురుషోత్తపట్నం పంప్‌హౌస్‌తోపాటు డెలివరీ పాయింట్ వద్దకు వెళ్లనున్నందున రెండుచోట్ల ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా పురుషోత్తపట్నం వద్ద లాంఛనంగా నీరు విడుదలచేసి తరువాత డెలివరీ పాయింట్ వద్దకు చేరుకుని పరిశీలించనున్నారు. ఇందుకుగాను గండిపేట వద్ద మరొక హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.



పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం వాటర్ డెలివరీ పాయింట్

దినఫలాలు

అదృష్టసంఖ్యలు: 3, 4

మేషరాశి: (మార్చి21-ఏప్రిల్20): సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. ప్రేమను బంధాలు బలపడతాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. ఖర్చులు అంచనాలు మించుతాయి. పెట్టుబడుల్లో నిదానం అవసరం.

వృషభరాశి: (ఏప్రిల్21-మే20): సినీరాజకీయ రంగాల వారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలపై దృష్టి పెడతారు. దూరంలో ఉన్న కుటుంబ సభ్యులు ఇల్లు చేరతారు. మనసు ఏదో వెలితి బాధిస్తుంది.

మిథునరాశి: (మే21-జూన్21): బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సమావేశాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం అందుకుంటారు. పెట్టుబడులకు సంబంధించిన ఒక సమాచారం కలవరం కలిగిస్తుంది.

కర్కాటకరాశి: (జూన్22-జూలై23): వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెద్దలు, పైఅధికారుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి.

సింహరాశి:(జూలై24-ఆగస్ట్23): సమావేశాలు, ప్రయాణాలకు అనుకూలం. బంధు మిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. కొత్త పనుల ప్రారంభం విషయంలో ఆచితూచి ముందడుగు వేయాలి.

కన్యారాశి: (ఆగస్ట్24-సెప్టెంబర్23): సమావేశాలు, ప్రయాణాలకు అనుకూలం. బంధు మిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. పనుల ప్రారంభం విషయంలో ఆచితూచి ముందడుగు వేయాలి.

తులారాశి: (సెప్టెంబర్24-అక్టోబర్23): బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. సెక్యులేషన్లు, పందాలు పోటీల్లో నిదానం అవసరం. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అంచనాలు మించుతాయి.

వృశ్చికరాశి: (అక్టోబర్24-నవంబర్22): విందు వినోదాల్లో పాల్గొంటారు. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి అనుకూలం. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

ధనూరాశి: (నవంబర్23-డిసెంబర్21): చిన్నారులు, ప్రియతముల అంశాలపై దృష్టి పెడతారు. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. పొదుపు పథకాలకు సంబంధించిన సమాచారం అందుకుంటారు. పెట్టుబడుల్లో అంచనాలు తప్పే అవకాశం ఉంది.

మకరరాశి:(డిసెంబర్22-జనవరి21): రియల్ ఎస్టేట్, గృహనిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా లాభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంటికి సంబంధించి విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. మనశ్శాంతి లోపిస్తుంది.

కుంభరాశి: (జనవరి22-ఫిబ్రవరి18): సోదరీసోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రయాణాలు, సమావేశాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రియతములకు సంబంధించి ముఖ్య సమాచారం అందుకుంటారు. చర్చల్లో తొందరపాటు తగదు.

మీనరాశి:(ఫిబ్రవరి19-మార్చి20): ఆర్థిక అంశాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. విందు వినోదాల కోసం ఖర్చులు అధికం.

-బిజుమళ్ళ బిందుమాధవ శర్మ





పోటీల్లో పాల్గొన్న వివిధ రాష్ట్రాల క్రీడాకారులు

ఉత్సాహంగా జిమ్నాస్టిక్స్ పోటీలు

కాకినాడ స్పోర్ట్స్: జిల్లా జిమ్నాస్టిక్స్ సంఘం, లయన్స్ క్లబ్ ఎలైట్ ఆధ్వర్యంలో కాకినాడ క్రీడా మైదానంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్ పోటీలు శనివారం ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. శనివారం నిర్వహించిన పోటీలను ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ వీసీ ఎండీ బంగార్రాజు సందర్శించి తిలకించారు. ఈసం దర్భంగా క్రీడాకారులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ త్వరలో ప్రారంభం కానున్న జిమ్నాజియానికి రూ.కోటి 20లక్షల ఎక్విప్‌మెంట్ ఇస్తున్నామని తెలిపారు. క్రీడాస్ఫూర్తితో పోటీలలో రాణించి పతకాలు సాధించాలని కోరారు. రోటరీ క్లబ్ సభ్యులు బాబీ, వెయిట్‌లిఫ్టింగ్ కోచ్ సతీష్‌కుమార్ పోటీలను తిలకించారు.



విజేతలు వీరే..

శనివారం నిర్వహించిన రిథమిక్ జిమ్నాస్టిక్స్ అండర్- 10 బాలికల ఫ్రీహ్యాండ్ విభాగంలో పుష్యమి నాగసాయి (తూర్పు), పాలక్‌రాయ్(తూర్పు), రాజ్యలక్ష్మి(వైఎస్ఆర్ కడప)లు, హూప్ విభాగంలో పుష్యమి నాగసాయి (తూర్పు), రాజ్యలక్ష్మి (వైఎస్ఆర్‌కడప), కె.సిరీ(తూర్పు) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. బాలుర విభాగంలో పుష్యమి నాగసాయి(తూర్పు), పాలక్‌రాయ్(తూర్పు), కీర్తి(గుంటూరు) మొదటి మూడు స్థానాలు కైవశం చేసుకున్నారు.

అండర్-12 బాలుర ఫ్లోర్‌ఎక్సర్‌సైజ్ విభాగంలో పి.అభినవ్ జశ్వంత్(గుంటూరు), పి.చంద్రస్వరూప్(తూర్పు), చరణ్‌తేజ(గుంటూరు)లు, పామెల్‌హార్స్ విభాగంలో పి.చంద్రస్వరూప్(తూర్పు), పి.పార్థివ్(తూర్పు), అభినవ్ జశ్వంత్(గుంటూరు), టేబుల్ వాల్ట్ విభాగంలో పి.అభినవ జశ్వంత్(గుంటూరు), నిత్య సంతోష్(వైఎస్ఆర్ కడప), పార్థివ్(తూర్పు)లు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను సాధించారు. పార్లల్ బార్ విభాగంలో పి.చంద్రస్వరూప్(తూర్పు), పి.అభినవ్ జశ్వంత్(గుంటూరు), పి.పార్థివ్(తూర్పు), రింగ్ విభాగంలో ఎం.హర్షవర్ధన్‌రెడ్డి (గుంటూరు), పి.చంద్రస్వరూప్(గుంటూరు), కె.కిషోర్ (కడప)లు, హైబార్‌విభాగంలో పి.చంద్రస్వరూప్ (తూర్పు), వి.తేజ(గుంటూరు), జి.నిత్యసంతోష్ (వైఎస్ ఆర్ కడప) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. రిథమిక్ జిమ్నాస్టిక్స్ అండర్-8 ఫైనల్స్ ఫ్రీహ్యాండ్ విభాగంలో హరిప్రియ(తూర్పు), వైష్ణవి(తూర్పు), దీక్షిత (గుంటూరు), హూప్ విభాగంలో ఎం.చరిష్మ(తూర్పు), వైఎస్ రూజిత(తూర్పు), నాగనందన(విశాఖ) మొదటి మూడు స్థానాలు కైవశం చేసుకున్నారు.

అండర్-12 బాలికల ఫ్లోర్ ఎక్సర్‌సైజ్ విభాగంలో కె.సుష్మిత(వైఎస్ఆర్ కడప), జ్ఞానేశ్వరి(వైఎస్ఆర్ కడప), డి.మోహనరూప(గుంటూరు)లు, టేబుల్ వాల్ట్ విభాగంలో రుద్రవేణి(వైఎస్ఆర్ కడప), సి.సుధ(వైఎస్ఆర్ కడప), మోహన రూప(గుంటూరు)లు బ్యాలెన్సింగ్ బీమ్ విభాగంలో మోహనరూప(గుంటూరు), జ్ఞానేశ్వరి (వైఎస్ఆర్ కడప), రుద్రవేణి(వైఎస్ఆర్ కడప)లు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. బాలుర ఆల్‌రౌండ్ చాంపియన్‌షిప్ విభాగంలో పి.చంద్రస్వరూప్(తూర్పు), పి.అభినవ జశ్వంత్(గుంటూరు), పి.పార్థివ్(తూర్పు), బాలికల విభాగంలో డి.మోహనరూప (గుంటూరు), జ్ఞానేశ్వరి(వైఎస్ఆర్ కడప), పి.రుద్రవీణ (వైఎస్ఆర్‌కడప)లు మొదటి మూడుస్థానాల్లో నిలిచారు.

గోదావరిలో మత్స్యసంపద వృద్ధికి కార్యాచరణ

ధవళేశ్వరం: గోదావరినదిలో మత్స్యసంపద వృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చెపట్టినట్లు రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామ్‌శంకర్‌నాయక్ తెలిపారు. శనివారం ధవళేశ్వరం రామ్‌పాదాలరేవు వద్ద గోదావరిలోకి 20వేల రొయ్యి సీడ్‌ను విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోదావరి ఎగువున వివిధ ప్రాంతాల్లో కోటి రొయ్యిపిల్లలను విడిచిపెట్టడం లక్ష్యంగా సీడ్ సేకరణ జరుగుతుందన్నారు. బ్యారేజ్ దిగివున సేకరించే రొయ్యిసీడ్‌ను గోదావరి ఎగువున విడిచిపెట్టడం ద్వారా నదిలో మత్స్యసంపద వృద్ధి చెంది మత్స్యకారులకు జీవనోపాధి కలుగుతుందన్నారు. కోటి రొయ్యిసీడ్‌ను సేకరించడానికి రూ.2 కోట్ల వరకు ఖర్చవుతుందన్నారు. కార్యక్రమంలో ధవళేశ్వరం బోట్‌మెన్ అండ్ ఫిషర్‌మెన్, కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు కరకు ఇమ్మానుయేల్, మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు కోటేశ్వరరావు, డిప్యూటీ డైరెక్టర్ జయరావ్, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణారావు, అభివృద్ధి అధికారి ఎన్.నాగమణి తదితరులు పాల్గొన్నారు.



రొయ్యిసీడ్‌ను గోదావరిలోకి విడిచిపెడుతున్న కమిషనర్

పుణ్యక్షేత్రాల నిలయం తూర్పు



ఉప్పలగుప్తంలో అభిమానులకు బాలయ్య అభివాదం

బాలకృష్ణ ఆధ్యాత్మిక పర్యటన

అడుగడుగునా ఘన స్వాగతం

ఉప్పలగుప్తం: తూర్పుగోదావరి జిల్లాను పుణ్యక్షేత్రాల నిలయంగా సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఎస్.యానాం శ్రీరామ్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠపూజలు శనివారం జరిగాయి. ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావులతోపాటు బాలకృష్ణ ప్రతిష్ఠపూజల్లో పాల్గొన్నారు. పూజల్లో గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, జడ్పీటీసీలు దేశంశెట్టి వెంకటలక్ష్మీనారాయణ, నాగిడి నాగేశ్వరరావు, నీటిసంఘం అధ్యక్షుడు డి.చిట్టిబాబు పాల్గొన్నారు.

చౌడేశ్వరీస్వామి ఆలయంలో పూజలు

అంబాజీపేట: కోనసీమ పర్యటనలో భాగంగా పుల్లేటికుర్రు విచ్చేసిన బాలకృష్ణకు పుల్లేటికుర్రులో ఘనస్వాగతం పలికారు. స్థానిక చౌడేశ్వరిస్వామి ఆలయంలో బాలకృష్ణ, మంత్రి చినరాజప్ప, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఆర్ఎస్, ఎమ్మెల్యే నారాయణమూర్తిలు ప్రత్యేకపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ దాసరి వీరవెంకట సత్యనారాయణ, సర్పంచ్ కాండ్రేగుల గోపాలకృష్ణ, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు పులపర్తి రవిబాబు, బాలకృష్ణ అభిమాన సంఘ నాయకులు పాల్గొన్నారు.



పుల్లేటికుర్రులో అభిమానులకు అభివాదం చేస్తున్న బాలకృష్ణ



పుల్లేటికుర్రులో అభిమానులతో కరాచలనం చేస్తున్న బాలకృష్ణ

బాలకృష్ణకు సత్కారం

కొత్తపేట: ప్రముఖ సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ అంబాజీపేట వెళ్లి తిరిగివస్తూ కొత్తపేట మండలం పలివెల వంతెన సమీపంలో మండలి డిప్యూటీ చైర్మన్ ఆర్ఎస్ తన వాహనాన్ని ఆపి ఇరువురూ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈసందర్భంగా బాలకృష్ణకు దుశ్శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు బండారు కుమారస్వామి, గనిశెట్టి రామారావు తదితరులు ఉన్నారు.



సిద్ధివినాయక ఆలయంలో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయవాది పూజలు చేస్తున్న దృశ్యం



సిద్ధివినాయక ఆలయంలో అక్షరాభ్యాసం చేయిస్తున్న జేసీ

భక్తులతో కిటకిటలాడిన సిద్ధివినాయక ఆలయం

అయినవిల్లి: ప్రసిద్ధిచెందిన అయినవిల్లి సిద్ధివినాయక ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం అధికసంఖ్యలో భక్తులు తరలిరావడంతో క్యూలైన్లు, ఆలయప్రాంగణం భక్తులతో నిండిపోయాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిరాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయవాది పీవీవీఎస్ఎస్ రామారావు అయినవిల్లి సిద్ధివినాయకుని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. అలాగే ఆలయంలో జాయింట్ కలెక్టర్ మల్లికార్జున పూజలు నిర్వహించారు. శనివారం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శిం చుకుని వారి కుమార్తెకు అక్షరాభ్యాసం నిర్వహించారు. వీరి కి ఆలయ కార్యనిర్వహణాధికారి స్వాగతం పలుకగా, ప్రధానార్చకులు వేదాశీర్వచనంచేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

నేడు కోనసీమ హ్యాపీక్లబ్ వేడుకలు

అమలాపురం టౌన్: కోనసీమ హ్యాపీక్లబ్ 9వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం రాత్రి అమలాపురం సర్‌సీవీ రామన్ పాఠశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్టు క్లబ్ అధ్యక్షుడు డి.సత్యనారాయణరెడ్డి తెలిపారు. క్లబ్ సీనియర్ సభ్యుడు దండుమేను సూర్యనారాయణను సత్కరిస్తామన్నారు. పురప్రముఖులతోపాటు క్లబ్‌సభ్యులంతా అధికసంఖ్యలో పాల్గొనాలని గౌరవాధ్యక్షుడు కానూరి అరవింద్ కోరారు.

'నవరత్నాలు' పోస్టర్ ఆవిష్కరణ

ఉప్పలగుప్తం: ఉప్పలగుప్తం పంచాయతీ కామరాజుపేటలో శనివారం వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నవరత్నాల ప్రచారపోస్టర్లను ఆవిష్కరించారు. వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టిబత్తుల రాజబాబు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కడిమి చిన్నవరాజు పోస్టర్లను ఆవిష్కరించి నవరత్నాలపై కార్యకర్తలకు వివరించారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చీకట్ల నవీన్, నడింపల్లిసుబ్బరాజు, చీకట్ల రెడ్డినాయుడు, తాళ్ల రవి, జనిపెల్ల సంపత్, కొటుం లోవరాజు, రొక్కాల నాగేశ్వరరావు, జనిపెల్ల శివాజీ పాల్గొన్నారు.

చెస్ పోటీల్లో ప్రతిభ



ప్రతిభ చాటిన విద్యార్థులు

అమలాపురంటౌన్: రాష్ట్రస్థాయి చెస్ చాంపియన్ షిప్ పోటీలలో అమలాపురం విక్టరీ అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చినట్టు అకాడమీ ప్రిన్సిపాల్ టీవీ సురేష్‌కుమార్ తెలిపారు. రాష్ట్రస్థాయిలో విశాఖపట్నంలో నిర్వహించిన అండర్-19 చెస్ పోటీల్లో విక్టరీ అకాడమీకి చెందిన మొగలి చైతన్యసాయిరామ్ ప్రథమస్థానం సాధించి చాంపియన్‌షిప్‌ను దక్కించుకున్నాడు. సెప్టెంబరు 3నుంచి పాట్నాలో జరిగే అండర్-19 జాతీయస్థాయి పోటీలకు రాష్ట్రం తరపున చైతన్య ప్రాతినిధ్యం వహిస్తాడని సురేష్‌కుమార్ తెలిపారు. అదేవిధంగా అండర్-11 కేటగిరీలో సాత్విక్ ప్రథమస్థానం సాధించగా, అండర్-13 కేటగిరిలో సింహాద్రి సాయిహృషికేశ్ ద్వితీయస్థానం సాధించాడు.

నేషనల్-బి చెస్ పోటీలకు చైతన్య ఎంపిక

ఇప్పటివరకు ఏడు పర్యాయాలు జాతీయస్థాయి చదరంగం పోటీలకు ఎంపికైన ఘనత మొగలి చైతన్యసాయిరామ్‌కు దక్కుతుంది. 8వ పర్యాయం జాతీయస్థాయిపోటీలకు చైతన్య ఎంపికయ్యాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగే జాతీయస్థాయిలో నేషనల్-బి చదరంగం పోటీల్లో సీడెడ్ ఆటగాడిగా చైతన్యకు అవకాశం లభించింది. శనివారం జాతీయస్థాయి పోటీలకు చైతన్య అహ్మదాబాద్‌కు బయలుదేరి వెళ్లినట్టు ప్రిన్సిపాల్ సురేష్‌కుమార్ తెలిపారు.

● సినిమా గైడ్

అమలాపురం

శ్రీవెంకటపద్మావతి
స్క్రీన్-1 గౌతమ్‌నంద
స్క్రీన్-2 బాహుబలి
గణపతి వైశాఖం
రమా నిన్నుకోరి
శేఖర్ స్క్రీన్-1 నక్షత్రం
స్క్రీన్-2 దర్శకుడు
శ్రీలలిత ఇదేం దెయ్యం
వెంకటరామ జాబ్‌హరిమేట్‌సజీల్
వెంకటరమణ ఫిదా

గోపికాకృష్ణుల సందడి

● వేషధారణలతో ఆకట్టుకున్న చిన్నారులు ● వివిధ పాఠశాలల్లో కృష్ణాష్టమి సంబరాలు



మదర్‌థెరెసా పాఠశాలలో సందడి



అమలాపురం శ్రీనంద్ పాఠశాలలో

అమలాపురంటౌన్: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. బృందావనమిది అందరిదీ..గోవిందుడు అందరివాడేలే అంటూ సంబరాలు జరుపుకున్నారు. శ్రీకృష్ణుని జననం నుంచి కృష్ణలీలలను వివిధ కళారూపాల్లో ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఉట్టి కొట్టే కార్యక్రమాల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

విద్యానిధి ప్రాంగణంలో..

విద్యానిధి విద్యాసంస్థల ప్రాంగణంలో చైర్మన్ ఏబీ నాయుడు ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో విట్స్ కరస్పాండెంట్ ఎ.శ్యామలామహాలక్ష్మి, ప్రిన్సిపాల్ టి.నాగమాధవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మదర్‌థెరెసా పాఠశాలలో..

సావరం బైపాస్‌రోడ్డులోని మదర్‌థెరెసా ఉన్నత పాఠశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడు,గోపికల వేషధారణలతో నిర్వహించిన ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల అధినేత మంగళంపల్లి అంజిబాబు, డైరెక్టర్ మంగళంపల్లి సాయిప్రదీప్, కరస్పాండెండ్ సత్యఅన్నపూర్ణ, ఏవో సౌజన్య, ప్రిన్సిపాల్ సూర్యప్రభ, ప్రధానోపాధ్యాయుడు కేవీ రమణారావు, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.

ఆదిత్య పాఠశాలలో..

కామనగరువు ఆదిత్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రిన్సిపాల్ కె.జయలక్ష్మి ఆధ్వర్యంలో వేడుకలు వైభవంగా నిర్వహించారు. ప్రముఖ మహిళావధాని ఆకెళ్ల బాలభాను విజేతలను ఎంపికచేశారు. విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, డైరెక్టర్ ఎన్.శృతిరెడ్డి, ప్రిన్సిపాల్ జయలక్ష్మి, ఇన్‌చార్జి పి.విజయ్‌గౌరిలు విజేతలను అభినందించి బహుమతులు అందజేశారు.

శ్రీనంద్ పాఠశాలలో..

శ్రీకృష్ణుని జీవితం నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చునని శ్రీనంద్ పాఠశాల కరస్పాండెంట్ యెనుముల కనకదుర్గావిశ్వం పేర్కొన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా పాఠశాలల్లో పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమంలో డైరెక్టర్ యెనుముల విశ్వం పాల్గొన్నారు.

సర్ సీవీ రామన్ పాఠశాలలో..

సర్‌సీవీ రామన్ పాఠశాల ప్రాంగణంలో పాఠశాల డైరెక్టర్లు రవణం రాంబాబు, పరసా రాజా ఆధ్వర్యంలో విద్యార్థులకు శ్రీకృష్ణుని జన్మ వివరాలను వివరించారు. సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేషధారణలతో చిన్నారులు చేసిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రిన్సిపాల్ సీహెచ్ కృష్ణకుమార్, ప్రధానోపాధ్యాయుడు పి.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

అభిమానుల ప్రోత్సాహమే అందలం ఎక్కించింది

ప్రముఖ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ



అభివాదం చేస్తున్న నందమూరి బాలకృష్ణ

ఉప్పలగుప్తం: అభిమానుల ప్రోత్సాహమే అందలమెక్కించిందని సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎస్.యానాం వచ్చిన సందర్భంగా అమలాపురం-ఎస్.యానాం ప్రధాన రహదారిపై అడుగడుగునా అభిమానులు ఆయనను చూసేందుకు తరలివచ్చారు. ఈసందర్భంగా అభిమానులనుద్దేశించి ఆయన మాట్లాడారు. అభిమానుల ఆదరణే తనకు కొండంత బలమని ఆయన అన్నారు. పలువురు అభిమానులు ఆయనను పూలదండలతో ముంచెత్తారు. ఫొటోలు దిగేందుకు ఎగబడటంతో తోపులాట జరిగింది. అయినప్పటికీ బాలకృష్ణ చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ సంతోషంగా గడిపారు. తాను నటించిన సినిమాల పేర్లు ఒక్కొక్కటిగా వివరిస్తూ అభిమానుల జేజేలు అందుకున్నారు. గ్రామం సరిహద్దు నుంచి మూడు కిలోమీటర్ల మేర దారిపొడవునా అభిమానులు ఎక్కడికక్కడ ఆయనను నిలువరించడంతో పరిస్థితిని అదుపుచేయడం పోలీసులకు ఇబ్బందికరమైంది.

త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలి

డిప్యూటీ కలెక్టర్ సునీత



లబ్ధిదారులతో మాట్లాడుతున్న సునీత

ఉప్పలగుప్తం: కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా మంజూరైన గృహాల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని మండల ప్రత్యేకాధికారి, డిప్యూటీ కలెక్టర్ సునీత విజ్ఞప్తి చేశారు. ఎన్.కొత్తపల్లి, గొల్లవిల్లి గ్రామాల్లో లబ్ధిదారులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. నిర్మాణాలు జాప్యం కాకుండా ఉండేందుకు తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. నేరుగా లబ్ధిదారులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. మెటీరియల్ అందుబాటులో ఉండేలా చూడాలని పలువురు లబ్ధిదారులు కోరారు. సమావేశాల్లో తహసీల్దార్ సలాది సుబ్బారావు, గృహనిర్మాణ సంస్థ ఏఈ ఎన్.ప్రసాదరావు, సర్పంచ్‌లు అరిగెల నానాజీ, లంకే రామకృష్ణవర్మ, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

రుణాలను సద్వినియోగం చేసుకోవాలి



లబ్ధిదారులతో మాట్లాడుతున్న అధికారులు

అమలాపురంరూరల్: ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద ప్రభుత్వం మంజూరుచేసిన రుణాలను సద్వినియోగం చేసుకుని తక్షణం గృహనిర్మాణ పనులు చేపట్టాలని తహసీల్దార్ బండి బేబీజ్ఞానాంబ లబ్ధిదారులకు సూచించారు. శనివారం ఉదయం కామనగరువులో సర్పంచ్ రాజులపూడి వెంకటేశ్వరరావు(భీముడు) అధ్యక్షతన లబ్ధిదారుల అవగాహన సదస్సు నిర్వహించారు. గతంలో ఎన్నడూలేని విధంగా రూ.2 లక్షలు చొప్పున గృహనిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తున్నందున లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి లబ్ధిదారుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కేశవదాసు రాంబాబు, పంచాయతీ కార్యదర్శులు చేగొండి సత్యనారాయణమూర్తి, పి.ఆదినారాయణ పాల్గొన్నారు.

చిట్టిబాబు సేవలు చిరస్మరణీయం



నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే ఆనందరావు

అమలాపురంటౌన్: తహసీల్దార్‌గా విశేష సేవలందించిన నక్కా చిట్టిబాబు చిరస్మరణీయుడని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. ఆర్డీవో కార్యాలయంలో కేఆర్‌సీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న చిట్టిబాబు భౌతికకాయాన్ని పలువురు అభిమానులు, అధికారులు సందర్శించారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ ఒక ప్రకటనలో సానుభూతిని తెలిపారు. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం సమీపంలోని తొగరపాయ వద్ద చిట్టిబాబుకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆర్డీవో జి.గణేష్‌కుమార్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వాసా ఎస్ దివాకర్, ఎంఆర్ఐ కేశవదాసు రాంబాబు, వంశీ, జేఏసీ కన్వీనర్ బండారు రామ్మోహనరావు, ఇళ్ల భక్తవత్సలం, దళిత నాయకులు జంగా బాబూరావు, డీబీ లోక్, ఇసుకపట్ల రఘుబాబు, బొంతు బాలరాజు, పోతుల సుభాష్ చంద్రబోస్, పెనుమాల చిట్టిబాబు పాల్గొన్నారు.

మంచి పుస్తకం వంద మంది మిత్రులతో సమానం

అమలాపురం రూరల్:

ఎవరికైనా బహుమతి ఇవ్వాల్సివచ్చినప్పుడు ఒక మంచి పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వాలని ఆదిత్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ పీఎస్‌వీఎస్ చలపతిరావు సూచించారు. ఒక మంచి పుస్తకం వందమంది మంచి స్నేహితులతో సమానమన్నారు. ఈదరపల్లిలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో శనివారం లైబ్రేరియన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత గ్రంథాలయ పితామహుడు ఎస్‌ఆర్ రంగనాథన్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యాసంస్థలో గ్రంథాలయాల పాత్ర-సాంకేతిక గ్రంథాలయాలు అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం జరిగిన సభకు ప్రిన్సిపాల్ సీహెచ్ సుబ్బారెడ్డి అధ్యక్షత వహించగా, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు చలపతిరావు బహుమతులు అందజేశారు.



తెలుగు జాతి కీర్తిని పెంచిన ఘనత ఎన్టీఆర్‌దే

ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

ఉప్పలగుప్తం: తెలుగుదేశం పార్టీ స్థాపన ద్వారా తెలుగుజాతి కీర్తిప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన ఘనత తన తండ్రి ఎన్టీఆర్‌దేనని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షతన ఎస్.యానాంలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తన తండ్రి రాజకీయాల్లో నూతన ఒరవడిని ప్రవేశపెట్టారన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజల్లో రాజకీయ చైతన్యానికి నాంది పలికిందన్నారు. ఇప్పటికీ తెలుగురాష్ట్రాల్లో భక్తితత్వం, ఆధ్యాత్మిక భావన పెంపొందించడానికి తన తండ్రి ధరించిన పౌరాణిక పాత్రలే కారణమన్నారు. చినరాజప్ప విశేష సేవలందిస్తున్నారని బాలకృష్ణ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ బడుగు, బలహీనవర్గాల సంక్షేమాన్ని కోరుకుంటుందని ఆయన అన్నారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ బాలకృష్ణ తనదైనశైలిలో తెలుగుదేశం పార్టీకి సేవలందిస్తున్నారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. ఈ సమావేశంలో నందమూరి బాలకృష్ణను అగ్నికుల క్షత్రియ సంఘం తరపున ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, జడ్పీటీసీ సభ్యులు దేశంశెట్టి వెంకటలక్ష్మీనారాయణ, నాగిడి నాగేశ్వరరావు, అమలాపురం



సమావేశంలో మాట్లాడుతున్న బాలకృష్ణ

మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, టీడీపీ మండల కన్వీనర్ నిమ్మకాయల సూర్యనారాయణమూర్తి, ఎంపీటీసీ సభ్యుడు పలచోళ్ల వీరరాఘవులనాయుడు, నీటి సంఘం చైర్మన్ దంగేటి చిట్టిబాబు, పలచోళ్ల పద్మనాభం, గునిశెట్టి దొరబాబు పాల్గొన్నారు.

డ్రిల్లింగ్ కార్యకలాపాలతో మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బందులు

● వెంటనే పరిహారం ఇవ్వాలి ● కేంద్ర మంత్రికి నాయకుల విజ్ఞప్తి



కేంద్ర మంత్రిని కలిసిన ప్రతినిధుల బృందం

అమలాపురం(ఆంధ్రజ్యోతి):

గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థ సముద్రంలో నిర్వహించే డ్రిల్లింగ్ కార్యకలాపాల వల్ల మత్స్యకారులకు ఉపాధి కరువైన దృష్ట్యా వారికి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్‌ను అమలాపురం పార్లమెంటు సభ్యుడు డాక్టర్ పండుల రవీంద్రబాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం కోరింది. పుదుచ్చేరి రాష్ట్రానికి చెందిన వైద్యఆరోగ్య శాఖమంత్రి, యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు, పుదుచ్చేరి పార్లమెంటు సభ్యుడు ఆర్.రాధాకృష్ణన్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు తదితరులు ఢిల్లీలో పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్రప్రదాన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ గాడిమొగ పరిసర ప్రాంతాల్లోని సముద్రజలాల్లో డ్రిల్లింగ్ నిర్వహించడం వల్ల మత్స్యకారులకు జీవనోపాధి దెబ్బతిందని వేట నిలిపివేయడం వల్ల ఉపాధి కరువైన మత్స్యకారులకు పరిహారాన్ని వెంటనే అందించాలని బృందం కోరింది. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించి వారికి తగిన రీతిలో న్యాయం చేస్తామని మంత్రి హామీనిచ్చారు. ఇందుకోసం వాస్తవాలను అధ్యయనం చేసేందుకు జీఎస్‌పీసీ, ఓఎన్జీసీ కంపెనీలకు చెందిన జాయింట్ సెక్రటరీల స్థాయి అధికారులతో ఉపసంఘాన్ని నియమించనున్నట్లు చెప్పారు. త్వరలోనే మత్స్యకారులకు నష్టపరిహారం చెల్లించడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీనిచ్చినట్టు కాకినాడలోని ఎంపీ పండుల రవీంద్రబాబు కార్యాలయం ఓ ప్రకటనలోతెలిపింది.

కార్మికుల సంక్షేమ చట్టాలను అమలు చేయాలి

అమలాపురం టౌన్: కార్మికుల సంక్షేమం కోసం చేసిన చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఎంతైనాఉందని పీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు అన్నారు. హక్కులకోసం పోరాడటమే కాకుండా విధులను బాధ్యతాయుతంగా నిర్వహించడంలో ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఏఐటీయూసీ) ఎప్పుడూ ముందంజలో ఉంటుందని వివరించారు. తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల ఏఐటీయూసీ శిక్షణా తరగతులు రెండో రోజు శనివారం అమలాపురం దుడ్డివారి అగ్రహారంలోని విశ్వబ్రాహ్మణ సామాజిక భవనంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రుద్రరాజు పలు అంశాలపై కార్మికులకు అవగాహన కల్పించడం విశేషం. కార్యక్రమంలో జిల్లాశాఖ అధ్యక్షుడు మీసాల సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి కిర్ల కృష్ణారావు, జిల్లా ఉపాధ్యక్షుడు కొప్పుల సత్తిబాబు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు వాసంశెట్టి సత్తిరాజు, కొండా దుర్గారావు, కామిరెడ్డి చంద్రరావు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న గిడుగు రుద్రరాజు

కాపుల వినూత్న నిరసనలు

అమలాపురం టౌన్: గతంలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రప్రభుత్వం కాపుల స్వేచ్ఛను పూర్తిగా హరించివేస్తోందని కాపు ఉద్యమనేతలు నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీ అన్నారు. కాపులకు ఇచ్చిన హామీ మేరకు తక్షణం బీసీ రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమ పంథాను వీడేదిలేదని స్పష్టం చేశారు. అమలాపురంలో వేర్వేరు చోట్ల కాపు నాయకులు వినూత్నరీతిలో నిరసనలు తెలిపారు. ఎప్పుడు పోలీసు నిర్బంధం వీడితే అప్పుడే పాదయాత్రను ప్రారంభిస్తామని కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ నల్లా పవన్‌కుమార్ చెప్పారు.



తోపుడు బండ్లతో నిరసన తెలుపుతున్న కాపు నాయకులు

తోపుడుబండ్ల వ్యాపారంతో నిరసన

కాపు ఉద్యమ నేత కల్వకొలను తాతాజీ ఆధ్వర్యంలో శనివారం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తోపుడుబండ్లపై పండ్లతో వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. అర్హులైన కాపు పేదలకు ఎక్కడ రుణాలు ఇచ్చారో చెప్పాలని పలువురు డిమాండ్‌చేశారు. రిజర్వేషన్లతోనే తమ బతుకులు బాగుపడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొమ్మూరి త్రిమూర్తులు, రేకపల్లి సోము, పినిశెట్టి భాను, యేడిద శ్రీను, కల్వకొలను బాబి, సాధనాల మురళి, వీరంశెట్టి సతీష్, కల్వకొలను ఉమ, ముద్రగడ దొరబాబు, జక్కంపూడి తాతాజీ, గంగాబత్తుల కొండ, నల్లా అప్పారావు, గారపాటి గణేశ్వరరావు(ఎర్రయ్య), మెండా రవి, గండు రాజు, వర్రే శేషు పాల్గొన్నారు.

కాపుల ఆకలి కేకలు చూడండి..

కాపులు అనుభవిస్తున్న కష్టాలను ప్రభుత్వం కనులుండి చూడలేకపోతుంది.. చెవులుండి వినలేకపోతుంది.. నోరుండి ప్రపంచానికి నిజాలను చెప్పలేకపోతుందంటూ కాపులు శనివారం వినూత్నరీతిలో నిరసన తెలిపారు. దివంగత కాపు ఉద్యమనేత నల్లా సూర్యచంద్రరావు స్వగృహం వద్ద శనివారం రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు నల్లా విష్ణుమూర్తి ఆధ్వర్యంలో ప్రభుత్వ తీరును విమర్శిస్తూ వినూత్నరీతిలో నిరసన తెలిపారు. రాష్ట్ర జేఏసీ జాయింట్ కన్వీనర్ నల్లా పవన్‌కుమార్ మాట్లాడుతూ ప్రతిభ ఉన్నప్పటికీ కాపు సోదరులు రిజర్వేషన్లు లేక దుర్భర జీవితాలను గడుపుతున్నారన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలుచేయాలంటూ ఆయన చిత్రపటాలతోనే నిరసనలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సూదా గణపతి, బండారు రామ్మోహనరావు, లంకలపల్లి సుబ్బారావు, అయ్యల బాషా, మామిడిపల్లి రాము, ఇండుగులనాయుడు, నార్ని శివాజీ, తూము ఏసుబాబు పాల్గొన్నారు.



నిరసన తెలియజేస్తున్న కాపు నాయకులు

ఆత్మ చైర్మన్‌గా లింగోలు వెంకన్న

అమలాపురంరూరల్: వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) చైర్మన్‌గా జనుపల్లి మాజీ సర్పంచ్ లింగోలు వెంకన్న(పెదకాపు) నియమితులయ్యారు. జనుపల్లి సర్పంచ్‌గా పని చేయడంతోపాటు గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి, జనుపలెమ్మ అమ్మవారి ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్‌గాను పెదకాపు సేవలందించారు. ప్రస్తుతం టీడీపీ సమన్వయ కమిటీ సభ్యునిగా ఉన్న ఆయనను ఆత్మ అమలాపురం శాఖ చైర్మన్‌గా నియమించారు. ఆత్మ కమిటీ చైర్మన్‌గా నియమితులైన పెదకాపును హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావులు ప్రత్యేకంగా అభినందించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధి కోసం కృషిచేస్తున్న పెదకాపును ఆత్మచైర్మన్‌గా నియమించడం పట్ల రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ మెట్ల రమణబాబు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పెచ్చెట్టి చంద్రమౌళి, ఎంపీపీలు బొర్రా



ఈశ్వరరావు, చింతా ఝాన్సీలక్ష్మీగౌరి, జడ్పీటీసీ సభ్యులు అధికారి జయవెంకటలక్ష్మి, దేశంశెట్టి వెంకటలక్ష్మీనారాయణ, వేగిరాజు వెంకటసత్యప్రవీణ, నాయకులు నిమ్మకాయల సూర్యనారాయణ, మల్లుల పోలయ్య, దాట్ల గోపీరాజు, పొలమూరి ధర్మపాల్, సర్పంచ్ చుట్టుగుళ్ల జ్యోతి, ఎంపీటీసీ ఈతకోట సత్యవతి, ఈతకోట నాగేశ్వరరావు, చుట్టుగుళ్ల సత్తిబాబు తదితరులు అభినందించారు.

కొబ్బరి మార్కెట్

కొబ్బరి రకం	ధర (రూ.ల్లో)
కొత్తకొబ్బరి(క్వింటాల్)	8000-8500
కొత్తకొబ్బరి (రెండవరకం)	6500
కురిడీ కొబ్బరి(పాతవి)	
గండేరా (వెయ్యి)	10000
గటగట (వెయ్యి)	6500
కురిడీ కొబ్బరి (కొత్తవి)	
గండేరా (వెయ్యి)	9000
గటగట (వెయ్యి)	6,000
నీటికాయ	
పాత(ముక్కుడు)(వెయ్యి)	7000-7500
కొత్త(పచ్చి) (వెయ్యి)	8000-8500
కొబ్బరి నూనె (15 కిలోలు)	2,500
ఒక కిలో	170

- అంబాజీపేట

సమాచారం...

అరటి మార్కెట్

(గెల రేటు)

రకం	కనిష్ఠ రూ.	గరిష్ఠ రూ.
కర్పూర	100	200
చక్రకేళి (తెలుపు)	150	350
ఎర్రచక్కర కేళి	200	400
అమృతపాణి	100	300
బుషావళి	100	200
అరటి (బొంత)	100	200

- రావులపాలెం

తెలుగు జాతి కీర్తిని పెంచిన ఘనత ఎన్టీఆర్‌దే

ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ



సమావేశంలో మాట్లాడుతున్న బాలకృష్ణ

ఉప్పలగుప్తం: తెలుగుదేశం పార్టీ స్థాపన ద్వారా తెలుగుజాతి కీర్తిప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన ఘనత తన తండ్రి ఎన్టీఆర్‌దేనని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షత న ఎస్.యానాంలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తన తండ్రి రాజకీయాల్లో నూతన ఒరవడిని ప్రవేశపెట్టారన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజల్లో రాజకీయ చైతన్యానికి నాంది పలికిందన్నారు. ఇప్పటికీ తెలుగురా ష్ట్రాల్లో భక్తితత్వం, ఆధ్యాత్మిక భావన పెంపొందించడానికి తన తండ్రి ధరించిన పౌరాణిక పాత్రలే కారణమన్నారు. చినరాజప్ప విశేష సేవలందిస్తున్నారని బాల కృష్ణ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ బడుగు, బలహీనవర్గాల సంక్షే మాన్ని కోరుకుంటుందని ఆయన అన్నారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చి నరాజప్ప మాట్లాడుతూ బాలకృష్ణ తనదైనశైలిలో తెలుగుదేశం పార్టీకి సేవలం దిస్తున్నారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. ఈ సమావేశంలో నందమూరి బాలకృష్ణను అగ్నికుల క్షత్రియ సంఘం తరపున ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఘనంగా సన్మానిం చారు. కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, జడ్పీటీసీ సభ్యులు దేశంశెట్టి వెంకటలక్ష్మీనారాయణ, నాగిడి నాగేశ్వరరావు, అమలాపురం మున్సిపల్ ఛైర్మన్ చిక్కాల గణేష్, టీడీపీ మండల కన్వీనర్ నిమ్మకాయల సూర్య నారాయణమూర్తి, ఎంపీటీసీ సభ్యుడు పలచోళ్ల వీరరాఘవులునాయుడు, నీటి సంఘం ఛైర్మన్ దంగేటి చిట్టిబాబు, పలచోళ్ల పద్మనాభం, గునిశెట్టి దొరబాబు పాల్గొన్నారు.

కార్మికుల సంక్షేమ చట్టాలను అమలు చేయాలి



మాట్లాడుతున్న గిడుగు రుద్రరాజు

అమలాపురం టౌన్: కార్మికుల సంక్షేమం కోసం చేసిన చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఎంతైనాఉందని పీసీసీ ప్రధాన కార్య దర్శి, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు అన్నారు. హక్కులకోసం పోరాడటమే కాకుండా విధులను బాధ్యతాయుతంగా నిర్వహించడంలో ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఏఐటీయూసీ) ఎప్పుడూ ముందంజలో ఉంటుందని వివ రించారు. తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల ఏఐటీయూసీ శిక్షణా తరగతులు రెండో రోజు శనివారం అమలాపురం దుడ్డివారి అగ్రహారంలోని విశ్వబ్రాహ్మణ సామాజిక భవనంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రుద్రరాజు ప లు అంశాలపై కార్మికులకు అవగాహన కల్పించడం విశేషం. కార్యక్రమంలో జిల్లాశాఖ అధ్యక్షుడు మీసాల సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి కిర్ల కృష్ణారావు, జిల్లా ఉపాధ్యక్షుడు కొప్పుల సత్తిబాబు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు వాసంశెట్టి సత్తిరాజు, కొండా దుర్గారావు, కామిరెడ్డి చంద్రరావు పాల్గొన్నారు.

డ్రిల్లింగ్ కార్యకలాపాలతో మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బందులు

● వెంటనే పరిహారం ఇవ్వాలి ● కేంద్ర మంత్రికి నాయకుల విజ్ఞప్తి


కేంద్ర మంత్రిని కలిసిన ప్రతినిధుల బృందం

అమలాపురం(ఆంధ్రజ్యోతి): గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థ సముద్రంలో నిర్వహించే డ్రిల్లింగ్ కార్యకలాపాల వల్ల మత్స్యకారులకు ఉపాధి కరువైన దృష్ట్యా వారికి నష్టపరిహా రం అందించి ఆదుకోవాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రదా న్‌ను అమలాపురం పార్లమెంటు సభ్యుడు డాక్టర్ పండుల రవీంద్రబాబు నేతృ త్వంలోని ప్రతినిధి బృందం కోరింది. పుదుచ్చేరి రాష్ట్రానికి చెందిన వైద్యఆరోగ్య శాఖమంత్రి, యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు, పుదుచ్చేరి పార్లమెంటు సభ్యుడు ఆర్.రాధాకృష్ణన్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు తదిత రులు ఢిల్లీలో పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్రప్రదాన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ గాడిమొగ పరిసర ప్రాం తాల్లోని సముద్రజలాల్లో డ్రిల్లింగ్ నిర్వహించడం వల్ల మత్స్యకారులకు జీవనో పాధి దెబ్బతిందని వేట నిలిపివేయడం వల్ల ఉపాధి కరువైన మత్స్యకారులకు పరిహారాన్ని వెంటనే అందించాలని బృందం కోరింది. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించి వారికి తగిన రీతిలో న్యాయం చేస్తామని మంత్రి హామీనిచ్చారు. ఇందుకోసం వాస్తవాలను అధ్యయనం చేసేందుకు జీఎస్‌పీసీ, ఓఎన్జీసీ కంపెనీ లకు చెందిన జాయింట్ సెక్రటరీల స్థాయి అధికారులతో ఉపసంఘాన్ని నియ మించనున్నట్లు చెప్పారు. త్వరలోనే మత్స్యకారులకు నష్టపరిహారం చెల్లించడా నికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీనిచ్చినట్లు కాకినాడలోని ఎంపీ పండుల రవీంద్రబాబు కార్యాలయం ఓ ప్రకటనలోతెలిపింది.

కాపుల వినూత్న నిరసనలు


తోపుడు బండ్లతో నిరసన తెలుపుతున్న కాపు నాయకులు

అమలాపురం టౌన్: గతంలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రప్రభుత్వం కాపుల స్వే చ్ఛను పూర్తిగా హరించి వేస్తోందని కాపు ఉద్యమనే తలు నల్లా విష్ణుమూర్తి, కల్వ కొలను తాతాజీ అన్నారు. కాపులకు ఇచ్చిన హామీ మే రకు తక్షణం బీసీ రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమ పం థాను వీడేదిలేదని స్పష్టం చేశారు. అమలాపురంలో వేర్వేరు చోట్ల కాపు నాయకులు వినూత్నరీతిలో నిరసనలు తెలిపారు. ఎప్పుడు పోలీసు నిర్బంధం వీడితే అప్పుడే పాదయాత్రను ప్రారంభిస్తామని కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ నల్లా పవన్‌కు మార్ చెప్పారు.

తోపుడుబండ్ల వ్యాపారంతో నిరసన

కాపు ఉద్యమ నేత కల్వకొలను తాతాజీ ఆధ్వర్యంలో శని వారం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తోపుడుబండ్లపై పండ్లతో వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. అర్హులైన కాపు పేదలకు ఎక్కడ రుణాలు ఇచ్చారో చెప్పాలని ప లువురు డిమాండ్‌చేశారు. రిజర్వేషన్లతోనే తమ బతు కులు బాగుపడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొమ్మూరి త్రిమూర్తులు, రే కపల్లి సోము, పినిశెట్టి బా ను, యేడిద శ్రీను, కల్వకొ లను బాబి, సాధనాల మురళి, వీరంశెట్టి సతీష్, కల్వకొలను ఉమ, ముద్రగడ దొర బాబు, జక్కంపూడి తాతాజీ, గంగాబత్తుల కొండ, నల్లా అప్పారావు, గారపాటి గణేశ్వరరావు(ఎర్రయ్య), మెండా రవి, గండు రాజు, వర్రే శేషు పాల్గొన్నారు.

కాపుల ఆకలి కేకలు చూడండి..

కాపులు అనుభవిస్తున్న కష్టాలను ప్రభుత్వం కనులుండి చూడలేకపోతుంది.. చెవులుండి వినలేకపోతుంది.. నోరుండి ప్రపంచానికి నిజాలను చెప్పలేకపోతోందంటూ కాపులు శని వారం వినూత్నరీతిలో నిరసన తెలిపారు. దివంగత కాపు ఉద్యమనేత నల్లా సూర్యచంద్రరావు స్వగృహం వద్ద శనివారం రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు నల్లా విష్ణుమూర్తి ఆధ్వర్యంలో ప్రభుత్వ తీరును విమర్శిస్తూ వినూ త్నరీతిలో నిరసన తెలిపారు. రాష్ట్ర జేఏసీ జాయింట్ కన్వీనర్ నల్లా పవన్‌కుమార్ మాట్లాడుతూ ప్రతిభ ఉన్నప్పటికీ కాపు సోదరులు రిజర్వేషన్లు లేక దుర్భర జీవితాలను గడుపుతున్నార న్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలుచేయాలంటూ ఆయన చిత్రపటాలతోనే నిరసనలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సూదా గణపతి, బండారు రామ్మోహనరావు, లంక లపల్లి సుబ్బారావు, అయ్యల బాషా, మామిడిపల్లి రాము, ఇందుగులనాయుడు, నార్ని శివాజీ, తూము ఏసుబాబు పాల్గొ న్నారు.


నిరసన తెలియజేస్తున్న కాపు నాయకులు

ఆత్మ ఛైర్మన్‌గా లింగోలు వెంకన్న



అమలాపురంరూరల్: వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) ఛైర్మన్‌గా జనుపల్లి మాజీ సర్పంచ్ లింగోలు వెంక న్న(పెదకాపు) నియమితులయ్యారు. జనుపల్లి సర్పంచ్‌గా పని చేయడంతోపాటు గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి, జనుపల్లె మ్మ అమ్మవారి ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్‌గాను పెదకాపు సే వలందించారు. ప్రస్తుతం టీడీపీ సమన్వయ కమిటీ సభ్యునిగా ఉన్న ఆయనను ఆత్మ అమలాపురం శాఖ ఛైర్మన్‌గా నియమిం చారు. ఆత్మ కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన పెదకాపును హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎ మ్మెల్యే అయితాబత్తుల ఆనందరావులు ప్రత్యే కంగా అభినందించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధి కోసం కృషిచేస్తున్న పెదకాపును ఆత్మఛైర్మన్‌గా నియమించడం పట్ల రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ మెట్ల రమణబాబు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పెచ్చెట్టి చంద్రమౌళి, ఎంపీపీలు బొర్రా ఈశ్వరరావు, చింతా రూపాలక్ష్మీగౌరి, జడ్పీటీ సీ సభ్యులు అధికారి జయవెంకటలక్ష్మి, దే శంశెట్టి వెంకటలక్ష్మీనారాయణ, వేగిరాజు వెంకటసత్యప్రవీణ, నాయకులు నిమ్మకా యల సూర్యనారాయణ, మల్లుల పోలయ్య, దాట్ల గోపీరాజు, పొలమూరి ధర్మపాల్, సర్పంచ్ చుట్టుగుళ్ల జ్యోతి, ఎంపీటీసీ ఈతకోట సత్యవతి, ఈతకోట నాగేశ్వరరావు, చుట్టుగుళ్ల సత్తిబాబు తదితరులు అభి నందించారు.

కొబ్బరి మార్కెట్

కొబ్బరి రకం	ధర (రూ.ల్లో)
కొత్తకొబ్బరి(క్వింటాల్)	8000-8500
కొత్తకొబ్బరి (రెండవరకం)	6500
కురిడీ కొబ్బరి(పాతవి)	
గండేరా (వెయ్యి)	10000
గటగట (వెయ్యి)	6500
కురిడీ కొబ్బరి (కొత్తవి)	
గండేరా (వెయ్యి)	9000
గటగట (వెయ్యి)	6,000
నీటికాయ	
పాత(ముక్కుడు)(వెయ్యి)	7000-7500
కొత్త(పచ్చి) (వెయ్యి)	8000-8500
కొబ్బరి నూనె (15 కిలోలు)	2,500
ఒక కిలో	170

- అంబాజీపేట

సమాచారం...

అరటి మార్కెట్

(గెల రేటు)

రకం	కనిష్ట రూ.	గరిష్ట రూ.
కర్పూర	100	200
చక్రకేళి (తెలుపు)	150	350
ఎర్రచక్కర కేళి	200	400
అమృతపాణి	100	300
బుషావళి	100	200
అరటి (బొంత)	100	200

- రావులపాలెం

ఆంధ్రజ్యోతి 12
అనపర్తి
ఆదివారం 13/ 8/ 2017
అనపర్తి | బిక్కవోలు | రంగంపేట | పెదపూడి

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్

బిక్కవోలు: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బిక్కవోలులోని ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విద్యాలయం ఆధ్వ ర్యంలో శనివారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీలు లక్ష్మీ ఎమ్మెల్యేకు రక్షాబంధన్ కట్టి స్వీట్లు తినిపించారు. చవితి రాట ముహూర్తానికి వచ్చిన భక్తులకు రక్షాబంధన్‌లు కట్టారు.


ఎమ్మెల్యేకు రాఖీ కడుతున్న బ్రహ్మకుమారీలు

నేడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

రంగంపేట: మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమా వేశం ఆదివారం ఉదయం 10గంటలకు జరుగుతుందని ఎంపీడీవో కిషోర్‌కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో పలుఅభివృద్ధిపనులకుసభ్యుల ఆమోదం తెలుపుతూ తీర్మానాలు చేస్తారన్నారు. సమావేశానికి ఎమ్మెల్యే ఎన్.రామకృష్ణారెడ్డి, జెడ్పీవైస్ చైర్మన్ పి.నళినీకాంత్, ఎంపీపీ ఎన్.వీరవేణి హాజరవుతారని తెలిపారు. అధికారులంతా పూర్తిస్థాయి సమాచారంతో హాజరుకావాలని ఎంపీడీవో కోరారు.

ప్రో కబడ్డీ న్యాయనిర్ణేతగా మురళీకుమార్

సామర్లకోట: సామర్లకోటకు చెందిన ప్రముఖ కబడ్డీ క్రీడాకారుడు, పిఠాపురం ఆర్ఆర్‌బిహెచ్ఆర్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు బోగిళ్ళ మురళీకుమార్ నాగపూర్, కోల్‌కతాలలో జరుగుతున్న జాతీయస్థాయి ప్రో కబడ్డీ పోటీలకు న్యాయనిర్ణేతగా ఎంపికయ్యారు. రెండు రోజులుగా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న ముర ళీకుమార్ పూణె నుంచి మాట్లాడుతూ నాగపూర్, కోల్‌కతా, మహారాష్ట్రాలలో జరగనున్న ప్రధానపోటీలకు మెయిన్ అంపైర్‌గా తనను ఎంపిక చేశారన్నారు. మన రాష్ట్రం తరపున ప్రో కబడ్డీ అంపైర్‌గా మురళీకుమార్ ఎంపిక కావడం పట్ల సామర్లకోట ఎస్బీబిఎ స్పోర్ట్సి క్లబ్ అధ్యక్షుడు తాళ్ళూరి వైకుంఠం హర్షం వ్యక్తం చేశారు. సీజన్ 5 ప్రో కబడ్డీకి అంపైర్‌గా ఎన్నికైన మురళీకుమార్‌ను అభినందించిన వారిలో కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి వాసు,కోశాధికారి ఎవిడి ప్రసాద్, మన్యం చంద్రరావు, కంటే జగదీష్‌మోహన్, అడబాల కుమారస్వామి, చుండ్రు బలరామ్, బడుగు శ్రీకాంత్, కొండపల్లి శ్రీనివాస్, జాన్ కెనడీ, పెణ్ణి శ్రీనివాస్, గోలి దొరబాబు తదితరులు ఉన్నారు.

ఓపెన్ స్కూల్‌లో అడ్మిషన్లు పెంచాలి

ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ జనార్ధనరావు

సామర్లకోట: ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు 2017-18కిపెంచేందుకు అందరూ కృషి చేయాలని జిల్లా ఓపెన్‌స్కూల్ కో ఆర్డినేటర్ జనార్ధనరావు అన్నారు. సామర్లకోటలో ఆయన మాట్లాడుతూ అడ్మిషన్ల పెంపుదలలో భాగంగా ఈనెల16 నుంచి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. జిల్లాలోని సెజ్‌లు, షాపింగ్‌మాల్స్,పోర్టు, ట్రేడ్ యూనియన్ శాఖలతోపాటు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ సిబ్బంది, అంగన్‌వాడి, ఆశ సిబ్బంది కార్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన వారికి ఓపెన్ స్కూల్‌లో చేర్పించేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. రెండు మండలాలకు ఒకటి చొప్పున ర్యాలీలు, క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తామన్నారు.సెప్టెంబర్ 30వరకు అడ్మిషన్లు పొందే వీలుందన్నారు. జిల్లాలో 80 ఓపెన్‌స్కూల్ స్టడీసెంటర్‌లలో ఇప్పటి వరకు 7వేల854 మంది విద్యార్థులు నమోదు కాగ నమోదు సంఖ్యను మరింత పెంచేలా కృషి చేస్తున్నామని జిల్లా కోఆర్డినేటర్ జనార్దన రావు చెప్పారు.

● సినిమా గైడ్

అనపర్తి:

సూర్యశ్రీ	లై
సత్యగౌరి	గౌతమ్‌నందా




బిక్కవోలులో చవితి ఉత్సవాలకు పందిరిరాట వేస్తున్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దంపతులు, పూజలు చేస్తున్న ఎమ్మెల్యే, వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

లక్ష్మీగణపతి చవితి ఉత్సవాలకు ఎమ్మెల్యే శ్రీకారం

బిక్కవోలు: రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయంలో నిర్వహించే వినాయకచవితి ఉత్సవాలకు శనివారం అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు పందిరి రాట వేసి ఉత్సవ పనులకు శ్రీకారం చుట్టారు. ముందుగా ఆయన ఆలయంలో వినాయకునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి అనంతరం పందిరి రాట వేశారు.

వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయ విశేషాలు, చరిత్రపై డబ్లు డబ్లుడబ్లు.బిక్కవోలుమహాగణపతి.కామ్ పేరుతో తయారుచేసిన వెబ్‌సైట్‌ను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వెబ్‌సైట్ ద్వారా లక్ష్మీగణపతి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతారన్నారు. ఈవెబ్‌సైట్‌లో ఆలయచరిత్ర, రూట్‌మ్యాప్, అన్నదాన వివరాలు వంటి విషయాలు పొందుపరచారన్నారు.

ఆలయానికి భూమి ఇవ్వడానికి ముందు కొచ్చిన రైతు

బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయానికి ముందు నుంచి దారి ఏర్పాటుకు పదిసెంట్లు భూమి ఇవ్వడానికి రైతు కడియాల వీర్రాజు ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ఆయన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి తన తల్లిదండ్రుల పేరున ఇస్తున్నానని తెలిపారు. దీంతో ఎమ్మెల్యే ఆయనను అభినందించారు. దాతల సహకారంతోనే ఆలయాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. కార్యక్రమంలో చవితి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు చాగంటి సాయిబాబారెడ్డి, ఎంపీపీ లు బేరా వేణమ్మ, తేతలి ఉమామహేశ్వరి, వైస్ ఎంపీపీ చింతా శ్రీనివాసరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు పల్లి వాసు, సర్పంచ్ మందపల్లి జ్యోతి, ఎంపీటీసీలు గొర్రెల త్రిమూర్తులు, కొప్పిశెట్టి పద్మావతి, అన్నవరం దేవస్థాన పాలకమండలి సభ్యులు సత్తి దేవానందరెడ్డి, బిక్కవోలు, ఆర్ఎస్ పేట గ్రామటీడీపీ అధ్యక్షులు సింగారపు రామారావు, మాడా మోహన్, ఈవో కె.సుబ్రహ్మణ్యం, అనపర్తి సీఐ ఎస్.రాంబాబు పాల్గొన్నారు.

టీడీపీ నాయకుల ఆగడాలు అరికట్టాలి

●రైతుకూలీ సంఘం రాష్ట్రప్రధానకార్యదర్శి కె.వీరాంజనేయులు


రంగంపేట: పెద్దాపురం నియోజకవర్గంపరిధిలోని ఆనూరు, ఉలిమేశ్వరం, కాండ్రకోట, తదితర గ్రామాలలోని రైతుకూలీ సంఘం సభ్యులపై తెలుగుదేశంపార్టీ కార్యకర్తల ఆగడాలను అరికట్టాలని మండలంలోని సింగంపల్లి గ్రామంలో రైతుకూలీ సంఘం కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర రైతుకూలీసంఘం ప్రధానకార్యదర్శి కె.వీరాంజేయులు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించగా, ర్యాలీలో కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆనూరులోని 3ఎ 27 సెంట్లలో గత 18సంవత్సరాలనుంచి 110కుటుంబాలవారు పాకలు వేసుకుని నివసిస్తున్నారని, వారిని ఖాళీ చేయించటానికి నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారికి ఉన్న చోటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాక ఆనూరు పంచాయతీ పరిధిలో రామేశ్వరంపేట మెట్టగా పిలిచే 960ఎకరాల కొండను తెలుగుదేశం నాయకులు కాజేయాలని చూడటంతో రైతుకూలీసంఘం అడ్డుకోవటంతో, కక్ష సాధింపు చర్యగా పాకలు తొలగించటానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పెద్దాపురం మండలంలోని కాండ్రకోట, ఉలిమేశ్వరం గ్రామాలలో రైతుకూలీలు సాధించుకున్నభూములను కాజేయాలని పెద్దలుచూస్తున్నారని, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. రామేశ్వరంపేట మట్టిమాఫియా ఆగడాలను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు.



ఆనూరులో రైతుకూలీ సంఘం ర్యాలీ

తన మృత్యువుతో ఇద్దరికి వెలుగు నింపిన అప్పలనాయుడు

బిక్కవోలు: ఊలపల్లి గ్రామానికి చెందిన మేడిశెట్టి అప్పలనాయుడు తాను తనువు చాలించి ఇద్దరి జీవితాలకు వెలుగులు నింపాడు. అప్పలనాయుడు (60) స్వల్ప అస్వస్థతతో శనివారం ఉదయం మృతి చెందాడు. దీంతో స్థానిక స్వామీ వివేకానంద సేవాసమితి సభ్యులు నాయుడు కుమారుడు రమేష్‌ను సంప్రదించి ఆయన నేత్రాలను దానంగాఇస్తే మరో ఇద్దరి జీవితాలలో వెలుగులు నింపవచ్చునని తెలపడంతో అందుకు ఆయన అంగీకరించాడు. వెంటనే కాకినాడ బాదం బాలకృష్ణ ఐ బ్యాంకు వారికి విషయం తెలపడంతో వెంటనే వచ్చి నాయుడు రెండు కార్నియాలను తీసుకువెళ్లారు. తండ్రి నేత్రాలను దానం చేయడానికి ముందుకు వచ్చిన రమేష్‌ను, ఇందుకు సహకరించిన సేవాసమితి అధ్యక్ష, ఉపాధ్యకులు దారపురెడ్డి శ్రీను, పోతుల వీరబాబు, సభ్యులను గ్రామస్థులు అభినందించారు. ఈసందర్భంగా అధ్యక్షుడు శ్రీను మాట్లాడుతూ తాము ఇప్పటివరకూ 11మంది నుంచి నేత్రాలను సేకరించామని ఇందుకు గ్రామసర్పంచ్ గేదెల సత్యనారాయణ సహకరిస్తున్నారన్నారు.


అప్పలనాయుడు (ఫైల్‌ఫోటో)

యాదవుల అభివృద్ధికి కృషిచేస్తా

ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి


యాదవ కమ్యూనిటీహాలుకు భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే

బిక్కవోలు: రాష్ట్రంలో యాదవుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బలభద్రపురంలో ఎమ్మెల్యే ప్రత్యేక అభివృద్ధి నిధులు రూ. 8లక్షలతో నిర్మించే శ్రీగోపాలకృష్ణాయాదవ సంఘ కమ్యూనిటీహాలు నిర్మాణానికి ఆయన శనివారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవులకు గొర్రెలు, మేకలు పెంపకానికి ప్రభుత్వం సబ్సిడీతోకూడిన రుణాలు అందిస్తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ చాపల వీరభద్రరావు, ఆత్మ చైర్మన్ మల్లిడి అబ్బాయిరెడ్డి, ఎంపీటీసీలు ప్రసాదుల లక్ష్మి, నల్లమిల్లి వెంకట సుబ్బారెడ్డి, గొర్రిపూడి సత్యవతి, పంచాయతీరాజ్ డీఈఈ ఏవీ సూర్యనారాయణ, ఏఈ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

చంద్రన్న బీమాతో ఉపకార వేతనాలు



విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న బీమా మిత్ర


అనపర్తి: చంద్రన్న బీమా పథకంద్వారా పేద విద్యార్థుకు ఉపకార వేతనాలు అందజేస్తున్నామని బీమామిత్ర ప్రసన్న తెలిపారు. శనివారం అనపర్తిలోని ఎమ్ఎన్ఆర్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు చంద్రన్న బీమా పథకంలో అందిస్తున్న ఉపకారవేతనాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్ఎన్ఆర్ కళాశాలలో 323 మంది విద్యార్థులకు నెలకు రూ.1200 చొప్పన 3.87లక్షల ఉపకార వేతనాలు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ తాడి సతీష్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం

అనపర్తి: అన్న అమృత హస్తం పథకంద్వారా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నామని మహేంద్రవాడ ఉపసర్పంచ్ తేతలి అబ్బూస్‌రెడ్డి అన్నారు. శనివారం గ్రామంలో అన్న అమృత హస్తం పథకం ద్వారా పాలు పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ ఇప్పటికే అన్న అమృత హస్తం పథకంద్వారా గ్రామంలోని ఆరు అంగన్‌వాడీ కేంద్రాలద్వారా 60మంది గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్న భోజనం అందజేస్తున్నామని వారికి వండి వడ్డించేందుకు పంచాయతీ ద్వారా వంట పాత్రలు పంపణీ చేశామన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, కార్యదర్శి చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


గర్భిణులకు పాలు పంపిణీ చేస్తున్న అబ్బూస్‌రెడ్డి





ధరల మంట



దిగిరాని మదనపల్లి టమోటా.. ఘాటెక్కిన మహారాష్ట్ర ఉల్లి

రైతుబజార్లలోనూ ధరల మంట... బహిరంగమార్కెట్లో మరింత భగభగలు

ఉల్లి

రాజమహేంద్రవరం అర్బన్: మహారాష్ట్ర ఉల్లిపాయలు ఘాటెక్కాయి. రోజురోజుకూ ఈ ధరల్లో స్వల్పంగా పెరుగుదల కనిపిస్తోంది. అటు మదనపల్లి నుంచి వస్తున్న టమోటా ధరలు కూడా కొండెక్కి కూచున్నాయి. కొద్దిరోజులుగా టమోటా ధర భారీగానే ఉంది. బహిరంగమార్కెట్‌ను ఎంతోకొంత నియంత్రించే రైతుబజార్లలోను వీటి ధరలు మండిపోతుండడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మధ్యతరగతి వర్గాల్లోనూ ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలో స్థానికంగా పంట లేకపోవడం, దిగుమతులు తప్పనిసరి కావడంతో వీటి ధరలు ఇప్పట్లో దిగి వచ్చేలా కనిపించడంలేదు. ఇది మరింత కలవరానికి గురిచేస్తోంది. ఇదే అదనుగా బహిరంగ మార్కెట్‌లో ధరల దూకుడు పెరిగింది. హోల్‌సేల్ మారెట్లో ధరలకు అనుగుణంగా చిల్లరమార్కెట్లు, చిన్న వ్యాపారులు వ్యాపారాలు సాగిస్తున్నారు. శనివారం రాజమహేంద్రవరంలోని రైతుబజార్లలో కిలో ఉల్లిపాయలు రూ.24కు విక్రయించగా, టమోటాలు రూ.42కు విక్రయించారు. బహిరంగమార్కెట్లో కిలో ఉల్లి రూ.30-రూ.35లకు, టమోటాలు కిలో రూ.50 నుంచి రూ.55లకు విక్రయించారు. టమోటాలు పావు కిలో అయితే రూ.15లకు విక్రయించడం గమనార్హం. జిల్లావ్యాప్తంగాను ఇదే పరిస్థితి నెలకొంది. లోకల్ టమోటా మనకు నవంబర్ నుంచి మార్చి వరకూ ఐదు నెలలు మాత్రమే ఉంటుంది. మిగిలిన కాలమంతా మదనపల్లి, బెంగళూరు ప్రాంతాల టమోటాలపైనే ఆధారపడి ఉండాలి. సీతానగరం మండలంలోని రాజంపేట, మునికూడలి, కాటవరం ఏరియాల్లో ఎక్కువగాను, కడియం మండలంలోని మాధవరాయుడుపాలెం ప్రాంతంలో తక్కువగాను టమోటా సాగు చేస్తుంటారు. తుని ఏరియాలోనూ టమోటా సాగు అధికంగానే ఉంటుంది. కానీ అది కూడా సీజనల్‌గానే ఉంటుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్ని మార్కెట్లు చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్‌పైనే ఆధారపడతాయి. లోకల్ పంట వచ్చే వరకూ ఈ పరిస్థితి తప్పదు. ఇటీవలకొంతకాలంగా టమోటా ధరలు అనూహ్యంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇటీవలి కాలంలో మదనపల్లి టమోటా హైదరాబాద్ వంటి ప్రాంతాలకు పెద్దఎత్తున ఎగుమతి చేస్తుండడం, మదనపల్లి రైతులు ముందుగానే వ్యాపారులనుంచి కొంత సొమ్ము తీసుకుని కళ్లాల్లోనే పంటను వారికి అప్పగించడంవల్ల వ్యాపారుల మాయాజాలంతో మన ప్రాంతంలో టమోటా ధరలకు రెక్కలు వస్తున్నట్టు చెబుతున్నారు. లోకల్ టమోటా వచ్చే వరకూ ధరలు దాదాపుగా ఇలాగే ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ఇక ఉల్లిపాయల విషయంలోను ఇదే పరిస్థితి ఉంది. జిల్లాలో సాగు పెద్దగా లేదు. గొల్లప్రోలు వంటి ప్రాంతంలో ఉల్లి సాగు చేస్తున్నా మన మార్కెట్లలో ఈ రకానికి డిమాండ్ లేదు. దీంతో జిల్లావాసులు ఎక్కువగా మహారాష్ట్ర, కర్నూలు ఉల్లిపైనే ఆధారపడుతుంటారు. ప్రస్తుతం కర్నూలులో ఉల్లిపంట దిగుబడులు ఆశించినస్థాయిలో లేకపోవడంతో మహారాష్ట్ర ఉల్లిపైనే పూర్తిగా ఆధారపడాల్సి వస్తోంది. దీంతో డిమాండ్ ఏర్పడి ధరల్లోనూ పెరుగుదల కనిపిస్తోందని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉల్లిపాయలు, టమోటా ధరల నియంత్రణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుకుంటున్నారు. తక్షణమే దీనిపై దృష్టిసారించకపోతే రాబోయేరోజుల్లో వీటి ధరలు మరింత పెరిగి ప్రజలకు భారంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

నగరపాలక సంస్థలో..

మ్యారేజ్ రిజిస్ట్రేషన్‌లు

ఉద్యోగుల కుటుంబ సంబంధీకుల నుంచే శ్రీకారం.. ఇప్పటికి 40 రిజిస్ట్రేషన్‌లు



మ్యారేజ్ సర్టిఫికెట్‌ను ఇస్తున్న హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మూర్తి

రాజమహేంద్రవరం సిటీ: జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మాత్రమే జారీ చేసే రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ప్రభుత్వ ఆదేశాలమేరకు మ్యారేజ్ రిజిస్ట్రేషన్‌లు కూడా నిర్వహిస్తోంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు 8నెలల క్రితమే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. పెద్దగా ఆదరణ లేకపోవడంతో రిజిస్ట్రేషన్‌లు ఆదిలో హంసపాదు మాదిరిగానే సాగాయి. దీనిపై పెద్దగా ప్రచారం లేకపోవడంతో ఆశించినస్థాయిలో ఫలితాలు రాలేదు. కేవలం జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మాత్రమే నగరపాలక సంస్థ జారీ చేస్తుందనే తెలుసు. ఉద్యోగులు వారి బంధుమిత్రుల వివాహాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను వారే శ్రద్ధ తీసుకుని దరఖాస్తులు చేయించడంతో పరిస్థితిలో మార్పువచ్చింది. ఇప్పుడు జనన, మరణ నమోదు విభాగంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్‌లు జోరుగా జరుగుతున్నాయి.

● రిజిస్ట్రేషన్ నమోదు వివరాలు


వివాహం చేసుకున్న వధూవరులు వారి పూర్తి వివరాలతో నగరపాలక సంస్థ జనన, మరణ నమోదు విభాగానికి దరఖాస్తు చేసుకోవాలి. వివాహం జరిగిన రెండు నెలల వ్యవధిలో మాత్రమే ఈ రిజిస్ట్రేషన్‌కు అర్హులు. వివాహం చేసుకున్న నవవధూవరుల వయస్సు ధ్రువీకరణ పత్రం, శుభలేఖ, ఆధార్‌కార్డులు, పెళ్లిఫోటోలు, ఇరువురి బంధువుల ఆధార్‌కార్డులతో ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసిన ధ్రువీకరణ పత్రాలను ఆధారాలను పరిశీలించిన తర్వాత కేవలం రెండు, మూడు గంటల వ్యవధిలో సర్టిఫికెట్ జారీ చేస్తారు.

● ఇప్పటికి 40 రిజిస్ట్రేషన్‌లు చేశాం: ఎంహెచ్‌వో డాక్టర్ ఇందిర




రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ జనన, మరణ నమోదు విభాగంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్‌లు కూడా చేస్తున్నాం. ఈ ప్రక్రియ 8నెలల క్రితమే ప్రారంభించాం. దరఖాస్తు చేసుకున్న వధూవరుల పూర్తి వివరాలను తెలుసుకున్నాక వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. వివాహం చేసుకున్నవారు ఆ తేదీ నుంచి రెండు నెలలలోపే దరఖాస్తు చేసుకుని రిజిస్ట్రేషన్ పొందొచ్చు. రెండు నెలలు దాటితే రిజిస్ట్రేషన్‌కు అనర్హులౌతారు. ఇప్పటివరకు 40జంటలకు రిజిస్ట్రేషన్ చేశాం. నగరంలోని వివాహాలు చేసుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

అక్కడే నరికి.. మళ్లీ అక్కడే నాటి..







ఇదేం విచిత్రం!

స్థానిక క్వారీమార్కెట్ సెంటర్ నుంచి లాలాచెరువు వరకు గల రోడ్డుకు ఇరువైపుల వేసిన మొక్కలు పెరిగి విద్యుత్ తీగలకు తగిలి అంతరాయం ఏర్పడడంతో చెట్లను నరికేశారు. కాని మరలా అదే తీరులో వైర్ల కిందనే మొక్కలను నాటారు. ఇదేమీ విచిత్రం.

ఫొటోలు: ఇలియాసుద్దీన్





కరెంటు తీగల కిందే మళ్లీ మొక్కలు నాటిన దృశ్యం

ధ్యాన ఆరోగ్య యోగ శిక్షణ

ఇంద్రపాలెం (ప్రతాప్‌నగర్): యోగాచార్యులు చక్రవర్తి గురూజీ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం, కొవ్వాడ గ్రామాల్లో ఆదివారం ధ్యాన ఆరోగ్య శిక్షణ ఉచిత పరిచయ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం ఉదయం 10గంటలకు ఇంద్రపాలెం మహాత్మాజ్యోతిరావు పూలే సమాఖ్య భవనంలోను, సాయంత్రం 6గంటలకు కొవ్వాడ పిరిమిడ్ హౌస్‌లోను తరగతులు నిర్వహించనున్నామన్నారు. కావున ఆసక్తిగల వారు ధ్యాన ఆరోగ్య శిక్షణలో పాల్గొనాలని సూచించారు.

ఎన్నికలతో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు



విద్యార్థినాయకుల ప్రమాణస్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనంతలక్ష్మి

రమణయ్యపేట(ప్రతాప్‌నగర్): విద్యార్థుల్లోని నాయకత్వ లక్షణాలను వెలికితీసేందుకే ఎన్నికలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులను హెడ్‌బాయ్, హెడ్‌గర్ల్, కల్చరల్ సెక్రటరీ, స్పోర్ట్స్ కెప్టెన్, సీసీఏ కెప్టెన్‌గా ఎన్నుకున్నామని శ్రీచైతన్య డివిజనల్ ఇన్‌చార్జ్ గోపీనాథ్ తెలిపారు. రూరల్ మండలం రమణయ్యపేట శ్రీచైతన్య ఇంటర్నేషనల్ పాఠశాలలో విద్యార్థినాయకుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలు భావిభారత పౌరులని వారే రేపు కాబోయే ఇంజనీర్లు, డాక్టర్లు అన్నారు. వివేకానంద అబ్దుల్‌కలాం వంటి వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నారు. ప్రిన్సిపాల్ పి.లక్ష్మి విద్యార్థి నాయకులను ఎమ్మెల్యేకు పరిచయం చేశారు. గోపీనాథ్ విద్యార్థులకు బ్యాడ్జెస్‌ను బహూకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్య అతిథులు, విద్యార్థుల తల్లిదండ్రులను అలరించాయి. కార్యక్రమంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పిల్లి సత్తిబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

గ్రంథపాలకుల పాత్ర ఎనలేనిది



రంగనాథన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న దృశ్యం

ప్రతాప్‌నగర్(కాకినాడ): సామాజికాభివృద్ధిలో గ్రంథపాలకుల పాత్ర ఎనలేనిదని ఆదిత్య డిగ్రీ కళాశాల అకడమిక్ కో ఆర్డినేటర్ బీఈవీఎల్ నాయుడు తెలిపారు. గ్రంథ పాలకుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వక్తృత్వం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నాయుడు మాట్లాడుతూ విద్యార్థుల్లో పుస్తక పఠనాసక్తి పెంపొందాలన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ కరుణ మాట్లాడుతూ గ్రంథాలయాలు ఒక తరానికి మరొక తరానికి వారధిలాంటివన్నారు. కార్యక్రమంలో పాఠశాల లైబ్రేరియన్ అనురాధ మాట్లాడుతూ గ్రంథాలయాలకు రూపకల్పన చేసిన రంగనాథన్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది ఆగస్టు 12న జాతీయ గ్రంథపాలకుల దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీకాంత్, సూర్యనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు.

ఘనంగా రంగనాథన్ జయంతి

భానుగుడి: గ్రంథాలయ రూపకర్త డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ 125వ జయంతి వేడుకలు, గ్రంథపాలకుల దినోత్సవాన్ని శ్రీనగర్‌శాఖ గ్రంథాలయంలో సిబ్బంది శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లైబ్రేరియన్ ములంపాక శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రంథపాలకుల హోదా పెంచడం కోసం రంగనాథన్ చేసిన కృషి ఎనలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది కె.రమేష్‌బాబు, డి.రవికుమార్, ఎన్.గోవిందరావు, గ్రంథాలయ పాలకులు పాల్గొన్నారు.



భానుగుడి: రంగనాథన్ చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న సిబ్బంది



విద్యాంజలిలో శ్రీకృష్ణుడు, గోపిక వేషధారణలో చిన్నారులు



సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య విద్యార్థులు

ఉత్సాహంగా కృష్ణాష్టమి వేడుకలు

రమణయ్యపేట(ప్రతాప్‌నగర్): స్థానిక విద్యాంజలి పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులకు క్యూట్ కృష్ణ పోటీలు నిర్వహించగా విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొని తమ చిన్నారులను చిన్ని కృష్ణుడు, గోపికల వేషధారణతో అలంకరించారు. సంప్రదాయ బద్ధంగా నిర్వహించే ఉట్టికొట్టే కార్యక్రమాన్ని పదో తరగతి విద్యార్థులు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థినులు కృష్ణుడి పాటలు పాడి గోపికల వేషధారణతో కోలాటం, నృత్యంతో అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ సీతారామరాజు, కార్యదర్శి సంధ్య, అకడమిక్ డైరెక్టర్ జయబాబు అభినందనలు తెలిపారు.

● ***శ్రీచైతన్య పాఠశాలలో***

శ్రీ చైతన్య పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ శైలజ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా శ్రీచైతన్య డివిజనల్ ఇన్‌చార్జ్ గోపీనాథ్‌ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దుష్ట శిక్షణ, శిష్టరక్షణకై అవతరించిన భగవానుడు శ్రీ కృష్ణుడు అని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు భగవద్గీత శ్లోకాలు, గోపికా కృష్ణుడి వేషధారణలు, అభినయనృత్యాలు ఉట్టికొట్టడం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రామ్మోహన్, డీన్ నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

గతంలో బీజేపీ విజేతలు వీరే..



తిలక్ | జీవీఎస్ శర్మ | దంగేటి పద్మ

భానుగుడి: నందిపాటి బాలగంగాధర్ తిలక్ 1995 ఎన్నికల్లో కొండయ్యపాలెం 43వ వార్డు నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై 58ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో జిల్లాలో బీజేపీ నుంచి ఎన్నికైన ఏకైక వార్డు కౌన్సిలర్‌గా చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత జరిగిన 2000 సంవత్సరం ఎన్నికల్లో స్థానిక రామారావు పేట 36వ వార్డు నుంచి జీవీఎస్ శర్మ , గాంధీనగర్ 38వ వార్డు నుంచి దంగేటి పద్మావతి బీజేపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థులపై విజయం సాధించారు. ఇది ఇలా ఉండగా జనసంఘ్ పార్టీగా ఉండగా ఎమర్జెన్సీ టైమ్‌లో జరిగిన కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో 6గురు అభ్యర్థులు విజయం సాధించారని బీజేపీ సీనియర్ నాయకులు అంటున్నారు. వారిలో మెజిస్టిక్ వీధి వార్డుకి సంబంధించిన ఎస్‌పాల్ చెడ్డా, గాంధీనగర్ వార్డుకి సంబంధించి పీఎస్ఆర్‌కె రాజు, నరసన్న నగర్ వార్డుకి సంబంధించిన మహాలక్ష్మి, సాంబమూర్తినగర్ వార్డుకి సంబంధించిన లంకా అప్పారావు ఉండగా ఇంకొక ఇద్దరి పేర్లు గుర్తు లేవన్నారు. వారిలో ఎస్‌పాల్ చెడ్డా మున్సిపల్ ఎన్నికల్లో మూడుసార్లు విజయం సాధించారన్నారు. 2005 ఎన్నికల్లో పార్టీ నుంచి అభ్యర్థులు పోటీ చేసినా ఎవ్వరూ విజయం సాధించలేదు. మళ్ళీ ఎన్నికలు ఇపుడే జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి 9డివిజన్లు ఇస్తున్నట్లు టీడీపీ నాయకులు ఇప్పటికే ప్రకటించారు.

మెరైన్ ఫిషింగ్, ఫైబర్ బోట్స్ డ్రైవర్లు, వర్కర్స్ వెల్ఫేర్ జిల్లా అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

భానుగుడి: జిల్లా మెరైన్ ఫిషింగ్ బోట్స్, ఫైబర్ బోట్స్ డ్రైవర్లు, వర్కర్స్ జిల్లా సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని స్థానిక జగన్నాథపురంలో కన్వీనర్ లంకే మారయ్య అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పి.బ్రహ్మానందం, ఉపాధ్యక్షుడిగా కె.పెదనూకరాజు కార్యదర్శిగా సీహెచ్ భద్రం, జాయింట్ సెక్రటరీగా ఎస్.సతీష్, ట్రెజరర్‌గా పి.సత్తిబాబు, ఇంకా ఆరుగురు సభ్యులతో నూతన కార్యవర్గం ఏర్పాటయ్యింది. వీరందరితో కన్వీనర్ ప్రమాణ స్వీకారం చేయించారు.

ధన రాజకీయాలను తరిమికొట్టాలి

సీపీఐ జిల్లా కార్యదర్శి మధు



సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ జిల్లా కార్యదర్శి మధు

భానుగుడి: కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో ధనరాజకీయాలను తరిమికొట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి టి.మధు ప్రజలను పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శాఖా కార్యదర్శుల సమావేశం పీఎస్ నారాయణ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కార్మికుల సమస్యలపై సీపీఐ ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉందన్నారు. డబ్బుకో ధనానికో ఇతర ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి జుత్తుక కుమార్, రైతు సంఘం నాయకులు కోమర్తి శ్రీను, ఏఐవైఎఫ్, జిల్లా కార్యదర్శి వై.బాబ్జీ, ఏఐఎస్ఎఫ్ నాయకులు గంటా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద

ప్రతాప్‌నగర్(కాకినాడ): యువత స్వామివివేకానందను మార్గదర్శకంగా తీసుకోవాలని ఆరోగ్యకరమైన ఆలోచనలున్న యువతే ఆరోగ్య భారత దేశాన్ని అందించగలరని విద్యార్థులకు జిల్లా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ పీవీ కృష్ణారావు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యువ దినోత్సవం సందర్భంగా ఆదిత్య డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ఆదిత్య కో ఆర్డినేటర్ బీఈవీఎల్ నాయుడు అధ్యక్షత వహించగా కార్యక్రమంలో కృష్ణారావు మాట్లాడుతూ 2000 సంవత్సరం నుంచి అంతర్జాతీయ యువ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చిందన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి తేజేశ్వరరావు, దివాకరరావు పాల్గొన్నారు.



కార్యక్రమంలో మాట్లాడుతూ జిల్లా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ కృష్ణారావు

ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్‌లో కృష్ణాష్టమి వేడుకలు

కాకినాడ సిటీ: స్థానిక నాగమల్లితోట జంక్షన్ పరిధిలోని ఆశ్రమ పబ్లిక్ స్కూల్ ఆవరణలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సోమవారం జరుగనున్నాయి. సాయంత్రం 5గంటల నుంచి 9గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, బహుమతుల ప్రదానం, కీర్తన, కలశాభిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాకినాడ ఇస్కాన్ ప్రతినిధులు అనంతశేషదాస్ ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు శాంతినగర్‌లోని భాష్యం స్కూల్లో సంప్రదించాలన్నారు. ఫోన్ నెంబర్ 92999 93479, 92999 99249లలో సంప్రదించాలన్నారు.

కనీస వేతనాలు అమలు చేయాలి

జీజీహెచ్ పారిశుధ్య కార్మికుల ఆందోళన
మూడు నెలలుగా బకాయి



జీజీహెచ్ ఆవరణలో ఆందోళన చేస్తున్న పారిశుధ్య కార్మికులు

జీజీహెచ్(కాకినాడ): కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికులకు మూడు నెలలుగా బకాయిపడ్డ వేతనాలను వెంటనే విడుదల చేయాలని, అలాగే నూతన కాంట్రాక్ట్‌లో కనీస వేతనాలను అమలుచేయాలని సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు పలివెల వీరబాబు ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు శనివారం ఆసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ మానుకొండ రాఘవేంద్రరావుకు కార్మికుల సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా సూపరింటిండెంట్ మాట్లాడుతూ కార్మికులకు బకాయి పడ్డ 3నెలలు జీతాల విడుదల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు. త్వరలోనే జీతాలు విడుదల చేసే విధంగా కృషి చేస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు. పాత కాంట్రాక్ట్ జూలై 31తో ముగిసిందని, ప్రభుత్వం నూతన కాంట్రాక్ట్‌పై ఉత్తర్వులిచ్చే వరకు కార్మికుల వేతనాలకు తాను బాధ్యత వహిస్తానని డాక్టర్ రాఘవేంద్రరావు కార్మికులకు భరోసా ఇచ్చారు. పలివెల వీరబాబు మాట్లాడుతూ నూతన కాంట్రాక్టర్ ఎవరనేది అధికారులు తెలియజేస్తే వారితో నూతన వేతన ఒప్పందం, కార్మికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చిస్తామన్నారు. ప్రభుత్వం నుంచి స్పందనకు తాత్సారం జరిగితే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం వి జయకుమార్, రమేష్, శేషు, రవిబాబు, మంగతాయారు. లక్ష్మీప్రియ తదితరులు పాల్గొన్నారు.

దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించేందుకు కృషి

కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రి
తవార్‌చంద్ గెహలాట్

కాకినాడ (ఆంధ్రజ్యోతి): దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించేందుకు తగు చర్యలు తీసుకుంటామని కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రి తవార్ చంద్ గెహలాట్ హామీ ఇచ్చారని సీబీసీఎన్‌సీ చైర్మన్ డాక్టర్ ముత్తాబత్తుల రత్నకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలో శనివారం కేంద్ర మంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశామని ఆయన తెలిపారు. మంత్రితో చర్చించిన విషయాలను రత్నకుమార్ పేర్కొన్నారు. దళిత క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యను మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని దీనిపై స్పందించిన ఆయన దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారన్నారు. ఈ సమస్యను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా చర్యలు చేపడతామని చెప్పినట్లు రత్నకుమార్ తెలిపారు. ఆయనతో పాటు మంత్రిని కలిసిన వారిలో సీబీసీఎన్‌సీ కార్యదర్శి మాసా ఆగస్టిన్, శ్రీమంతుల జార్జి, తదితరులున్నారు.



కేంద్రమంత్రి గెహలాట్‌కు వినతిపత్రం ఇస్తున్న సీబీసీఎన్‌సీ చైర్మన్ రత్నకుమార్

మద్యం సేవించి ఆటో నడిపితే కఠిన చర్యలు



ప్రమాదాల నివారణపై ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్న సీఐ పవన్‌కిషోర్

ఇంద్రపాలెం(ప్రతాప్‌నగర్): మద్యం సేవించి ఆటో నడిపితే జైలుకి వెళ్ళాల్సి ఉంటుందని కాకినాడ రూరల్ సీఐ వి.పవన్‌కిషోర్ ఆటో డ్రైవర్లను హెచ్చరించారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం నేరేళ్ళమ్మ ఆలయ ప్రాంగణంలో శనివారం ఆటో డ్రైవర్లకు ప్రమాదాల నివారణపై ఇంద్రపాలెం ఎస్ఐ రామారావు అధ్యక్షతన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ పవన్‌కిషోర్ మాట్లాడుతూ లైసెన్స్ లేకుండా ఆటో నడిపేవారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, అదే విధంగా ఆటో ముందు సీట్లో ప్రయాణికులను కూర్చోపెడితే సంబంధిత ఆటోను సీజ్ చేస్తామన్నారు. ఆటోలో పరిమితికి మించి ఎక్కువ మందిని ప్రయాణికులను ఎక్కించకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. బైక్‌లను రోడ్లపై రాంగ్ పార్కింగ్ చేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకూడదని, ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కార్లు అతివేగంగా నడపడం తగదన్నారు. మైనర్లకు బైక్‌లు ఇచ్చి రోడ్లపైకి పంపిస్తే అలాంటివారి తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చీడిగ ఆటో యూనియన్ అధ్యక్షుడు పెంకే సూర్యనారాయణ, ఉపాధ్యక్షుడు సత్తిబాబు, కార్యదర్శి సూరిబాబు, సంయుక్త కార్యదర్శి వెంకటేష్, ఇంద్రపాలెంపోలీస్ సిబ్బంది, రేపూరు, కొవ్వాడ, గంగనాపల్లి, ఇంద్రపాలెం, చీడిగ గ్రామాల ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

రౌడీషీటర్లను బైండోవర్ చేస్తున్న పోలీసులు

కాకినాడ క్రైం: స్థానిక ఎన్నికలను పురస్కరించుకుని ఎస్పీ విశాల్‌గున్ని ఆదేశాల మేరకు శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్లను పోలీసులు ఒక్కొక్కరిగా బైండోవర్ చేస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజునే కాకినాడ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరిని, టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నలుగురిని బైండోవర్ చేయగా, అలాగే త్రీటౌన్ పరిధిలో నలుగురిని బైండోవర్ చేయగా, పోర్టు పోలీస్‌స్టేషన్ పరిధిలో 12మందిని బైండోవర్ చేశారు. ఇక రూరల్ మండలంలోని సర్పవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆరుగురిని బైండోవర్ చేశారు. కాకినాడ నగరం, రూరల్ మండలాల పరిధిలో సుమారు 120మంది రౌడీషీటర్లు ఉన్నట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. వారందరిని బైండోవర్ చేయడం ద్వారా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరపవచ్చని పోలీస్‌శాఖ భావిస్తోంది.

ప్రజలకు సెంట్రల్ బ్యాంక్ సేవలు

● బ్రాంచ్ మేనేజర్ సిద్ధార్థ సుకుమార్

నాగమల్లితోట జంక్షన్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రజలకు అనేక సేవలందిస్తున్నామని ఆశాఖ మేనేజర్ సిద్ధార్థ సుకుమార్ తెలిపారు. బ్యాంక్ ఫౌండర్ సర్ సోరాబ్జి ఎన్.పోచికన్‌వాలా 136వ జన్మదినం సందర్భంగా శనివారం సర్పవరంశాఖ సిబ్బంది నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సీహెచ్ వీరాజు, బి.వరలక్ష్మి, బి.మురళీకృష్ణ, ఎస్.అనిల్‌కుమార్, పి.ఉమాశిరీష, వి.కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.

డాక్టర్ అంబేద్కర్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం

యానాం: స్థానిక అంబేద్కర్‌నగర్ పారుకలో డాక్టర్ అంబేద్కర్ సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం తిరుకోటి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గ కమిటీ ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా జగడం వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడిగా కొమ్మాబత్తుల రఘు, ప్రధాన కార్యదర్శిగా నల్లా సూర్యప్రకాశరావు, కార్యదర్శులుగా మెల్లం వీరవెంకట సత్యనారాయణ, మట్టా శ్రీనివాసులు, సహాయ కార్యదర్శిగా పుప్పల నాగేశ్వరరావు, కోశాధికారిగా పల్లి రవికిరణ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కార్యక్రమంలో దళిత పెద్దలు మెల్లం నూకాంబరం, ములపర్తి వరహాలరావు, దొండపాటి వెంకటేశ్వరరావు, మధుర సుబ్రహ్మణ్యం, కొరపు కామేశ్వరరావు, వాకపల్లి కృష్ణమూర్తి, లంక వెంకటరెడ్డి, పెట్టా రామారావు, తిరుకోటి మాదవస్వామి, బీరా పుల్లారావ్, మందపల్లి సత్యం, పువ్వల గంగరాజు, యువజన సంఘ నాయకులు తిరుకోటి గోపి, పి.హరిబాబు, కానేటి ధర్మారావు, పోతుల సాయిబాబు, నల్లా నాగరాజు, మెల్లం నాగేంద్రరావు, సబ్బతి శ్రీనివాసరావు, సబతి కృష్ణ, సబతి సురేష్‌కుమార్, తిరుకోటి కల్యాణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

బాలా త్రిపుర సుందరి ఆలయంలో సామూహిక లలిత పారాయణం

నాగమల్లితోట జంక్షన్: దేవాలయంవీధిలోని బాలా త్రిపుర సుందరి ఆలయంలో వాసవీక్లబ్ వనిత ఆధ్వర్యంలో శనివారం సామూహిక లలిత పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సామూహిక లలిత పారాయణంలో పాల్గొన్న భక్తులంతా వెయ్యిసార్లు పారాయణం చేసి అమ్మవారి కృపానుగ్రహం పొందేందుకు పూజలు నిర్వహించారు. వాసవీక్లబ్ ప్రెసిడెంట్ పురంరజని కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసి కార్యక్రమం నిర్వహించారు.

● సినిమా గైడ్

ఆనంద్	లై
అంజని	నక్షత్రం
గీత్	టాయిలెట్ (హిందీ)
సంగీత్	నేనే రాజు నేనే మంత్రి
దేవిస్క్రీన్1	ఫిదా
దేవిస్క్రీన్2	నేనే రాజు నేనే మంత్రి
దేవిస్క్రీన్3	జబ్ హేరీ మీట్ సేజల్ (హిందీ)
శ్రీప్రియ	జయ జానకి నాయక
పద్మప్రియ	నేనే రాజు నేనే మంత్రి
సీ1	జయ జానకి నాయక
సీ2	జయ జానకి నాయక
మయూరి	లై
సత్యగౌరి	నిన్ను కోరి
తిరుమల	నేనే రాజు నేనే మంత్రి
వీర్‌కమల్	లై
లక్ష్మి	లై

కలెక్టరేట్ ఆవరణల్లో అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయాలి

అఆ ఫౌండేషన్ దళిత న్యాయవాదులు

నాగమల్లితోట జంక్షన్: రాష్ట్రంలో ప్రతి కలెక్టరేట్ ఆవరణలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని అఆ ఫౌండేషన్ దళిత న్యాయవాదులు డిమాండ్ చేశారు. స్థానిక పూలే విగ్రహం సమీపంలోని ఒక అతిథిగృహంలో అఆ ఫౌండేషన్ జిల్లా సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ నెల 26వ తేదీన అఆ ఫౌండేషన్ 4వ రాష్ట్రస్థాయి సదస్సును కాకినాడ అంబేద్కర్‌భవనంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 13జిల్లాల నుంచి సుమారు వెయ్యి మంది ఎస్సీ, ఎస్టీ న్యాయవాదులు పాల్గొంటారని తెలిపారు. అలాగే ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ విశ్రాంత అధికారులు కూడా పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా 19 అంశాలపై చర్చించి నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిస్తామన్నారు. రాష్ట్రంలో దళిత, గిరిజన ప్రజలకు భద్రత లేదన్నారు. గరగపర్రు, దేవరపల్లి, అగిరిపల్లి గ్రామాల్లో జరిగిన సంఘటనలో బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక సవరణ చట్టం కింద నమోదైన కేసులపై బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే దళిత గిరిజన భూములకు యాజమాన్య హక్కును రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం లేదన్నారు. ఈ నెల 26వ తేదీన కాకినాడలోని అంబేద్కర్ భవనంలో జరిగే కార్యక్రమానికి బాధ్యతగా న్యాయవాదులంతా రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీహెచ్ రాజు, వడ్డీ నాగేశ్వరరావు, ఎం.సత్యనారాయణ బచ్చల జాన్సన్, కాశీదాసు, ప్రశాంత్, పినిపే వెంకట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సెంటాక్ కౌన్సిలింగ్-2017లో రీజెన్సీ విద్యార్థుల ప్రతిభ

యానాం: పుదుచ్చేరిలో ఈ నెల 8, 9, 10, 11 తేదీలలో జరిగిన సెంటాక్ కౌన్సెలింగ్‌లో యానాం రీజెన్సీ జూనియర్ కళాశాల విద్యార్థులు 20సీట్లు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపాల్ పీఎం ప్రసాద్ తెలిపారు. ఒకే విద్యాసంవత్సరంలో 20 మంది ఎంపిక కావడం పట్ల రీజెన్సీ విద్యాసంస్థల అధినేతలు డాక్టర్ జీఎన్ నాయుడు, డాక్టర్ ఎస్‌వీ రాంప్రసాద్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి శనివారం శుభాకాంక్షలు తెలియజేశారు.

అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి : ఎమ్మెల్యే అనంతలక్ష్మి



పెనుగుదురులో సామాజిక వికాస భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే అనంతలక్ష్మి

కరప: తమ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషిచేస్తోందని ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి పేర్కొన్నారు. పెనుగుదురు గ్రామంలో శనివారం ఆమె పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనచేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా చేసుకుని నిరంతరాయంగా శ్రమిస్తున్నామన్నారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగితెలుసుకుంటున్నామని, ప్రజాభీష్టం మేరకు వాటిని దశలవారీగా పరిష్కరిస్తున్నామన్నారు. రాజకీయాలు, కులమత వర్గాలకతీతంగా అభివృద్ధే అభిమతంగా ముందుకుసాగుతున్న తమకు ప్రజలు ఎల్లవేళలా తమ అండదండలు అందించాలని కోరారు. అనంతరం బీసీపేటలో రూ.10లక్షల జడ్పీ నిధులతో నిర్మించనున్న సామాజిక వికాస భవనానికి ఆమె శంకుస్థాపనచేశారు. తదనంతరం పలు సీసీరోడ్ల నిర్మాణాలకు భూమిపూజచేశారు. టీడీపీ జిల్లా ప్రధానకార్యదర్శి పిల్లి సత్తిబాబు, ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాసరావు, జడ్పీటీసీ సభ్యుడు బుంగా సింహాద్రి, టీడీపీ మండలశాఖ అధ్యక్షుడు దేవు వెంకటేశ్వరరావు, సర్పంచ్ పులపకూర కుంతీభవాని, ఎంపీటీసీ రెడ్డిపల్లి లక్ష్మిసంధ్యఅబ్బాయికాపు, నీటిసంఘం అధ్యక్షుడు బండారు పెదరాంబాబు, మాజీ సర్పంచ్ రెడ్డిపల్లి నారాయణరావు, తుమ్మలపల్లి శ్రీనివాస్, పితాని సత్తిబాబు, పులపకూర మహేష్, సుకుమార్, మట్టపర్తి కొండ, పంచాయతీ కార్యదర్శి ఎస్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

గొడ్డటిపాలెంలో పంచాయతీ గట్లకు బహిరంగ వేలం

కరప: గొడ్డటిపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం సర్పంచ్ పలివెల సత్యనారాయణ ఆధ్వర్యంలో బహిరంగ వేలంపాట జరిగింది. గ్రామంలోని పంచాయతీ ఆధీనంలో ఉన్న 17 పుంత, కాలువ, చెరువు గట్లకు ఈ వేలంపాట నిర్వహించారు. ఈ గట్లపై ఏడాది కాలం బాటు పచ్చిగడ్డి, ఫలసాయం పొందడానికి రూ.20వేల కనిష్ట ధరను నిర్ణయించగా పలువురు రైతులు పోటీపడ్డారు. షరతులకు లోబడి అత్యధిక ధర చెల్లించిన రైతుకు పాటను కరారుచేశారు. పంచాయతీ కార్యదర్శి సుబ్బారావు ఈ వేలంపాట నిర్వహించారు.



వేలంపాట నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి సుబ్బారావు, సర్పంచ్ సత్యనారాయణ

గణేష్ ఉత్సవాలకు రాటముహూర్తం



వినాయకచవితి ఉత్సవాలకు రాట ముహూర్తంచేస్తున్న గ్రామపెద్దలు

కరప: ఈనెల 25వ తేదీన వినాయక చవితిని పురస్కరించుకుని గ్రామాల్లో అప్పుడే సందడి మొదలయ్యింది. గణేష్ ఉత్సవాలను ఈసారి మరింత వైభవంగా నిర్వహించాలని కమిటీలు తలపోస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా గ్రామాల్లో శనివారం గ్రామపెద్దలు రాట ముహూర్తాలు చేసి ప్రత్యేకపూజలుచేశారు. పెనుగుదురు దివాన్‌తోటలో గ్రామస్తులు ఈ రాట ముహూర్తాన్ని వేడుకగా నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం లేకుండా ప్రశాంత వాతావరణంలో గణపతి నవరాత్రి వేడుకలను జరుపుకోవాలని ఈ సందర్భంగా ఎస్‌ఐ మెల్లం జానకిరామ్ కోరారు. నీటిసంఘం అధ్యక్షుడు బండారు పెదరాంబాబు, బండారు వెంకటేశ్వరరావు, రెడ్డిపల్లి నారాయణరావు, తుమ్మలపల్లి విష్ణు, ఆట్ల వీరబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

జీఎస్‌పీసీ పరిహారంపై నేడు సమావేశం

యానాం: యానాం శివారు సావిత్రినగర్‌లో చమురు సంస్థల కార్యకలాపాలపై నష్టం వాటిల్లిన మత్స్యకారులకు జీఎస్‌పీసీ సంస్థ చెల్లించవలసిన పరిహారంపై ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు యానాం ఎమ్మెల్యే, పుదుచ్చేరి ఆరోగ్య, మత్స్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు అన్నారు. ఈ మేరకు తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గతంలో జరిగిన పలు ఉద్యమాల్లో చమురు సంస్థ మత్స్యకారులకు నష్టపరిహారం చెల్లించేందుకు అంగీకరించి కొంత మేరకు నిధులు విడుదల చేసింది. అయితే ఇంకా చెల్లించవలసిన నిధులపై ఇటీవల ఢిల్లీలో సంస్థ ప్రతినిధులను మంత్రి మల్లాడి కృష్ణారావు, అమలాపురం ఎంపీ పండుల రవీంద్ర, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, పుదుచ్చేరి ఎంపీ రాధాకృష్ణన్ తదితర మత్స్యకార నాయకులతో కలిసి విన్నవించామన్నారు. దీనిపై సంస్థతో పలు అంశాలపై చర్చించామని మంత్రి చెప్పారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ఎప్పుడూ కృషి చేస్తానని యానాం, జిల్లా మత్స్యకారులకు రావాల్సిన నష్టపరిహారం ఇప్పించేలా కృషి చేస్తానన్నారు. దీనిపై ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు నాయకులు, వివిధ ప్రాంతాల మత్స్యకారులతో సమావేశం నిర్వహించి పలు అంశాలను వివరిస్తామన్నారు.

హాజరుకానున్న యానాం, జిల్లా మత్స్యకారులు



మీడియాతో మాట్లాడుతున్న మంత్రి మల్లాడి



చమురు సంస్థలను ముట్టడించిన మత్సకారులు (ఫైల్‌ఫొటో)

● సినిమా గైడ్

యానాం

శ్రీపద్మ	లై
శ్రీవీరేశ్వర	నేనే రాజు నేనే మంత్రి
సత్య (నీలపల్లి)	జయ జానకి నాయక
దేవీమహల్(తాళ్లరేవు)	నేనే రాజు నేనే మంత్రి

యానాం సమాచారం





ఓవరాల్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీ అందజేస్తున్న దృశ్యం

ముగిసిన టేబుల్‌టెన్నిస్ పోటీలు

యానాం: నియోజకవర్గంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో రెండు రోజుల పాటు జరుగుతున్న 28వ రీజన్ లెవెల్ టేబుల్ టెన్నిస్ పోటీలు శనివారం విజయవంతంగా ముగిశాయి. ముగింపు వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రాంతీయ విద్యాశాఖాధికారి కాలేసాయినాథ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక ఆనందంతో పాటు ఆరోగ్యంగా జీవించడానికి క్రీడలు దోహదపడతాయన్నారు. క్రీడల్లో రాణించినవారు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత పుదుచ్చేరి నుంచి 230మంది పాల్గొన్న ఈ పోటీల్లో శ్రీకాకుళం జట్టు ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌గా నిలిచింది.

విజేతలు వీరే..

అండర్-14 బాలికల విభాగంలో కరీంనగర్ జట్టు విజేతగా నిలవగా మాహే జట్టు రన్నర్‌గా నిలిచింది. బాలుర విభాగంలో కరీంనగర్ జట్టు విజేతగా నిలవగా షిమోగ జట్టు రన్నర్‌గా నిలిచింది. అండర్-17 బాలికల విభాగంలో కరీంనగర్ జట్టు విజేతగా నిలవగా మాండ్య జట్టు రన్నర్‌గా నిలిచింది. బాలుర విభాగంలో విభాగంలో కరీంనగర్ జట్టు విజేతగా నిలవగా షిమోగా జట్టు రన్నర్‌గా నిలిచింది. అండర్-19 బాలికల విభాగంలో కరీంనగర్ జట్టు విజేతగా నిలవగా పాలక్కాడ్ జట్టు రన్నర్‌గా నిలిచింది. బాలుర విభాగంలో కరీంనగర్ జట్టు విజేతగా నిలవగా షిమోగా జట్టు రన్నర్‌గా నిలిచింది.

అంకితభావమే విజయరహస్యం



విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీమహర్షిసాగర్

యానాం: స్థానిక శ్రీసాయి జూనియర్ కాలేజీలో శనివారం పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే అంశంపై సెమినార్ నిర్వహించారని ప్రిన్సిపాల్ లోవరాజు తెలిపారు. ఈ సెమినార్‌కు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీమహర్షిసాగర్ ముఖ్యఅతిథిగాపాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అంకితభావమే విజేతల రహస్యమన్నారు. ఆత్మవిశ్వాసమే గెలుపునకు రహదారి అని సూచించారు. కార్యక్రమానికి కాలేజి చైర్మన్ నల్లం నాగబాబు, చైర్మన్ మంగా సత్యనారాయణ, డైరెక్టర్ నల్లం రాము, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

నేటి నుంచి ఆనందోబ్రహ్మ వార్షికోత్సవాలు

యానాం: అగ్నికుల క్షత్రియ కల్యాణ మండపంలో ఈ నెల 13నుంచి 15వరకు 4వ ఆనందోబ్రహ్మ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ధ్యానమందిర మాస్టర్ టేకుమూడి వెంకటరావు తెలిపారు. పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు స్పిరిట్యువల్‌ట్యాబ్లెట్స్ వారి విశేష సహకారంతో మూడు రోజుల పాటు జగద్గురు బ్రహ్మర్షి పత్రీజీ పర్యవేక్షణలో ఆనందోబ్రహ్మ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. 13నుంచి ప్రతీరోజు ఉదయం 5 నుంచి 7గంటల వరకు వివిద ఆధ్యాత్మిక కార్యక్రమాలు, స్పిరిట్యువల్ టేబ్‌లెట్స్ ఆత్మ సౌందర్యం, ధ్యాన మాతృత్వం స్పిరిట్యువల్ అడ్మినిస్ట్రేషన్ శిబిరాలు, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. యోగా వల్ల కలిగే లాభాలు వాటి అనుభవాలు వివరిస్తారన్నారు. యోగా సాధన వల్ల కలిగే ప్రయోనాలు తెలుసుకొనేందుకు తరలిరావాలని ఆయన ప్రజలను కోరారు. ఈ సందర్భంగా సంగీత ధ్యానం, బ్రహ్మర్షి పత్రీజి సందేశం, సినీ ప్రముఖులు శాఖాహార, ధ్యాన సందేశాలు, ఆధ్యాత్మిక అంశాలతో సంగీత, నృత్య కార్యక్రమాలు స్పిరిట్యువల్ టేబ్‌లెట్స్, సినీ ఆనంద, హాస్య వినోద వల్లరి, ఆధ్యాత్మిక పుస్తక ప్రదర్శనలు, ఆటలు, పాటలు, నృత్యపోటీలు, సేత్ ధ్యాన మాతృత్వం, అకాడమి శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు.

శనీశ్వర ఆలయంలో పోటెత్తిన భక్తులు

కొత్తపేట: మందపల్లి మందేశ్వర శనీశ్వర ఆలయం శనివారం భక్తులతో కిటకిట లాడింది. మధ్యాహ్నం వరకు స్వామివారి సర్వదర్శనానికి అనుమతినివ్వడంతో అధిక సంఖ్యలో భక్తులు ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు నిర్వహించారు. ఆలయానికి సంబంధించి టిక్కెట్ల రూపంలో రూ.82,727 ఆదాయం లభించినట్టు ఆలయ సహాయ కమిషనర్ వీవీఎస్ఎన్ మూర్తి తెలిపారు.



● మినీ ఇంటర్వ్యూ



రైతులకు ఉపాధి పథకాలు

సత్యవతి, ఉపాధి ఏపీవో, ఆత్రేయపురం

● ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు ఏమైనా పథకాలు అందిస్తున్నారా?
ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు వర్మీ కంపోస్టు యూనిట్లు, ఎన్టీఆర్ జలసిరి పథకం ద్వారా మోటార్లు అందిస్తున్నాం. రైతుల సాగుకు ఉపయోగకరమైన పథకాలు అందించే చర్యలు చేపడుతున్నాం.

● ఉపాధి హామీ పథకం ద్వారా మరుగుదొడ్ల నిర్మాణాలు చేపడుతున్నారా?
ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేశాం. ఓడీఎఫ్ గ్రామాల్లో ఆర్‌డబ్ల్యుఎస్ పర్యవేక్షణలో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపడుతున్నాం.

● వనం-మనంలో మొక్కలు అందిస్తున్నారా?
ఉపాధి కూలీలకు ఐదుమొక్కలు చొప్పున అందించి సంరక్షించే చర్యలు చేపట్టాం. ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీల వద్ద మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నాం.

● శ్మశానవాటికల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారా?
శ్మశానవాటికల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం. నార్కెడుమిల్లి, అంకంపాలెంలో ఒక్కో శ్మశానవాటికకు రూ.10లక్షలు చొప్పున నిధులు మంజూరు చేశాం.

● ఆత్రేయపురం

అమ్మవారి ఆలయానికి శంకుస్థాపన

ఆత్రేయపురం: పేరవరంలో నాగారమ్మ, నాంచారమ్మ ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు శ్రీకారం చుట్టారు. జడ్పీ హైస్కూలు చెంతనే శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునరుద్ధరించి నూతనంగా ఆలయం నిర్మించేందుకు గ్రామస్తులు సంకల్పించారు. శనివారం ఆలయం వద్ద శంకుస్థాపన మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ వాకలపూడి వెంకటకృష్ణారావు, టీడీపీ మండల అధ్యక్షుడు ముళ్లపూడి భాస్కరరావు, సర్పంచ్ బెజవాడ హిమబిందు తదితరులు శంకుస్థాపనలో పూజలు జరిపారు.

15న హుండీ లెక్కింపు

ఆత్రేయపురం: వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపును 17న నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. వరుసగా సెలవులు రావడంతో 17వ తేదీ ఉదయం 8 గంటల నుంచి హుండీ లెక్కింపు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ధర్మకర్తలతోపాటు వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు, సిబ్బంది హుండీ లెక్కింపులో పాల్గొంటారన్నారు.

● సినిమా గైడ్

రావులపాలెం:

అక్షర-1	లై
అక్షర-2	నక్షత్రం
పద్మశ్రీ	జయ జానకి నాయక
వెంకటేశ్వర	నేనే రాజు నేనే మంత్రి



ఆలమూరులో నోటికి నల్లరిబన్ కట్టుకుని నిరసన తెలుపుతున్న కాపులు

కొనసాగుతున్న ఆందోళనలు

ఆలమూరు: కాపు ఉద్యమనేత ముద్రగడ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని ఆలమూరులో శనివారం కూడా ఆందోళనలు సాగాయి. ప్రభుత్వ వైఖరికి పలువురు నిరసన తెలిపారు. ఆలమూరు మెయిన్ రోడ్డులో ఉన్న రంగా విగ్రహం వద్ద కాపు సంఘం మండల అధ్యక్షుడు చల్లా ప్రభాకరరావు ఆధ్వర్యంలో నోటికి నల్లరిబ్బన్ కట్టుకుని కాపులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో కాపు నాయకులు పాల్గొన్నారు.

కొత్తపేట: ముద్రగడ పద్మనాభం పాదయాత్రను నిరంకుశంగా ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపిస్తూ కాపు జేఏసీ నాయకులు శనివారం బోడిపాలెం వంతెన సమీపంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం కాపులపై వ్యతిరేక విధానాలను విడనాడాలని, ఇచ్చిన హామీ ప్రకారం త్వరితగతిన రిజర్వేషన్లు కల్పించాలని నినాదాలు చేశారు. అనంతరం కంచాలు వాయిస్తూ తమ నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో కాపు జేఏసీ నాయకులు సలాది చిన్ని, పాయసం సతీష్, చీకట్ల ప్రసాద్, అన్యం సత్తిరాజు, పేపకాయల బ్రహ్మానందం, పెదపూడి బాపిరాజు, పేపకాయల చిన్నా, సలాది బ్రహ్మాజీరావు, సలాది బాబి, సలాది వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

దాతల సహకారంతో గ్రామాలు అభివృద్ధి

కొత్తపేట: గ్రామాల అభివృద్ధిలో దాతల సహకారం తీసుకోవడం శుభపరిణామమని మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. శనివారం పలివెలలో దాతల సహకారంతో నిర్మించే శ్రీఉమాకొప్పేశ్వర స్వామి ఆలయ ముఖద్వార నిర్మాణానికి శనివారం మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం శంకుస్థాపన చేశారు. దేవస్థానం చైర్మన్ చప్పిడి గణపతి అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథులుగా రెడ్డి సుబ్రహ్మణ్యం, టీడీపీ ఇన్‌చార్జి బండారు సత్యానందరావు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో డీసీఎం ఎస్ఎస్ చైర్మన్ కేవీ సత్యనారాయణరెడ్డి, ఎంపీపీ రెడ్డి అనంత కుమారి, జడ్పీటీసీ ధర్నాల రామకృష్ణ, బండారు వెంకటసత్తిబాబు, రెడ్డి మోహన్, కోరం జయకుమార్, చెవల జగన్నాధం, తులా రాజు, యల్లమిల్లి జగన్మోహన్, ఈవో కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



కొప్పేశ్వరస్వామి ముఖద్వార నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మండలి డిప్యూటీ చైర్మన్ ఆర్ఎస్, బండారు

సమ్మెను జయప్రదం చేయాలి

రావులపాలెం రూరల్: గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలపై 16న చేపట్టబోయే సమ్మెను జయప్రదం చేయాలని గ్రామీణ డాక్‌సేవక్ యూనియన్ రాష్ట్ర సంఘ కోశాధికారి వీవీ రామకృష్ణ పిలుపునిచ్చారు. రావులపాలెం సబ్ పోస్టాఫీసులో పోస్టల్ ఉద్యోగుల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కొత్తపేట బ్రాంచి అధ్యక్షులు కాయల సింహాద్రి అధ్యక్షతన జరిగిన సమావేశానికి వీవీ రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో అమలాపురం డివిజన్ కార్యదర్శి జీవీవీ సత్యనారాయణమూర్తి, అధ్యక్షులు జి.మల్లేశ్వరరావు, రాజోలు బ్రాంచి అధ్యక్షులు ఏఎస్ఎస్‌వీ శ్రీనివాస్, కార్యదర్శి కె.లక్ష్మణమూర్తి, పి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



ఆలయాల్లో ప్రత్యేక పూజలు

రావులపాలెం రూరల్: పోతంశెట్టి రామిరెడ్డి పార్కు వద్ద నున్న వెంకటేశ్వరస్వామి ఆలయం లో శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. జాతీయ రహదారి చెంతనే ఉన్న చిన ఆంజనేయస్వామి ఆలయం, కాల్వగట్టు చెంతనే ఉన్న పెద ఆంజనేయస్వామి వారికి అర్చనలు, అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయాల్లో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రతి చిన్నారికి వ్యాక్సిన్ వేయించాలి

రావులపాలెం రూరల్: అంటువ్యాధులు ప్రబలకుండా చిన్నారులకు వైద్యాధికారులు అందిస్తున్న వ్యాక్సిన్లను వేయించాలని గోపాలపురం పీహెచ్‌సీ వైద్యాధికారి శివాజీ కోరారు. చిన్నారులకు అందిస్తున్న వ్యాక్సిన్లపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మొబైల్ వాహనంలో అవగాహన కార్యక్రమంతోపాటు వ్యాక్సిన్ అందించే ప్రక్రియ చేపట్టారు. కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ కొవ్వూరి ప్రభాకరరెడ్డి, పీహెచ్‌సీ సిబ్బంది, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.



గోపాలపురంలో మిజిల్స్ రుబెల్లా వ్యాక్సిన్‌పై ప్రచారం చేస్తున్న దృశ్యం

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు దోహదం

ఆత్రేయపురం: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అటవీశాఖ ఫారెస్టు ఆఫీసర్ రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. శనివారం మహాత్మాగాంధీ హైస్కూలులో వనం-మనంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రతి శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమైన ప్రాంతాల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలునాటి వాటిని సంరక్షించే చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. అనంతరం విద్యాసంస్థల్లో మొక్కలునాటి నీళ్లు పోశారు. విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు నంబూరి సత్యనారాయణరాజు, పీఈటీ రవిరాజు, మంగాలక్ష్మి, ఫారెస్టు సిబ్బంది భారతి పాల్గొన్నారు.



ఆత్రేయపురం మహాత్మాగాంధీ హైస్కూలులో మొక్కలు నాటుతున్న దృశ్యం



పలివెల సొసైటీ బ్యాంకు భవనాన్ని ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి, బండారు సత్యానందరావు

సొసైటీ బ్యాంకు భవనాన్ని ప్రారంభించిన ఆర్ఎస్

కొత్తపేట: పలివెల పీఏసీఎస్ సొసైటీ భవనాన్ని శనివారం మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. సొసైటీ అధ్యక్షుడు తులా రాజు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథులుగా మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బండారు సత్యానందరావు, డీసీఎంఎస్ చైర్మన్ కేవీ సత్యనారాయణరెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి అనంతకుమారి, జడ్పీటీసీ ధర్నాల రామకృష్ణ, సర్పంచ్ సరిపెల్ల ఆనంద్, టీడీపీ నాయకులు కంఠంశెట్టి శ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ బండారు వెంకట సత్తిబాబు, కోరం జయకుమార్, రెడ్డి మోహన్, చెవల జగన్నాధం, యల్లమిల్లి జగన్మోహన్, చప్పిడి గణపతి, చోడపనీడి బాబు, నల్లా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.



గోపాలపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న కాపు నాయకులు

ముద్రగడకు మద్దతుగా పూజలు

రావులపాలెం రూరల్: కాపు ఉద్యమనేత ముద్రగడకు మద్దతుగా పలువురు కాపు నాయకులు శనివారం ఆలయాల్లో పూజలు నిర్వహించారు. గోపాలపురంలో కాపు నాయకులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని టీడీపీ హామీనిచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటను విస్మరించారన్నారు. దీనిపై పాదయాత్ర చేపట్టిన ముద్రగడ పద్మనాభంను అడ్డుకోవడం దారుణమన్నారు.

సిద్ధార్థలో కృష్ణాష్టమి వేడుకలు

రావులపాలెం రూరల్: రావులపాలెం సిద్ధార్థ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ కె.ముళ్లారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణల్లో ఆకట్టుకున్నారు. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలపట్ల చిన్నప్పటి నుంచే అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏవో ప్రభాకరరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వెంకన్నకు ప్రత్యేక పూజలు

కపిలేశ్వరపురం: మండలంలోని అంగర వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు కె. బాలబాలజీ స్వామికి అభిషేకాలు, విశేష పూజలు జరిపారు. స్వామిని దర్శించుకుని భక్తులు పూజలు చేశారు. శ్రావణమాసం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. దాతల విరాళాలతో ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు.





ప్రత్యేక అలంకరణలో రాయవరం వేంకటేశ్వరస్వామి

వెంకన్నకు ప్రత్యేక పూజలు

రాయవరం: రాయవరం శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేకపూజలు చేశారు. శ్రావణమాసం పంచమి పురస్కరించుకుని రాయవరంలో అంగరబాబు ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ జరిపి అష్టోత్తర, సహస్రనామాలతో కుంకుమ పూజలు, నీరాజన మంత్రపుష్పాలు, మహానివేదన జరిపారు. మండలంలోని వెదురుపాక లక్ష్మి, పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో అంగర జనార్దన్ ఆధ్వర్యంలో స్వామికి ప్రత్యేకపూజలు చేశారు. అధికసంఖ్యలో పాల్గొన్న భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్టు కార్మికుల ఆందోళన

మండపేట: మండపేటలోని మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం కార్యాలయం వద్ద కార్మికులు ఆందోళన చేశారు. సీఐటీయు జిల్లా కార్యదర్శి కె. కృష్ణవేణి ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేశారు. జీవో నెంబర్లు 279,159,160లను రద్దుచేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. కనీసవేతనం రూ 18వేలకు పెంచాలన్నారు. సబ్బులు, ఆయిల్స్, యూనిఫారాలను అందించాలని వారు కోరారు. కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడతామని సీఐటీయు జిల్లా కార్యదర్శి కె.కృష్ణవేణి అన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు బంగారుకొండ, సురేంద్రకుమార్, పలువురు కార్మికులు పాల్గొన్నారు.

నేడు కాలేరులో పూర్వ విద్యార్థుల కలయిక

కపిలేశ్వరపురం: మండలంలోని కాలేరు ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వవిద్యార్థుల కలయిక ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు శ్రీమన్నారాయణ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ పాఠశాలలో 1996-97లో 10వ తరగతి చదివిన విద్యార్థులు కలుసుకుని అలనాటి గురువులకు సన్మానం, ఆటపాటలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

14న టీడీపీ మండలస్థాయి సమావేశం

రాయవరం:టీడీపీ మండలస్థాయి సమావేశం ఈనెల 14న నిర్వహించనున్నట్టు శనివారం ఆ పార్టీ మండలాధ్యక్షుడు కొవ్వూరి రాజగోపాలరెడ్డి, ప్రధాన కార్యదర్శి వై.ఆర్కే పరమహంస తెలిపారు. మండలంలోని వి.సావరంలో మధ్యాహ్నం రెండుగంటలకు జరిగే సమావేశంలో పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలతోపాటు, సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న తీరు, గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై చర్చిస్తామని, నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

మద్యపానానికి ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలి



సోమేశ్వరంలో అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

రాయవరం: మద్యపానానికి ప్రతిఒక్కరూ దూరంగా ఉండా లని సోమేశ్వరం మాజీ సర్పంచ్ వై.ఆర్కేపరమహంస పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని సోమేశ్వరం గ్రామంలో బెల్ట్‌షాపుల నిరోధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎక్సైజ్ సీఐ కె.రామ్మోహనరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పరమహంస మాట్లాడుతూ గ్రామాల్లో బెల్ట్‌షాపులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఎక్కడా బెల్ట్‌షాపులు నిర్వహించరాదన్నారు. ఎక్సైజ్ సీఐ మాట్లాడుతూ గ్రామాల్లో బెల్ట్‌షాపులపై నిషేధం ఉన్నందున ప్రజలకు అవగాహన క ల్పించేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గ్రామాల్లో ఎక్కడైనా బెల్ట్‌షాపులు నిర్వహించినా, సారాతయారుచేసిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీఆర్వో కన్వీనర్‌గా బెల్ట్‌షాపుల నిరోధంపై కమిటీని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సోమేశ్వరస్వామి దేవస్థానం ఛైర్మన్ నాగదేవర అమ్మిరాజు, వేణుగోపాలస్వామి దేవస్థానం ఛైర్మన్ వీరభద్రరావు, ఎక్సైజ్ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

మద్యం దుకాణం తొలగించాలని ఆందోళన

మండపేట: మండపేట మండలంలోని మారేడుబాక పంచాయతీపరిధిలోగల మహిళానగర్‌లో పాఠశాలల చెంత ఉన్న మద్యం దుకాణం తొలగించాలంటూ కాలనీవాసులు చేస్తున్న ఆందోళన, నిరసన దీక్షలు శనివారం 9వరోజుకు చేరాయి. మద్యం దుకాణం తొలగించేవరకు తమ ఆందోళన కొనసాగిస్తామని కాలనీవాసులు చెప్పారు. ఇప్పటికైనా తమ సమస్యను అర్థం చేసుకుని మద్యం దుకాణంను ఇళ్ల మధ్య నుంచి తొలగించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

రెండోరోజు ఆటల పోటీలు

కపిలేశ్వరపురం: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని అంగర సిద్దార్థ కళాశాలలో శనివారం రెండోరోజు ఆటలు పోటీలు జరిగాయి. డిగ్రీ, జూనియర్ కళాశాల విద్యార్థులకు క్రికెట్, కబడ్డీ, మ్యూజికల్ ఛైర్, పాటలు, ఉపన్యాసం తదితర పోటీలు నిర్వహించారు. విజేతలకు మంగళవారం కళాశాలలో నిర్వహించే స్వాతంత్ర్య వేడుకల్లో బహుమతులు అందజేయనున్నట్టు ప్రిన్సిపాల్ పి. శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.



అంగర సిద్దార్ధ కళాశాలలో క్రికెట్ ఆడుతున్న విద్యార్థులు

ఘనంగా వినాయకుడి జన్మ నక్షత్ర వేడుకలు

మండపేట: మండపేట పట్టణంలోని బూరుగుంట చెరువు వద్ద ఉన్న సిద్ధి వినాయకుడి ఆలయంలో సంకట చతుర్థి వినాయకుడి జన్మనక్షత్రం పురస్కరించుకుని బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు భక్తులు పాల్గొన్నారు.

17న కపిలేశ్వరపురం మండల సమావేశం

కపిలేశ్వరపురం: కపిలేశ్వరపురం మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈ నెల 17న నిర్వహించనున్నట్టు ఎంపీడీవో వి. అబ్రహంలింకన్ తెలిపారు. మండలపరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ కాద వెంకటరాంబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరుగుతుందన్నారు. సమావేశంలో శాఖలవారీగా అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. సమావేశానికి డివిజినల్, మండలస్థాయి అధికారులందరూ తమ శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారంతో తప్పక హాజరుకావాలన్నారు. ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు హాజరుకావాలని ఆయన కోరారు.

విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా సూర్యనారాయణ

రాయవరం: రాయవరం సబ్‌ట్రెజరీ ఏరియాలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యవర్గం ఎన్నిక శనివారం నిర్వహించినట్టు విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె. సూర్యనారాయణ తెలిపారు. పెన్షనర్స్ అసోషియేషన్ భవనంలో జరిగిన కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా కె.సూర్యనారాయణ, గౌరవాధ్యక్షుడిగా కత్రి రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వై.సూర్యనారాయణ, ఆరోగ్య సలహాదారుడిగా డాక్టర్ కేవీఆర్ రెడ్డి, ఆర్థిక కార్యదర్శిగా ఎస్ఎస్ ప్రకాశరెడ్డి ఎన్నికైనట్టు సూర్యనారయణ తెలిపారు. సెప్టెంబరు 5న ఉపాధ్యాయదినోత్సవం పురస్కరించుకుని సమావేశం, విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామన్నారు.

ఆల్ ఫర్ హౌసింగ్ పథకం డీడీలకు గడువు పెంపు

మండపేట: ప్రభుత్వం నిర్మించే ఆల్ ఫర్ హౌసింగ్ ఇళ్ల కోసం లబ్ధిదారులు డీడీలు చెల్లించే గడువు ఈ నెల 14తో ముగియనుంది. వరుసగా నాలుగురోజులు సెలవులు రావడంతో గడువును ఈ నెల 19 వరకు పెంచామని ఇన్‌చార్జి కమిషనర్ విజయకుమారి తెలిపారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.



అచ్యుతాపురంలో పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే వేగుళ్ల

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

కపిలేశ్వరపురం: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. శనివారం మండలంలోని అచ్యుతాపురంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.15లక్షలతో పంచాయతీ కార్యాలయ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. సర్పంచ్ నందం సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడు తూ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సీఎం చంద్రబాబు నాయుడు పేదల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. వైస్ ఎంపీపీ గజ్జరపు శ్రీహరిరావు, ఉపసర్పంచ్ వల్లూరి శ్రీహరిరావు, మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్, సహకార సొసైటీ అధ్యక్షుడు రెడ్డి ప్రసాద్, టీడీపీ మండల అధ్యక్షుడు ముత్యాల వెంకట్రావు, పంచాయతీ రాజ్ డీఈ జి. రాంబాబు, ఏఈ డీవీ రాఘవులు, మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ ప్రతాప్, ఇన్‌చార్జ్ గ్రామ కార్యదర్శి కె. దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

'ఓపెన్ స్కూల్‌లో అడ్మిషన్లు పెంచాలి'

సామర్లకోట: ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు 2017-18కి పెంచేందుకు అందరూ కృషి చేయాలని జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ జనార్దనరావు అన్నారు. సామర్లకోటలో ఆయన మాట్లాడుతూ అడ్మిషన్ల పెంపుదలలో భాగంగా ఈనెల16 నుంచి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. జిల్లాలోని సెజ్‌లు, షాపింగ్‌మాల్స్, పోర్టు, ట్రేడ్‌యూనియన్ శాఖలతోపాటు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ సిబ్బంది, అంగన్‌వాడి, ఆశ సిబ్బంది కార్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన వారికి ఓపెన్ స్కూల్‌లో చేర్పించేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. రెండు మండలాలకు ఒకటి చొప్పున ర్యాలీలు, క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తామన్నారు.సెప్టెంబర్ 30 వరకు అడ్మిషన్లు పొందే వీలుందన్నారు.

● సినిమా గైడ్

మండపేట	
సత్యశ్రీ	లై
రాజారత్న	జయ జానకి నాయక
రాజారత్న మినీ	లై
అంబికా	జయ జానకి నాయక
సప్తగిరి	నేనే రాజు నేనే మంత్రి
సప్తగిరి మినీ	నేనే రాజు నేనే మంత్రి
కృష్ణ	...
విజయమహల్	ఫిదా
కపిలేశ్వరపురం	
అంగర:శ్రీభీమేశ్వర	నేనే రాజు నేనే మంత్రి
శ్రీవెంకట మాణిక్యాంబ	లై

చేనేతల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: వేగుళ్ల

మండపేట: చేనేత కార్మికుల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి అభ్యున్నతికి బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇస్తామని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మండపేటలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా బీసీ కార్పొరేషన్ నుంచి కపిలేశ్వరపురం మండలం నేలటూరుకు చెందిన 13మంది చేనేత కార్మికులకు రుణాలను మంజూరు చేసింది. పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన రుణాలను సద్వినియోగం చేసుకుని ఉపాధిఅవకాశాలు మెరుగుపరుచుకోవాలని లబ్ధిదారులను కోరారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని పిలుపు నిచ్చారు. రూ.రెండు లక్షల వంతున 5గురికి, రూ 1.50లక్షల వంతున 8మందికి మంజూరు చేసిన రూ.22 లక్షలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. బ్యాంకు మేనేజర్ జి.వి.రమణరావు మాట్లాడుతు లబ్ధిదారులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలని కోరారు.

కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఉంగరాల రాంబాబు, కో ఆప్షన్ సభ్యుడు జె.ఎస్.రావు, బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ సౌజన్య, గోవిందభూషన్, ప్రవీణ్, నాగేశ్వరరావు, వాసా సత్యనారాయణ, గుడిమెట్లబాబి, చల్లా వీరభద్రుడు, తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలకు గాయాలు

ముమ్మిడివరం: మోటార్‌సైకిల్‌పై వెళుతున్న భార్యాభర్తలను ఎదురుగా వస్తున్న స్కూటరిస్టును ఢీకొనడంతో గాయపడ్డారు. అమలాపురానికి చెందిన చిట్టూరి వీరవెంకటసత్యనారాయణ అతని భార్య వరలక్ష్మి ముమ్మిడివరం మండలం గేదెల్లంకలోని బంధువుల ఇంటికి వివాహానికి వెళ్తుండగా ముమ్మిడివరం హెచ్‌పీ గ్యాస్ గోడౌన్ వద్ద ఎదురుగావస్తున్న స్కూటరిస్టు ఢీకొనడంతో వారిద్దరూ గాయపడ్డారు. క్షతగాత్రులన బంధువులు ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హెచ్‌సీ జమిందార్ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

వైసీపీలో సీనియర్లకు ప్రాధాన్యం ఉండదు

● అధిష్ఠానం వైఖరితో పార్టీలో ఇమడలేకపోయా ● గుత్తుల సాయి ● పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా ● 14న టీడీపీలో చేరబోతున్నట్టు ప్రకటన



విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న గుత్తుల సాయి

ముమ్మిడివరం: వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా జనరల్ సెక్రటరీ గుత్తుల వెంకటసాయిశ్రీనివాసరావు శనివారం పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పలువురు సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, అభిమానులతో గాడిలంకలో ఆయన స్వగృహంలో శనివారం సమావేశమయ్యారు. పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న వైఖరితో ఇమడలేక పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. రాజీనామా ప్రతులను ఫ్యాక్స్‌లో రాష్ట్ర, జిల్లా అధ్యక్షులకు నివేదించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సాయి మాట్లాడుతూ 30ఏళ్లుగా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఆర్థికంగా ఎంతో నష్టపోయానన్నారు. 2014 ఎన్నికల అనంతరం వైసీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా కొనసాగుతున్న తరుణంలో పితాని బాలకృష్ణను మరో అదనపు కోఆర్డినేటర్‌గా నియోజకవర్గానికి పార్టీ అధిష్టానం నియమించిందన్నారు. అయితే తాను పార్టీ మీద ఉన్న అభిమానంతో కలిసి పనిచేసిన కార్యకర్తల మధ్య పొరపచ్చాలు తలెత్తాయన్నారు. కొత్తగా పార్టీలో ప్రవేశించినవారు సీనియర్లను పక్కన పెట్టడంతో కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి తలెత్తిందన్నారు. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర, జిల్లా అధ్యక్షులకు నివేదించినా పట్టించుకోలేదన్నారు. పార్టీపై ఉన్న అభిమానంతో తటస్థం ఉంటూ వస్తున్నా తన కేడర్ అంతా ఒత్తిడి చేయడంతో వైసీపీకి రాజీనామా చేశానని సాయి అన్నారు. ఈ నెల 14న జిల్లా మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద పార్టీలో చేరుతున్నట్టు సాయి ప్రకటించారు.

వర్మకు వైసీపీ నేత బాలకృష్ణ పరామర్శ

కాట్రేనికోన: మత్స్యకార గ్రామం పల్లంకు చెందిన వైసీపీ సీనియర్ నేత పాలెపు ధర్మారావు కుమారుడు వర్మ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. వర్మను ముమ్మిడివరం నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ శనివారం పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైసీపీ మండలాధ్యక్షుడు నల్లా నరసింహమూర్తి, మాజీ ఎంపీపీ కొప్పిశెట్టి వామనమూర్తి, ఎంపీటీసీలు శంకర్, మల్లాడి బాబ్జి, ఏడిద చక్రపాణీరావు, పాలెపు ధర్మారావు, గంటి సుధాకర్, సాపు సూర్యప్రకాష్, మహమ్మద్ ఆజాద్, అక్కల శివరామ్, ర్యాలి వీరబాబు, తేటకాయల శివ, కొవ్వూరి ఏసురాజు, కాసులయ్య, పాలెపు ధనుంజయ, కె.చిన్నబ్బాయి, జగడం బాలయోగి, వెంకట్రావు, పి.నాని, ఎం.అంజి పాల్గొన్నారు.



కాట్రేనికోన మండలం పల్లంలో వర్మను పరామర్శిస్తున్న పితాని బాలకృష్ణ

పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం

ముమ్మిడివరం: పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి వ్యాధుల ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవల్సిన ఆవశ్యకత ఉందని తహసీల్దార్ ఎం.వీరరాజు సూచించారు. స్వచ్ఛతావారోత్సవాల్లో భాగంగా చైతన్యయూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొమానపల్లి గ్రామంలో శనివారం పరిసరాల పరిశుభ్రతపై నిర్వహించిన అవగాహన సదస్సులో తహసీల్దార్ వీర్రాజు పాల్గొని మాట్లాడారు. ప్రతి కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. యువకులంతా వారంలో ఒక రోజు శ్రమదానానికి కేటాయించి గ్రామాల అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. సర్పంచ్ పెన్మెత్స భారతీదేవి మాట్లాడుతూ పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. చైతన్యయూత్ వ్యవస్థాపక అధ్యక్షుడు కన్నీడి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గృహనిర్మాణ శాఖ ఏఈ జగన్నాధరావు, పంచాయతీకార్యదర్శి రవిరాజ్, చైతన్యయూత్‌సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.



పరిసరాల పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేస్తున్న తహసీల్దార్ ఎం.వీర్రాజు

ఇళ్ల పట్టాలు ఇవ్వాలి

సీపీఎం నాయకుడు ఈశ్వరరావు

తాళ్లరేవు: కోరింగ పరిధి మరిడమ్మ స్థలాల్లో నివాసాలుంటున్న పేదలకు ప్రభుత్వం పట్టాలను ఇవ్వాలని సీతారామపురంలో శనివారం డిమాండ్ చేశారు. పేదలు ఈ స్థలాల్లో 20సంవత్సరాలుగా నివాశాలుంటున్నారని పేదలకు కేంద్రప్రభుత్వం అందిస్తున్న దీనదయాల్ ఉపాధ్యాయ స్కీములో తాటాకిళ్లకు విద్యుత్‌మీటర్లకు దరఖాస్తులు పెట్టుకోగా కొందరు కొన్ని ఆరోపణలు చూపించి నిలిపివేశారని అన్నారు. నేటికీ పేదలు చీకటి ఇళ్లలోనే కాపురాలను చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేకపోయాడని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి పేదలకు ఇళ్ల స్థలాలకు పట్టాలను ఇవ్వాలని కోరారు.

మత్స్యకారులకు నష్టపరిహారం అందివ్వాలి

మండల ప్రధాన కార్యదర్శి వాడ్రేవు వీరబాబు

తాళ్లరేవు: 2017 ఏప్రిల్ నెలలోని చేపల వేట విరామ నష్టపరిహారాన్ని మత్స్యకారులకు అందివ్వాలని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి వాడ్రేవు వీరబాబు పెద్దబొడ్డువెంకటాయపాలెంలో శనివారం డిమాండ్ చేశారు. వేట విరామ సమయం ముగిసిపోయినప్పటికీ నేటికీ అధిక శాతం మత్స్యకారులకు నష్టపరిహారం అందక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి మత్స్యకారులకు నష్టపరిహారాన్ని బ్యాంకు ఖాతాల్లోకి జమచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

మూడో విడత
రుణమాఫీని అమలు చేయాలి

తాళ్లరేవు: ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం మూడో విడత రుణమాఫీని బ్యాంకులకు జమచేయాలని వైసీపీ నాయకుడు చిట్టూరి వెంకటేశ్వరరావు పి.మల్లవరంలో శనివారం డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఎటువంటి నిబంధనలు లేకుండా రుణమాఫీని అమలు చేయాలని అన్నారు. నిబంధనల పేరుతో కొందరు రైతులకు రుణమాఫీని దూరంచేసిందని విమర్శించారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులందరికీ ఇచ్చిన హామీ ప్రకారం ఎంతో సమర్థవంతంగా రుణమాఫీను అమలుచేశారని అన్నారు. రైతులకు మూడో విడత రుణమాఫీ అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు వెంటపల్లి నూకరాజు, గుత్తుల సత్యనారాయణ, పెయ్యల రాంజీ పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి

టీడీపీ గ్రామకమిటీ సమావేశం

ముమ్మిడివరం: వార్డులలోని సమస్యలను చైర్‌పర్సన్ ద్వారా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషిచేయాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ 8వ వార్డు టీడీపీ గ్రామకమిటీసమావేశం శనివారం మట్టపర్తి శివకేశవరావు అధ్యక్షతన జరిగింది. గ్రామంలో అధ్వానంగా ఉన్న రోడ్లుగా ఆధునికీరించాలని, కొత్తగా మంజూరైన గృహాలకు అధికారులు జియోట్యాగింగ్ చేయాలని తదితర అంశాలను సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ప్రభుత్వం పథకాలపై పూర్తి అవగాహన ఏర్పరుచుకుని వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకునేలా నాయకులు, కార్యకర్తలు బాధ్యతవహించాలని సూచించారు. సమావేశంలో రెడ్డి శ్రీనివాసరావు, మట్టపర్తి గోపాలకృష్ణ, రెడ్డి వీరవెంకటసత్యనారాయణ, పితాని నరసింహమూర్తి, ఆర్.కరుణ్‌కుమార్, ఎం.నవీన్, చప్పిడి బాలయోగీశ్వరరావు పాల్గొన్నారు.

'ధ్వజస్తంభం, ప్రహరీని పునర్నిర్మించాలి'

ముమ్మిడివరం: క్రాపచింతలపూడిలోని ఉమావల్లభేశ్వరస్వామివారి ఆలయ అభి వృద్ధికి దేవాదాయశాఖ అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలని గ్రామస్థులు విజ్ఞప్తిచేస్తున్నారు. స్థానిక న్యాయవాది బందా వెంకటసుబ్రహ్మణ్యేశ్వరరావు అధ్యక్షతన శనివారం గ్రామస్థులు సమావేశమయ్యారు. ఆలయ ధ్వజస్తంభం గాలికి పడిపోయి 15రోజులు కావస్తున్నా దేవాదాయశాఖ అధికారులు క నీసం స్పందించకపోవడం పట్ల వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణ పనుల్లో ఆలయ ప్రహరీ ఆర్అండ్‌బీ అధికారు లు తొలగించి సంవత్సరమైనా ఇంతవరకు పునర్నిర్మించలేదని, ప్రహరీని గ్రామస్థుల విరాళాలతో నిర్మించుకుందామనుకున్నా దేవాదాయశాఖ అధికారులు అనుమతించడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రహరీగోడ లేకపోవడంతో పందులు, కుక్కలు ఆలయంలోకి ప్రవేశించి పరిసరాలను పాడుచేస్తున్నా యని అన్నారు. ఇప్పటికైనా అధికారులు ధ్వజస్తంభం, ప్రహరీ పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.



ధ్వంసమైన వాహన శాల

● సినిమా గైడ్

ముమ్మిడివరం:

శ్రీవెంకటేశ్వర	**ఫిదా**
శ్రీకృష్ణ	**దండుపాళ్యం-2**

వివేకానందలో శ్రీ కృష్ణాష్టమి



జగ్గంపేట: స్వామి వివేకానంద విద్యాసంస్థలలో శనివారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఒమ్మి రఘురామ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పలువురు విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికలు వేషధారణలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉట్టి కొట్టారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రో కబడ్డీ న్యాయనిర్ణేతగా మురళీకుమార్



సామర్లకోట: సామర్లకోటకు చెందిన ప్రముఖ కబడ్డీ క్రీడాకారుడు, పిఠాపురం ఆర్ఆర్బిహెచ్ఆర్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు బోగిళ్ళ మురళీకుమార్ నాగపూర్, కోల్కతాలలో జరుగుతున్న జాతీయస్థాయి ప్రో కబడ్డీ పోటీలకు న్యాయనిర్ణేతగా ఎంపికయ్యారు. రెండు రోజులుగా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న మురళీకుమార్ పూణె నుంచి మాట్లాడుతూ నాగపూర్, కోల్కతా, మహారాష్ట్రలలో జరగనున్న ప్రధానపోటీలకు మెయిన్ అంపైర్గా తనను ఎంపిక చేశారన్నారు. మన రాష్ట్రం తరపున ప్రో కబడ్డీ అంపైర్గా మురళీకుమార్ ఎంపిక కావడం పట్ల సామర్లకోట ఎస్సీబిఎస్సార్సి క్లబ్ అధ్యక్షుడు తాళ్ళూరి వైకుంఠం హర్షం వ్యక్తం చేశారు. సీజన్ 5 ప్రో కబడ్డీకి అంపైర్గా ఎన్నికైన మురళీకుమార్ను అభినందించిన వారిలో కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి వాసు,కోశాధికారి ఎవిడి ప్రసాద్, మన్యం చంద్రరావు, కంటే జగదీష్మోహన్, అడబాల కుమారస్వామి, చుండ్రు బలరామ్, బడుగు శ్రీకాంత్, కొండపల్లి శ్రీనివాస్, జాన్ కెనడీ, పెణ్ణి శ్రీనివాస్, గోలి దొరబాబు తదితరులు ఉన్నారు.

ఓపెన్ స్కూల్లో అడ్మిషన్లు పెంచాలి

ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ జనార్దనరావు



సామర్లకోట: ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు 2017-18కి పెంచేందుకు అందరూ కృషి చేయాలని జిల్లా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ జనార్దనరావు అన్నారు. సామర్లకోటలో ఆయన మాట్లాడుతూ అడ్మిషన్ల పెంపుదలలో భాగంగా ఈనెల16 నుంచి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. జిల్లాలోని సెజ్లు, షాపింగ్మాల్స్,పోర్టు, ట్రేడ్యూనియన్ శాఖలతోపాటు ప్రభుత్వ శాఖ ల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది, అంగన్వాడి, ఆశ సిబ్బంది కార్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన వారికి ఓపెన్ స్కూల్లో చేర్పించేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. రెండు మండలాలకు ఒకటి చొప్పున ర్యాలీలు, క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తామన్నారు.సెప్టెంబర్ 30 వరకు అడ్మిషన్లు పొందే వీలుందన్నారు. జిల్లాలో 80 ఓపెన్స్కూల్ స్టడీసెంటర్లలో ఇప్పటి వరకు 7వేల854 మంది విద్యార్థులు నమోదు కాగ నమోదు సంఖ్యను మరింత పెంచేలా కృషి చేస్తున్నామని జిల్లా కోఆర్డినేటర్ జనార్దన రావు చెప్పారు.

తహసీల్దార్ కార్యాలయ రోడ్డు నిర్మాణంలో జాప్యం



అసంపూర్తిగా వదిలివేసిన సీసీ రోడ్డు

సామర్లకోట: సామర్లకోట తహసీల్దార్ కార్యాలయ రోడ్డు నిర్మాణంలో నత్తనడకతో సుమారు 25 రోజుల పైబడి నడుస్తుండడం వల్ల ఆ రోడ్డున వెళ్లే ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పశువుల ఆసుపత్రి జంక్షన్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి జంక్షన్ వరకు సుమారు 750 మీటర్ల పొడవున సీసీరోడ్లు నిర్మించేందుకు నెలరోజుల క్రితమే రోడ్డును పూర్తిగా తవ్వి ఆ రోడ్డుపై వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సీసీరోడ్డు నిర్మాణపు పనులు అధునాతన యంత్రసామగ్రితో త్వరితగతిన పూర్తి అవుతుందని ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూసినప్పటికి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఆర్అండ్బీ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. అదే రోడ్డులో నిత్యం వేలాది ప్రజలు గ్యాస్ సిలండర్ల కోసం రాకపోకలు సాగిస్తుండడంమే కాక తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యలయం, వ్యవసాయశాఖ, ఉపాధిహామీ, రూరల్ ఇందిరా క్రాంతి పథం, ప్రభుత్వాసుపత్రి, విద్యాశాఖా కార్యాలయం, పోలీస్సేషన్ వంటి ప్రభుత్వ శాఖలో కాకుండా ఉన్నత పాఠశాలలు జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలకు వేలాది విద్యార్థులు సైతం అదే రోడ్డు మీదుగా రాకపోకలు సాగించాల్సివుంది. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ రోడ్డు మీదుగా వెళ్లాల్సిన ప్రజలు ఇటు ఇండస్ట్రీయల్ ఎస్టేట్, అటు ఇస్మాయిల్ నగర్ వెనక నుంచి బలుసులపేట మీదుగా అదనపు దూరాన్ని చుట్టి రావాల్సి వస్తోంది. రాత్రి వేళల్లో ఈరోడ్డున వెళ్లాలంటే మరింత అభద్రతా భావంతో బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సివస్తుందని మహిళలు ఆందోళన చెందుతున్నారు. పలు ప్రభుత్వశాఖల అధికారులు సైతం నిత్యం ఇబ్బందులు పడడంతో ఆర్అండ్బీ అధికారులు సత్వరం స్పందించి రోడ్డు నిర్మాణాన్ని వేగవంతం చేయాలని పలువురు కోరుతున్నారు.



అల్లూరి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న చిత్రం

ఎస్ఆర్ఆర్లో విద్యార్థి ఆవిర్భావ దినోత్సవం

పెద్దాపురం:స్థానిక ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో శనివారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థి ఉద్యమ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ముందుగా స్వర్గీయ అల్లూరి సీతారామరాజు చిత్ర పటానికి ఎస్ఆర్ఆర్ విద్యా సంస్థల ప్రిన్సిపాల్ చక్రవర్తి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్.ఈశ్వరరావు జెండాను ఆవిష్కరించారు. ఈశ్వరరావు మాట్లాడుతూ 1936 ఆగస్టు 12వ తేదీన ఐకమత్యంగా గాంధీ పిలుపును ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్లారని తెలిపారు. నాడు మొదలు నేటి వరకు విద్యార్థి సమస్యలపై యువకులు సాగిస్తున్న నిరంతర పోరాటంలో ఎస్ఎఫ్ఐ పాత్ర కీలకమని అన్నారు. ప్రస్తుతం బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో మతోన్మాద విధానాలు పెచ్చుమీరుతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులలో మతోన్మాద భావాలను పెంపొందించడంలో భాగంగా పాఠ్యపుస్తకాలలో సైతం హిందుత్వాన్ని చొప్పించే ప్రయత్నం జోరుగా సాగిస్తున్నదని ఈశ్వరరావు ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం చదువుకున్న వారికి ఉపాధి కల్పించక పోగా, విద్యను వ్యాపారంగా మార్చడానికి నిరంతరం కృషి చేస్తోందని ఈశ్వరరావు విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష, కార్యదర్శులు స్నేహలత, సత్తిబాబు, రవి, రమ్య, మయూరి, సత్యేంద్రరాజు, వెంకటరమణ, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా ఎస్టీఎఫ్ఈ ఆవిర్భావ దినోత్సవం

పెద్దాపురం: స్కూలు టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్టీఎఫ్ఈ) 18వ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం పట్టణంలో వైభవంగా నిర్వహించారు. పట్టణ, మండల యూటీఎఫ్ శాఖల ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ సెంటర్లో ఎస్టీఎఫ్ ఈ పతాకాన్ని సీనియర్ ఉపాధ్యాయులు ఎంఎస్ఈ మూర్తి ఆవిష్కరించారు. సీనియర్ ఉపాధ్యాయులు రామ్కుమార్, వెంకటరావు, స్వర్ణకుమార్ ఉద్యమగీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా సీనియర్ ఉపాధ్యాయులు బి.అనంతరరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధ్యాయుల హక్కులను నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. కొత్తరాయితీలు కల్పించవలసిన పాలకులు ఉన్న రాయితీలను రద్దు చేస్తున్నారన్నారు. ప్రపంచ బ్యాంకు షరతులలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలను నిరీర్యం చేస్తున్నాయని ప్రభుత్వ విద్యా రంగాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయన్నారు. ఈ తరుణంలో ఉపాధ్యాయులందరూ కలిసి కట్టుగా ఉండి ప్రభుత్వ విద్యా రంగాన్ని, ఉపాధ్యాయులు హక్కులను కాపాడుకోవా లన్నారు. కార్యక్రమంలో జి.వెంకటరావు, వి.రమణ, ఎల్.బాబూరావు, రామ్కుమార్, యాళ్ల శ్రీనివాసరావు, ఎం.నాగేశ్వరరావు, ప్రకాష్, స్వర్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.



జెండా ఆవిష్కరిస్తున్న ఉపాధ్యాయులు

● సినిమా గైడ్

సామర్లకోట:

జయలక్ష్మి1	లై
జయలక్ష్మి2	జయ జానకీనాయక
సత్యకృష్ణ	నేనే రాజు నేనే మంత్రి
విఘ్నేశ్వర	---

పెద్దాపురం:

లలిత	ఫిదా
శ్రీలలిత	జయ జానకీనాయక
అరుణ	లై
వీరభద్ర	నేనే రాజు నేనే మంత్రి

గ్రంథాలయాలకు గూడు కరువు

పెద్దాపురం రూరల్: ప్రజలకు విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలకు గూడు కరువైంది. విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు గ్రంథాలయాలు ఎంతో దోహదపడతాయి. అధికారులు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా గ్రంథాలయాలు నేడు శిథిలావస్థకు చేరడమే కాకుండా మూతబడుతున్నాయి. దీంతో పాఠకులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మండల పరిధిలోని కాండ్రకోట, కట్టమూరు గ్రామాల్లో గ్రంథాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే దివిలి, వడ్లమూరు గ్రామాల్లో ఉన్న గ్రంథాలయాలు మూతబడడంతో విద్యార్థులు, పాఠకులు తమకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకునేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా పాలకులకు గ్రంథాలయాలపై తగిన శ్రద్ధ లేకపోవడంతో విజ్ఞానాన్ని అందించే భాండాగారాలు మూతబడుతున్నాయి. సొంత భవనాలు లేకపోవడంతో విలువైన పుస్తకాలు చోరీకి గురయ్యే అవకావ లేకపోలేదు. ప్రభుత్వం కూడా గ్రంథాలయాల అభివృద్ధికి ఎటువంటి ప్రత్యేక చర్యలు తీసుకోకపోవడం, అధిక నిధులు మంజూరు చేయకపోవడంతో అటు ఉద్యోగులు, కాంపిటేటీవ్ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్న గ్రంథాలయాల్లో కూడా సరైన సదుపాయాలు లేకపోవడంతో పాఠకులు కింద కూర్చుని చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో పాఠకులకు, ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. తక్షణమే అధికారులు స్పందించి గ్రంథాలయాల అభివృద్ధికి పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ప్రజలు, పాఠకులు కోరుతున్నారు.



శ్రీచైతన్యలో విద్యార్థుల ఎన్నికలు

మామిడికుదురు: నగరం శ్రీచైతన్య స్కూల్‌లో మాక్ ఎన్నికలను నిర్వహించారు. ఆరో తరగతినుంచి పదో తరగతి వరకు సీనియర్ విభాగం హెడ్‌బాయ్, డిప్యూటీ హెడ్‌బాయ్, హెడ్‌గర్ల్, డిప్యూటీ హెడ్‌గర్ల్‌లను విద్యార్థులు తమ ఓటుహక్కు ద్వారా ఎన్నుకున్నారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ ఎ.శ్రీనివాసరావు మాట్లాడుతూ స్కూలులో ఎన్నికలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు అవగాహన కలుగుతుందన్నారు. ఓటుహక్కు ఏవిధంగా వినియోగించుకోవాలనే అంశాలను తెలుసుకుంటారన్నారు. కార్యక్రమంలో రీజనల్ ఇన్‌చార్జి పి.రామిరెడ్డి, డీన్ రమేష్‌మాస్టారు తదితరులు పాల్గొన్నారు.

సహకార సంఘాలకు పక్కా భవనాలు

ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి

పి.గన్నవరం రూరల్: నియోజకవర్గంలోని సహకార సంఘాలకు శిథిలావస్థలో ఉన్న భవనాల స్థానంలో నూతన భవనాలు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి అన్నారు. ఊడిమూడి సొసైటీ భవన నిర్మాణానికి శనివారం ఆయన భూమిపూజ చేసి అనంతరం మాట్లాడారు. ప్రతి సహకార సంఘం రైతుల శ్రేయస్సు కోసమే పని చేయాలని ఆయన అన్నారు. ఊడిమూడిలో సహకార సంఘం భవనానికి రూ.25లక్షలు మంజూరయ్యాయని, మరిన్ని నిధుల కొరకు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం సహకార సంఘం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గిడ్డి సోపియమ్మ, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు పులపర్తి రవిబాబు, సొసైటీ అధ్యక్షుడు ఆదిమూలం వెంకన్నబాబు, నరేంద్రపురం సొసైటీ అధ్యక్షుడు గుత్తుల చంటి, ముచ్చెర్ల సాయి, కొండా వెంకటేశ్వరరావు, గిడ్డి రాంబాబు, రైతులు పాల్గొన్నారు.



భూమిపూజ చేస్తున్న పులపర్తి నారాయణమూర్తి

రుణ లబ్ధిదారుల ఎంపికకు ఇంటర్వ్యూలు

అంబాజీపేట: ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందిస్తున్న రుణాల మంజూరు కోసం ఈ నెల 16వ తేదీ నుంచి మండల పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి ఎంపీడీవో బి.మంగాదేవి తెలిపారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు లబ్ధిదారులకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తామన్నారు. 16న మాచవరం బ్యాంకు పరిధిలోని మాచవరం, ఇసుకపూడి, చిరతపూడి గ్రామాలు, 17వ తేదీన ముక్కామల డీసీసీ బ్యాంక్ పరిధిలోని ముక్కామల, నేదునూరు, మొసలపల్లి, ఇరుసుమండ, పుల్లేటికుర్రు గ్రామాలు, 18వ తేదీన పుల్లేటికుర్రు ఆంధ్రాబ్యాంక్ పరిధిలోని పుల్లేటికుర్రు, ఇరుసుమండ, వక్కలంక, కముజువారిలంక గ్రామాలు, 19న ముక్కామల ఎస్‌బీఐ పరిధిలోని ముక్కామల, 21న ఇండియన్ బ్యాంక్ నేదునూరుకు సంబంధించి పసుపల్లి, 22న డీసీసీ బ్యాంక్ అంబాజీపేట ఆధ్వర్యంలో అంబాజీపేట, చిరతపూడి, ఇసుకపూడి, గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం, నందంపూడి, తొండవరం, వాకలగరువు గ్రామాలు, 23న ఆంధ్రాబ్యాంక్ అంబాజీపేట పరిధిలోని మాచవరం, గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం, మొసలపల్లి, 24న ఎస్‌బీఐ అంబాజీపేట మాచవరం, కె.పెదపూడి, నందంపూడి, తొండవరం, వాకలగరువు గ్రామాలకు సంబంధించి అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తామన్నారు. ఇంటర్వ్యూలకు వచ్చే లబ్ధిదారులు సర్టిఫికెట్లను వెంట తీసుకురావాలని ఆమె సూచించారు

‘వెంకయ్యనాయుడుకు అరుదైన గౌరవం’



సంబరాలు చేసుకుంటున్న బీజేపీ నాయకులు

మామిడికుదురు: తెలుగు రాష్ట్రాలకు చెందిన ముప్పవరపు వెంకయ్యనాయుడుకు ఉపరాష్ట్రపతి పదవి దక్కడం అరుదైన గౌరవమని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం అన్నారు. ఉప రాష్ట్రపతిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని భారతీయ జనతాపార్టీ నాయకులు మండలశాఖ అధ్యక్షుడు మెండా బాబ్జీ ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో పాలూరి సత్యానందం మాట్లాడుతూ కోనసీమలో లూటుకుర్రు గ్రామంతో వెంకయ్యనాయుడుకు అవినాభావ సంబంధం ఉందని, ఆయన మూడుపర్యాయాలు లూటుకుర్రును సందర్శించినట్టుగా తెలిపారు. ఆయన నిర్వహించిన అన్ని పదవులకు వన్నె తెచ్చిన నాయకుడిగా కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలో స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మండల సోషల్ మీడియా కన్వీనర్‌గా భైరిశెట్టి రామకృష్ణను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో గాడి సత్తిబాబు, ఆకుమర్తి శ్రీనివాస్, పాలూరి జయప్రకాష్ నారాయణ, పసుపులేటి మహాలక్ష్మిరావు, మేడిద విజయ, వడ్లమూడి ప్రకాష్, గిడుగు విజయసారధి తదితరులు పాల్గొన్నారు.

‘జగన్ నవరత్నాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలి’

మామిడికుదురు: వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రకటించిన నవరత్నాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని వైసీపీ రాజోలు కోఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు అన్నారు. వైసీపీ నాయకుల సమావేశం మామిడికుదురు సినిమాహాలు సెంటర్‌లో శనివారం మండలశాఖ అధ్యక్షుడు బొలిశెట్టి భగవాన్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో రాజేశ్వరరావు పాల్గొని గ్రామాల్లో బూత్‌కమిటీలను త్వరితగతిన ఏర్పాటుచేయాలని కోరారు. రాజోలు నియోజకవర్గ పరిధిలో 186 బూత్‌కమిటీలను ఏర్పాటుచేసి జగన్ ప్రకటించిన నవరత్న పథకాలపై నాయకులు, కార్యకర్తలు విస్తృత ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. టీడీపీ ప్రభుత్వం మూడు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏమీలేదని ఈసందర్భంగా విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో గెద్దాడ నాగరాజు, అల్లు బుజ్జి, బండారు కాశీ, కాండ్రేగుల బాబి, యెరుబండి చిట్టి కాపు, వడ్డి ఆదిబాబు, వలవల పెదబాబు తదితరులు పాల్గొన్నారు.

● సినిమా గైడ్

తాటిపాక:

శ్రీలక్ష్మి	జయ జానకీ నాయక
పద్మప్రియ	రైల్వే ఆంటీ
వెంకటేశ్వర	లై
శ్రీనివాస	నేనే రాజు నేనే మంత్రి

అంబాజీపేట:

వీరభద్ర	జయ జానకి నాయక

కొనసాగుతున్న కాపుల నిరసనలు

అంబాజీపేట: కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు మద్దతుగా అంబాజీపేట సెంటర్‌లో కాపునేతలు ఒంటికాలిపై నిల్చుని నిరసన వ్యక్తం చేశారు. స్థానిక సెంటర్‌లో కాపు నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాదయాత్రకు అనేక ఆంక్షలను పెట్టి అడ్డుకోవడం దారుణమన్నారు. పాదయాత్రకు వెళ్ళే వారిపై బైండోవర్ కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ముద్రగడ పై కాపు మంత్రులు అనేక విధాలుగా ప్రకటనలు చేయడం దారుణమన్నారు. ముద్రగడ వెంటే తామంతా ఉంటామన్నారు. ముద్రగడ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాపునేతలు పత్తి దత్తుడు, మైపాల తాతాజీ, శిరిగినీడి వెంకటేశ్వరరావు, అప్పన శ్రీను, అరిగెల సూరిబాబు, వంగా రామకృష్ణ, యర్రా వెంకటేశ్వరరావు, గంధ్రోతు దుర్గారావు, నందెపుశ్రీను, నక్కా నాగబాబు, పొట్టుపోతు బాబి, కోటిపల్లి శ్రీనివాసరావు, నల్లా మౌళి, బండారు దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.



ముంగండలో కొవ్వొత్తుల ర్యాలీ

కొవ్వొత్తుల ర్యాలీ

పి.గన్నవరం రూరల్: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు మద్దతుగా ముంగండలో కాపు నాయకులు, మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొని శనివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మండల కాపు జేఏసీ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కొవ్వొత్తుల ర్యాలీలో నాయకులు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం కాపులకు ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించి శాంతియుతంగా చేపట్టే పాదయాత్రకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. అనంతరం ముద్రగడకు మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అప్పన సురేష్‌నాయుడు, తిక్కిరెడ్డి తాతాజీ, పేరాబత్తుల లక్ష్మీనారాయణ, అంబటి మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

సిద్ధి వినాయక ఆలయంలో జేసీ పూజలు



కుమార్తెతో అక్షరాలు దిద్దిస్తున్న జేసీ మల్లికార్జున

అయినవిల్లి: అయినవిల్లి సిద్ధివినాయక ఆలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మల్లికార్జున పూజలు నిర్వహించారు. శనివారం జేసీ దంపతులు స్వామి వారిని దర్శించుకుని వారి కుమార్తెకు అక్షరాభ్యాసం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ప్రధానార్చకుడు సురేష్ ఆధ్వర్యంలో పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం కార్యనిర్వహణాధికారి శేషవస్త్రంతో ఆయనను సత్కరించారు. ఆలయ ప్రాంగణంలోని అన్నపూర్ణాదేవి, విశ్వేశ్వరస్వామి, కేశవస్వామి, క్షేత్రపాలకుడు కాలభైరవస్వామివార్లను దర్శించుకున్నారు.

కిటకిటలాడిన ఆలయం

భక్తులు తరలిరావడంతో క్యూలు నిండిపోయాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయవాది పీవీఎస్ఎస్ రామారావు అయినవిల్లి సిద్ధివినాయకుని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి స్వాగతం పలకగా ప్రధానార్చకుడు వేదాశీర్వచనం అందించారు.

భక్తులతో కిటకిటలాడిన బాలబాలాజీస్వామి ఆలయం

మామిడికుదురు: అప్పనపల్లి బాలబాలాజీస్వామి దేవస్థానం శనివారం భక్తులతో కిటకిటలాడింది. వేకువజామునుంచి వైనతేయ నదిలో స్నానమాచరించి భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. సుమారు ఏడువేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, వివిధ సేవలద్వారా రూ.1.75 లక్షలు ఆదాయం సమకూరిందని ఆలయ సహాయ కమిషనర్ పి.బాబూరావు తెలిపారు. స్వామివారికి విశేషపూజలతో పాటు నిత్యకల్యాణాన్ని నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో అధికసంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మొల్లేటి శ్రీనివాస్, సిబ్బంది ఏర్పాట్లు చేశారు.



స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు

గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

నియోజకవర్గ ప్రత్యేకాధికారి(హౌసింగ్) సుగుణకుమారి

పి.గన్నవరం రూరల్: ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణం పథకంలో ఇళ్ల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించే విధంగా అధికారులు అవగాహన కల్పించాలని హౌసింగ్ నియోజకవర్గ ప్రత్యేకాధికారి, డిప్యూటీ కలెక్టర్ సుగుణకుమారి అన్నారు. తహసీల్దార్ డి.సునీల్‌బాబుతో కలిసి ఆమె మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో లబ్ధిదారులతో పనులు ప్రారంభించాలని ఆమె సూచించారు. లబ్ధిదారులు పునాదులు వేసిన నాటినుంచి వివిధ దశల్లో మంజూరయ్యే బిల్లులపై ఆమె వివరించారు. పి.గన్నవరం మండలంలో 140 గృహనిర్మాణాలు ప్రారంభించారని, మిగిలినవి కూడా ఈనెల 16 నాటికి ప్రారంభించేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం గంటి పెదపూడి, ఊడిమూడి, కుందాలపల్లి, పి.గన్నవరం, నరేంద్రపురం తదితర గ్రామాల్లో ఆమె పర్యటించి లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. అలాగే ముంగండ గ్రామపంచాయతీ వద్ద ఆర్ఐ జె.ఉమాశంకర్, కార్యదర్శి ఎస్.దుర్గాశ్రీను ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. ఆయా కార్యక్రమాల్లో హౌసింగ్ డీఈ ఎంజీకే నాగరాజు, జేఈ శ్రీనివాస్, సర్పంచ్ గిడ్డి సోపియమ్మ, వీఆర్వో ఎల్ఎస్ఎస్‌వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.





ఆశలు..ఊహలు..!

కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో విజయంపై ఎవరి అంచనాలు వారివి!

టీడీపీ, వైసీపీ మధ్య ప్రధాన పోటీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న నేతలు

టీడీపీకి ప్రతిష్ఠాత్మకం.. ఆధిపత్యం కోసం వైసీపీ

ఆంధ్రజ్యోతి,కాకినాడ

కాకినాడ నగరపాలక సంస్థకు జరగబోవు ఎన్నికల్లో విజయంపై ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి. ఇరు పార్టీల గెలుపు గుర్రాలపై ఊహలు..ఆశలు పెట్టుకున్నాయి. 48 డివిజన్‌లకు జరిగే ఎన్నికల్లో మొత్తం స్థానాలన్నింటినీ దక్కించుకోగలమని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమ అభ్యర్థులను గెలిపిస్తాయని భరోసా నేతల్లో కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందనే భావన వ్యక్తమవుతోంది. నగరంలో ఓటర్లు అటో, ఇటో ఒక వైపునకు మొగ్గే పరిస్థితి గమనిస్తుంటే వారి నాడీ అంతు చిక్కడం లేదు. టీడీపీ పొత్తుతో రంగంలోకి దిగుతున్న మిత్ర పక్షం బీజేపీకి 9 స్థానాలు కేటాయించడంతో, ఈ పార్టీ నుంచి నామినేషన్ వేసిన వారికి బీఫారాలిచ్చే విషయంలో నాయకులు సమాలోచనలో పడ్డారు. తమ అభ్యర్థులందరూ విజయం సాధిస్తారా , లేక ఏస్థాయిలో ఓటర్లను ఆకర్షిస్తారనే విషయంపై మల్లాగుల్లాలు పడుతున్నారు. కాంగ్రెస్, వామపక్షాల అభ్యర్థులు పోటీలో ఉన్నా..గెలిచే స్థానాలు స్వల్పంగానే కనిపిస్తున్నాయి. అమీతుమీ తేల్చుకునేది టీడీపీ, వైసీపీ మాత్రమేనని స్పష్టమవుతోంది.

టీడీపీ సవాల్

2014 లో జరిగిన ఎమ్మెల్యే, ఎంపీ, అనంతరం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జిల్లాలో పూర్తి ఆధిపత్యాన్ని సాధించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నగరపాలక సంస్థ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ప్రతి పక్షాలకు సవాల్ విసురుతోంది. మూడేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు టీడీపీకి మెజార్టీ కట్టబెట్టడంతో ఇప్పుడు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే రీతిలో మొగ్గు చూపుతారని నేతలు భావిస్తున్నారు. ప్రజాభిప్రాయంలో మార్పు వస్తే కొన్ని స్థానాల్లో ఇబ్బంది ఏర్పడవచ్చునే అభిప్రాయంలో ఉన్నట్టు తెలుస్తోంది. అధిష్ఠానం ఆదేశాల మేరకు 48 డివిజన్‌లకు ఇన్‌చార్జ్‌లను నియమించారు. వీరంతా సిట్టింగ్ ప్రజాప్రతినిధులు కావడంతో ఎన్నికల ప్రచారంలో ఓటరు నాడి పసిగట్టి విజవకాశాలు, ఎక్కడ బలహీనంగా ఉన్నామనేది నివేధిక సిద్దం చేసి, సరిదిద్దుకునేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. అలాగే స్పష్టమైన తీర్పునిచ్చే బీసీ, ఎస్సీ ఓటర్లు తమవైపే ఉన్నారని, అందువల్ల తమ అభ్యర్థుల గెలుపు నల్లేరుపై నడకగానే ఉంటుందని టీడీపీ భావిస్తోంది

వైసీపీ కుస్తీ

అసెంబ్లీ, లోక్‌సభ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎదురైన చేదనుభవం నుంచి ఎలాగైన గట్టెక్కి ప్రజా విశ్వాసాన్ని కూడగట్టాలంటే ఈ ఎన్నికల్లో సత్ఫలితాలను సాధించాలని వైసీపీ కుస్తీ పడుతోంది. ఈ మూడేళ్లలో అధికార పార్టీ ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేక పోయిందని, నగరానికి స్మార్ట్ సిటీ హోదా తీసుకువచ్చినప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదనే నినాదాన్ని తమ ప్రచార అస్త్రంగా జనంలోకి వెళ్లేందుకు ఈ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. అవినీతి ప్రబలిపోయిందని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, రేషన్ డిపోల్లో పంచదార, కిరోసిన్ నిలుపుదల చేశారని, దీనివల్ల పేదలకు తెలుపు రంగు రేషన్ కార్డులు జారీ చేసినా ప్రయోజనం ఏముందని ఇది సంక్షేమాన్ని విస్మరించడమేనని, ఈ కారణాలను తమకు అనుకూలంగా మలచుకోడానికి వైసీపీ ప్రయత్నిస్తుంది. బీసీ,ఎస్సీ ఓటర్లలో అధిక శాతం గతంలో కాంగ్రెస్ వైపు ఉండేవారని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ప్రయోజనం పొందిన వీరంతా తనయుడు స్థాపించిన వైసీపీ వైపే మొగ్గ చూపుతున్నారని ఈ పార్టీ ఆశలు పెట్టుకుంది.

పట్టుకోసం.. బీజేపీ

స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీకి ఇక్కడ ఎప్పుడు కలిసిరావడం లేదు.గతంలో 2000 సంవత్సరంలో జరిగిన పురపాలక సంఘ ఎన్నికల్లో ఒక్క కౌన్సెలర్ స్థానంతో సరిపెట్టుకుంది. 2005లో కాంగ్రెస్ పార్టీకి 31, టీడీపీకి 15, స్వతంత్రులు నాలుగు డివిజన్‌లలో గెలిచారు. అప్పట్లో బీజేపీ అభ్యర్థులు నలుగురు బరిలోకి దిగినా వారిపై ఓటర్ల ప్రభావం కనిపించలేదు. ఇప్పుడు టీడీపీ పొత్తుతో 9 మంది బరిలోకి దిగుతున్నారు. తమ అభ్యర్థులను గెలిపించుకోడానికి ఈ పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. దేవదాయ,ధర్మదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కాకినాడవచ్చి పార్టీలోని పెద్దలతో సమాలోచన చేశారు

రెబెల్స్ బెడద

పూర్వం నుంచి పార్టీని అంటిపెట్టుకుని అధిష్ఠానం ఆదేశాల మేరకు కష్టపడి పనిచేస్తున్న స్థానిక నాయకుల్లో కొందరికి టికెట్ దక్కే పరిస్థితి కనిపించడం లేదు. గెలవాలంటే ఒక్క సీనియార్టీయే ప్రామాణికం కాదని, అనుభవం ఉంటే ఓటర్లు ఓటు వేయరని, ఇందుకు అన్ని హంగులు, ఆర్భాటాలు కలిగిన అభ్యర్థులకు సీట్లు ఇస్తే గెలుపు తథ్యమని టీడీపీ, వైసీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఆయా డివిజన్‌లలో ప్రజలతో మంచి సన్నిహిత సంబంధాలు కలిగిన అభ్యర్థులు తమకు సీటు ఇవ్వకపోతే రెబల్స్‌గా బరిలోకి దిగేందుకు వారి,వారి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే రెండు ప్రధాన పార్టీల నుంచి రెబెల్స్ రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం. అయితే ఈ నెల 16న అభ్యర్థుల ఖారారు పూర్తి చేయాల్సి ఉంది. జాబితా ఓ కొలిక్కి వస్తే రెబల్ బాబులు ఎంత మంది రంగంలోకి దిగుతారో అంచానాపై స్పష్టత వస్తుంది

కనీ కనిపించనట్టు కాంగ్రెస్ ...

2005లో 31 సీట్లు సాధించి..కార్పొరేషన్‌లో పాగా వేసిన కాంగ్రెస్.. నేడు కనీ కనిపించనట్టయిపోయింది. బళ్లు ఓడలు.. ఓడలు బళ్లు అవుతాయంటే ఇదేనేమోననిపిస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. విభజన పేరుతో రాసిన గీత.. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ తలరాతనే మార్చేసింది. కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ..ఎవరైనా చేరవచ్చు.. అందరికీ స్వాతంత్ర్యం ఉంటుంది. ఎవరి శక్తిసామర్థ్యాల మేరకు వారు ఎదగవచ్చు..అలా సామాన్యుల నుంచి మొదలై.. రాజకీయ ఉద్ధండులుగా ఎదిగిన వారెందరో..అలాంటి పార్టీ నేడు..దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయి..నేడు కార్పొరేషన్ ఎన్నికల్లో అతి తక్కువ పదిలోపు స్థానాల్లో పోటీకి దిగింది.

రేసులో రెబల్స్

ఉపసంహరణ గడువుకు ముందే సంతకాల కోసం యత్నాలు

ససేమిరా అంటున్న ఆశావహులు

జగన్నాథపురం(పోర్టుసిటీ): హఠాత్తుగా తెరపైకి వచ్చిన నగర పాలక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఇంకా తేరుకోలేదు. అవకాశం ఉన్న మేరకు ఎన్నికలకు సిద్ధం కాగా, ఇన్నాళ్లు ఆశలో పల్లకిలో ఊరేగుతున్న ఆశావహులు ఒక్కో నామినేషన్ వేసేసి బడా నేతలకు చెమటలు పట్టిస్తున్నారు. ఈ ప్రభావం జగన్నాథపురం ప్రాంతంలోని 13వార్డులో ఉంది. ఇక్కడ రెబల్స్‌ను తప్పించేందుకు నేతల తల ప్రాణం తోకకు వస్తోంది. అంతేకాకుండా కొన్ని వార్డుల్లో ఐదారుగురు అభ్యర్థులు సీట్లను ఆశిస్తున్న చోట్ల వారిని పక్కకు పెట్టి ప్రధాన నాయకగణం నేరుగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమి చేయాలో పాలుపోనీ నాయకులు నేరుగా వారిని బుజ్జగించినా ఫలితం లేకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. ఉపసంహరణ గడువు సమీపిస్తుండటంతో నేరుగా అభ్యర్థులను పిలిచి ఉపసంహరణపై అర్ధరాత్రి వరకుమంతనాలు సాగిస్తున్నారు. టీడీపీలో 14, 21వ వార్డుల్లో నేతల పోటీ ఎక్కువ కావడంతో ఎమ్మెల్యే సోదరుడి ఇద్దరు కుమారులను చెరొక వార్డులో పోటీ చేయిస్తున్నారు.

వైఎస్ఆర్‌సీపీలో గ్రూపుల గందరగోళం

ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్‌సీపీకి నగరంలో ఇద్దరు కోఆర్డీనేటర్లు ఉండటంతో ఆ ప్రభావం నగర పాలక సంస్థ ఎన్నికలపై కనిపిస్తుంది. జగన్నాథపురం ప్రాంతంలో ప్రతీ డివిజన్‌లఓ నలుగురికి పైకి అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరిలో ఎవరిని కదిపినా ఒకరు ముత్తాశశిధర్, మరోకరు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వర్గంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఎవరు బెట్టు వీడక తమదే సీటంటూ ప్రచారం చేపట్టడంతో వీరిని బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నట్టు కనిపిస్తున్నాఎవరికి వారే యమునాతీరం అన్నట్టుగా సాగుతున్నారు. దీంతో వైఎస్ఆర్‌సీపీ పరిస్థితిని గమనిస్తున్న టీడీపీ వారి పట్టుదలలు తమకు లాభిస్తాయని భావిస్తున్నారు. ఇక ఈ ప్రాంతంలోని ప్రతీ వార్డులో రెబెల్స్ తమతమ పార్టీలకు గుబులు పుట్టిస్తున్నారు. 16 తేదీకి ఎవరికి లాభం ఎవరికి ఖేదం అనేది తేలిపోతుంది.

14వ డివిజన్‌లో మహిళలతో భారీ ర్యాలీ

జగన్నాథపురం(పోర్టుసిటీ): నగర పాలక సంస్థ ఎన్నికల వేళ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న జగన్నాథపురం పరిధిలోని ఏటిమొగ ప్రాంతంలో ప్రచారం ప్రారంభమైంది. ఈ ప్రాంతం స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబుది కావడంతో పాటు ఇక్కడ 14వ వార్డులో ఆయన అన్న కుమారుడు వనమాడి ఉమాశంకర్ నేరుగా అభ్యర్థి కావడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. అందుకు తగ్గట్టే శనివారం ఏటిమొగలో భారీగా మహిళలతో ర్యాలీ చేస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హాలు వద్ద ఏర్పాటు చేసిన మహిళలతో సమావేశం నిర్వహించారు.



ఇంగ్లిష్ డే సందర్భంగా చిన్నారుల నాటక ప్రదర్శన

శ్రీ చైతన్యలో 'ఇంగ్లిష్ డే' వేడుకలు

కాకినాడ సిటీ: ప్రపంచమంతా ఇప్పుడు ఒకే భాష మాట్లాడుతోంది, ఇదే అందరినీ కలుపుతోంది, అదే ఇంగ్లిష్ అని.. 'ఇంగ్లిష్ డే' సందర్భంగా ప్రిన్సిపల్ మణిమాల తెలిపారు. శ్రీ చైతన్య శాంతినగర్ కాకినాడ ప్రైమరీ పాఠశాలలో శనివారం 'ఇంగ్లిష్ డే' వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంగ్లిష్ ప్రాముఖ్యతను తెలిపేలా చిన్నారులు నాటికలు వేసి ఆకట్టుకున్నారు. పాఠశాలల ఏజీఎం సురేష్, ఆర్ఐ గోపీనాథ్ మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనం ముందుండాలంటే ఇంగ్లిష్ తప్పనిసరి అని తెలిపారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి భావ వ్యక్తీకరణ (కమ్యూనికేషన్స్) అవసరమని, అది ఇంగ్లిష్‌లో ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎదుటివారికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో చక్కగా వివరించే విధంగా పాఠ్యాంశాలు..శ్రీచైతన్య విద్యా వ్యవస్థలో ఉన్నాయని వివరించారు.ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు పాల్గొన్నారు.

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

శ్రీకృష్ణ జన్మదినం సందర్భంగా శ్రీ చైతన్య ప్రైమరీ-1 విభాగంలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు చిన్ని కృష్ణుల వేషధారణలతో వచ్చి అలరించారు. అలాగే చిన్నారి పాపలు గోపికలుగా వచ్చి..నృత్యాలు చేశారు. చిన్నారులందరూ కలిసి ఉట్టికొట్టేందుకు ప్రయత్నించి..అందరిలో ఉత్సాహాన్ని నింపారు. ఉట్టి ప్రాధాన్యతను విద్యార్థులకు టీచర్లు వివరించారు. ఏజీఎం సురేష్, ఆర్ఐ గోపీనాథ్, ప్రిన్సిపాల్ మణిమాల మన సంస్కృతి సంప్రదాయాలను వివరించారు.

బాలింత కుటుంబానికి చంద్రన్న బీమా అందజేత

కొత్తపల్లి: చంద్రన్న బీమాపథకంలో తొలివిడతగా మంజూరైన రూ.5వేలను బీమామిత్ర సిద్దాంతపు లక్ష్మి మృతురాలి కుటుంబసభ్యులకు శనివారం అందజేశారు. వాకతిప్ప గ్రామానికి చెందిన బాలింత లోవ మూడనమ్మకాలతో మృతి చెందడం విధితమే. లోవ చంద్రన్నబీమా పథకంలో చేరడంతో ఆకుటుంబానికి బీమాను అందజేశారు.



వాకతిప్పలో చంద్రన్నబీమా సొమ్మును బాలింత పిల్లలకు అందజేస్తున్న బీమా మిత్ర లక్ష్మి

రోడ్డు ప్రమాదంలో హెచ్‌ఎంకు గాయాలు

పిఠాపురంరూరల్: పిఠాపురం మండలం విరవ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరసింహరావుకు రోడ్డు ప్రమాదంలో గాయలయ్యాయి. శనివారం పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణ పనులు పరిశీలించేందుకు వెళుతుండగా నరసింగపురం-ఎల్ఎన్‌పురం గ్రామం మార్గం మధ్యలో ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో కాలు, చేయికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం కాకినాడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

పాన్‌షాప్‌లో చోరీ

● *రూ.20వేల విలువైన సరుకుల అపహరణ*

కొత్తపల్లి: ఇటీవల కొత్తపల్లి మండలంలో వరుసచోరీలు జరుగుతున్నాయి. తాజాగా శనివారం తెల్లవారుజామున అమీనబాద్ సెంటర్లో పాన్‌షాప్ నిర్వహించే పేరూరి వెంకటరమణ దుకాణంలో రీచార్చి చేయాల్సిన 4మొబైల్ ఫోన్‌లు, సుమారు 10వేల విలువైన సిగరెట్ ప్యాకెట్లు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకొని పోయారు. వారం కిందట మండల కేంద్రమైన కొత్తపల్లిలో రెండు పాన్‌షాప్‌లో సుమారు 30వేల విలువైన సిగరెట్లు, ప్యాన్సీ సామాన్లు చోరీకి గురయ్యాయి. కేవలం పాన్ షాప్‌లే లక్ష్యంగా వరుస చోరీలు జరుగడంతో పలువురు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. వరుస చోరీలపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని వ్యాపారులు కోరుతున్నారు.

నరసింగపురంలో చోరీ

పిఠాపురంరూరల్: మండలంలోని నరసింగపురం గ్రామంలో చోరీ జరిగింది. ఇంటి తలుపుల తాళాలు బద్దలుగొట్టి లోపల ఉన్న టీవీ, బంగారు, వెండి వస్తువులను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. డీసీసీ ఉపాధ్యక్షుడు పిట్లా వెంకటేశ్వర్లుకు అనారోగ్యంగా ఉండటంతో నరసింగపురంలోని ఇంటికి తాళాలు వేసుకుని భార్యతో కలిసి కాకినాడలోని కుమార్తె ఇంటికి పదిరోజుల క్రితం వెళ్లారు. ఇంటి తాళాలు బద్దలుగొట్టి ఉన్నాయని వారి బంధువు సమాచారం ఇవ్వడంతో ఇంటికి వచ్చి చూసుకునే సరికి బీరువాల తాళాలు తెరిచి ఉన్నట్లు గుర్తించారు. అందులోఉన్న బంగారు, వెండి వస్తువులు, స్థలం, ఇంటి డాక్యుమెంట్లు, కొంత నగదు, ఎల్ఈడీ టీవీ చోరీకి గురయ్యాయని వెంకటేశ్వర్లు సతీమణి భద్రావతి పిఠాపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీటి విలువ రూ.75వేలు ఉంటుందని వారు తెలిపారు.



నరసింగపురంలోని ఇంట్లో బీరువా తాళాలు బద్దలు కొట్టిన దొంగలు

● సినిమా గైడ్

పిఠాపురం:

పూర్ణా	ఫిదా
అన్నపూర్ణ	లై
వెంకటేశ్వర	--
శివదుర్గ	లై
శ్రీసత్యా	నేనేరాజు నేనేమంత్రి

పాడి సంపదతో ఆర్థికంగా బలోపేతం: ఎమ్మెల్యే వర్మ

పిఠాపురంరూరల్: కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావడానికి పాడి సంపద దోహదం చేస్తుందని ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తెలిపారు. ఎస్సీ ఉపప్రణాళిక కింద వెలుగు-డీఆర్డీఏ, పశుసంవర్ధకశాఖల సమన్వయంతో పిఠాపురం మండలం పి.దొంతమూరు గ్రామంలో మహిళలకు ఎమ్మెల్యే హర్యానా చూడిగేదెలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాభివృద్ధిలో పశుపోషణ కీలకపాత్ర పోషిస్తున్నదన్నారు. పశుపోషణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. అధిక పాలదిగుబడి ఇచ్చే హర్యానా గేదెలను అందజేస్తున్నామని చెప్పారు. జడ్పీటీసీ సభ్యుడు బర్ల అప్పారావు, పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ కె.శివాజీ, ఏడీ దినకర్, పశువైద్యాధికారులు డాక్టర్ బి.తిరుమలరావు, డాక్టర్ పి.మనోజ్‌కుమార్ పాల్గొన్నారు.



పి.దొంతమూరులో లబ్ధిదారులకు హర్యానా చూడి గేదెలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే వర్మ

పిఠాపురంలో కాపు నాయకుల కొవ్వొత్తుల ర్యాలీ



కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న కాపు నాయకులు

పిఠాపురం:కాపులను బీసీల్లోచేర్చాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కాపు జేఏసీ ఆధ్వర్యంలో శనివారంరాత్రి అందోళన నిర్వహించారు. పట్టణంలో ఉప్పాడసెంటర్‌వద్ద కొవ్వొత్తుల ర్యాలీ జరిపారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తానన్న పోలీసులు అనుమతించకపోవడంపై నిరసన తెలిపారు. అందోళనలో కాపు జేఏసీ నాయకులు గుండా వెంకటరమణ, తలిశెట్టి వెంకటేశ్వరరావు, కొండేపూడి శంకరరావు, బాలిపల్లి రాంబాబు, బొజ్జా మాణిక్యాలరావు, సైలరాజా పాల్గొన్నారు.

వరి పంటకు
వర్షం ప్రాణం పోసింది

● **ఇంకా ఆయకట్టుకు చేరని ఏలేరు నీరు**

పిఠాపురం: ఎండిపోతున్న వరిపంటకు వర్షం ప్రాణం పోసింది. బీట లు వారిన పొలాల్లో పంటను కాపాడుకునేందుకు ఇది కొంత మేర ఉపయోగపడుతుంది. ఏలేరు రిజర్వాయర్ నుంచి విడుదలవుతున్న నీరు వంతుల సమయంలోనూ పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో ఆయకట్టుకు చేరకపోవడంతో వెదజల్లే పద్ధతిలో వరిపంట సాగు చేసిన పొలాలు ఎండిపోవడంతోపాటు బీటలు వారాయి. రెండు మండలాల్లోని ఏలేరు ఆయకట్టుకు శనివారం సాయంత్రం వరకూ నీరు చేరలేదు. పిఠాపురం పట్టణ శివారు, కుమారపురం, ఎఫ్‌కేపాలెం ప్రాంతాల్లో బీటలు వారి ఎండిపోయేందుకు సిద్ధంగా ఉన్న వరిపంటకు వర్షం జీవం పోసింది. శుక్రవారం వర్షం కురవడంతోపాటు శనివారం ఆకాశం మేఘావృతమై ఉండటంతో రైతులకు కొంతమేర ఊరట కలిగించింది. ఒకటి రెండు పర్యాయాలు భారీ వర్షం కురిస్తే పంట కాపాడుకోగలుగుతామని రైతులు చెబుతున్నారు. శివారు ఆయకట్టు ప్రాంతాలకు ఇంకా సాగునీరు అందలేదని వారు తెలిపారు. వర్షంతోపాటు కాలువల ద్వారా నీరు సరఫరా అయితే పంటకు మేలు జరుగుతుందని చెప్పారు.



వర్షంతో తడిసిన వరిపొలం

గొల్లప్రోలు ఇన్‌చార్జి కమిషనర్‌గా జయకర్

గొల్లప్రోలు: నగరపంచాయతీ ఇన్‌చార్జి కమిషనర్‌గా కె.డబ్ల్యూ జయకర్ బాధ్యతలు స్వీకరించారు. గొల్లప్రోలు నగరపంచాయతీ కమిషనరు గా ఉన్న డీవీ సత్యనారాయణమూర్తిని కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఆయన గతం లో పనిచేసిన కార్పొరేషన్ రెవెన్యూ అధికారి స్థానానికి బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నగరపంచాయతీ మేనేజరుగా ఉన్న జయకర్‌కు కమిషనరుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరు కన్నబాబు ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా జయకర్ కమిషనరుగా బాధ్యతలు చేపట్టారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సహకారంతో పట్టణాభివృద్ధికి, ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జయకర్ తెలిపారు.



గొల్లప్రోలు ఇన్‌చార్జి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న జయకర్



ఇన్‌చార్జి కమిషనర్ జయకర్‌ను అభినందిస్తున్న ఉద్యోగులు

అన్నీ తీపి గుర్తులే

24ఏళ్ల తర్వాత కలుసుకున్న తబిత విద్యార్థులు



పిఠాపురంలో కలుసుకున్న తబిత స్కూల్ 1993-94 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు

పిఠాపురం: వారంతా కలిసి పదవ తరగతి వరకూ చదువుకున్నారు. ఆటపాటలతో సందడి చేస్తూ వారు అప్పుడు చేసిన అల్లరి ఇంతా అంతా కాదు..మరలా వివాహ వేడుక వేదికగా 24ఏళ్ల అనంతరం మరలా కలిశారు. ఒకేచోట కలుసుకున్నవారి మధ్య నాటి జ్ఞాపకాలు మెదిలాయి. సరదాగా గడిపి ఇకపై ప్రతిఏటా కలవాలని నిర్ణయించుకున్నారు. పిఠాపురం పట్టణంలోని తబిత ఎయిడెడ్ పాఠశాలలో 1993-94లో 10వ తరగతి చదువుకున్న విద్యార్థుల కలయిక వివాహ వేదిక సాక్ష్యంగా జరిగింది. తమతో చదువుకుని ఖమ్మంలో రైల్వేశాఖలో టీసీగా విధులు నిర్వర్తిస్తున్న టీఎల్‌వీ సుధాకర్ వివాహ మహోత్సవానికి పిఠాపురం వచ్చిన వారందరూ 24సంవత్సరాల తరువాత కలుసుకున్నారు. పరస్పరం అప్యాయంగా పలకరించుకుని చదువుకున్న రోజులను గుర్తుచేసుకున్నారు. తరగతి గదుల్లో చేసిన అల్లరి, చిలిపిపనులు అన్ని వారి కళ్ల ముందు కదిలాయి. తమకు పాఠాలు నేర్పిన సైన్స్, తెలుగు ఉపాధ్యాయులు బీజే రవింద్ర, జ్ఞానేశ్వరరావులను కలుసుకుని వారి దీవెనలు పొందారు. ఇకపై ప్రతిఏటా అందరూ క్రమం తప్పకుండా కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. బరువెక్కిన హృదయాలతో పరస్పరం వీడ్కోలు చెప్పుకున్నారు.

హాస్టల్ విద్యార్థినులకు నేత్ర పరీక్షలు

పిఠాపురం:పట్టణంలోని బైపాస్‌రోడ్డులోగల సాంఘిక సంక్షేమశాఖ సమీకృత బాలికల వసతిగృహం విద్యార్థులకు వినియోగదారుల సంక్షేమసంఘం ఆధ్వర్యంలో శనివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. కిరణ్ కంటి ఆసుపత్రి వైద్యులు 200మంది విద్యార్థినులకు నేత్ర పరీక్షలు చేశారు. అవసరమైన విద్యార్థులకు ఉచితంగా కళ్లజోళ్లు అందజేస్తామని సంఘం అధ్యక్ష, ప్రదాన కార్యదర్శులు దువ్వాడ సాల్మన్‌రాజు, మొల్లి అప్పలసూర్యనారాయణలు తెలిపారు. కార్యక్రమంలో వసతిగృహ సంక్షేమాధికారులు జ్ఞానామణి, సుబ్బలక్ష్మి, ఆసుపత్రి ప్రతినిధులు నరేష్, రమ్యానీ, వీరమణి, సత్యవేణి, జయమంగ, సంఘం నాయకులు సూరవరపు రామకృష్ణ, ప్రసాద్, గంగాధర్ పాల్గొన్నారు.



విద్యార్థినులకు నేత్ర పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు

నెలపర్తిపాడులో గోపాలమిత్ర వైద్య శిబిరం

ద్రాక్షారామ: రామచంద్రపురం మండలం నెలపర్తిపాడులో ఆదివారం జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గోపాలమిత్ర వైద్యశిబిరం నిర్వహించారు. వైద్య శిబిరాన్ని సర్పంచ్ రాయుడు సత్యనారాయణ ప్రారంభించారు. శిబిరంలో 68 పశువులకు గర్భకోశ వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 30 లేగ దూడలకు ఏలికపాము మందులు ఇచ్చారు. ఏరియా సూపర్ వైజర్ డి.జనార్దన్, గోపాలమిత్రలు ఆర్.వెంకటరావు, కె.సన్యాసిరావు, ఎం.శ్రీనివాస్, వి.వి.వి.శ్రీనివాస్, కె.పోసన్న పాల్గొన్నారు.

● మినీ ఇంటర్వ్యూ



3,237 మందికి ఎంఆర్ వ్యాక్సిన్ లక్ష్యం

ప్రియాంక, దంగేరు ఆసుపత్రి డాక్టర్

● దంగేరు ఆసుపత్రి పరిధిలో ఎంత మందికి వ్యాక్సిన్ వేయాలని లక్ష్యం?

దంగేరు ఆసుపత్రి పరిధిలో 9 నెలల నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలు 3237 మందికి ఎంఆర్ వ్యాక్సిన్ వేయాలనేది లక్ష్యం.

● ఏఏ గ్రామాల్లో వేస్తారు?

అండ్రంగి, శివల, దంగేరు,కోట, గుడిగళ్ళ, యర్రపోతవరం, బాలాంతరం గ్రామాల్లో వ్యాక్సిన్ వేస్తాము.

● ఇప్పటి వరకూ ఎంతమందికి వేశారు?

ఇప్పటి వరకూ 1832మంది పిల్లలకు వేశాం.

● మిగిలిన లక్ష్యం ఎప్పటిలోగా పూర్తి చేస్తారు?

మిగిలిన పిల్లలకు మరో వారం రోజుల్లో వ్యాక్సిన్ వేసి లక్ష్యాన్ని సాధిస్తాం.

20నాటికి ఎంఆర్ వాక్సిన్ 80శాతం పూర్తిచేయాలి: ఆర్డీవో



సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో సుబ్బారావు

రామచంద్రపురం: డివిజన్‌లో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఎంఆర్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని ఆర్డీవో కె.సుబ్బారావు ఆదేశించారు. శనివారం స్థానిక డివిజనల్ రెవెన్యూ కార్యాలయంలో ఆర్డీవో సుబ్బారావు అధ్యక్షతన డివిజన్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్ల వైద్యులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 20వ తేదీ నాటికి 80శాతం పూర్తి చేయాలన్నారు. డివిజన్‌లో ఇప్పటివరకూ 60శాతం పూర్తి అయ్యిందని, మిగిలిన 20శాతం 20వతేదీ నాటిని తప్పనిసరిగా పూర్తిచేయాలన్నారు. అంగన్‌వాడీ స్కూల్‌లో ఉన్న పిల్లల విషయంలో మరింత దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఇందుకుగాను ఎంఈవోలు, గ్రామాల్లో ఉన్న రెవెన్యూ సిబ్బంది సహకారం తీసుకోవాలన్నారు. వ్యాక్సిన్‌పై ప్రజలలో అపోహలు తొలగించేలా ప్రయత్నించాలన్నారు. అనంతరం ఎక్కడెక్కడ వెనుకబడి ఉందో పరిశీలించి అక్కడి సిబ్బందికి ఆయన పలు ప్రత్యేక సూచనలు చేశారు.

సిద్ధార్థలో కృష్ణాష్టమి వేడుకలు



ఆలమూరు: ఆలమూరు శ్రీసిద్ధార్థహైస్కూల్‌లో శనివారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణతో విశేషంగా ఆకట్టుకున్నారు. సిద్ధార్థస్కూల్ డైరెక్టర్ కె.ముల్లారావు కృష్ణాష్టమి విశిష్టతను వివరించారు. స్కూల్ పరిపాలనాధికారి శివరావు, ప్రిన్సిపాల్ ప్రమోద్, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మోడరన్‌లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు



మోడరన్‌లో ఉట్టిని కొడుతున్న చిన్నారి



జీటీవీ కొరియోగ్రాఫర్ శ్రీనివాసు

రామచంద్రపురం: స్థానిక ఏబీసీ మోడరన్ ప్రైమరీ స్కూల్‌లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం పాఠశాలకు చెందిన 60మంది చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉట్టిని చిన్నారులచే కొట్టే కార్యక్రమాన్ని వారు శాస్త్రోక్తంగా భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. హైదరాబాద్ నుంచి ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జీ తెలుగు కొరియోగ్రాఫర్ జి.శ్రీనివాసు డ్యాన్స్‌లతో విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు. మోడరన్ ఏబీసీ స్కూల్ డైరెక్టర్ ఏ రమాదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి తొలుత జివి రావు మాట్లాడుతూ రోహిణీ నక్షత్రయుక్త శ్రావణ బహుళ అష్టమినాడు శ్రీమన్నారాయుడు శ్రీకృష్ణుడుగా అవతరించిన రోజున భారతదేశ మంతా శ్రీకృష్ణాష్టమిని జరుపుకుంటారని, ఆ ఆచారాన్ని ఏటా మోడరన్‌లో ఘనంగా నిర్వహిస్తామన్నారు. కృష్ణాష్టమి విశిష్టతను ఆయన చిన్నారులకు వివరించారు. కార్యక్రమంలో మోడరన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి.వెంకటేశ్వర్లు విద్యాసంస్థల అధినేత్రి మంగాదేవి, డ్యాన్స్ మాస్టర్లు తులసీరామ్, మాధవీలత, కరాటే మాస్టర్ బీకే రత్నం, అధికసంఖ్యలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పూర్వవిద్యార్థుల కలయిక



1992 నాటి రత్నంపేట స్కూల్ విద్యార్థులు

రామచంద్రపురం: స్థానిక పురపాలక సంఘం పరిధిలోని రత్నంపేట మున్సిపల్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు. ఆనాటి తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆ పాఠశాలలో 1992లో పదో తరగతి చదివిన విద్యార్థులు చంద్రశ్రీహరి చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో కలిశారు. సుదూర ప్రాంతాలలో స్థిరపడిన నాటి పాఠశాల విద్యార్థులు కుటుంబసభ్యులతో కలిసి ఆనందోత్సాహాలు పంచుకున్నారు. పాఠశాలకు తమవంతు సాయం చేయాలని, వారికి చదువులు నేర్పి ఉన్నత స్థాయికి తీసుకువచ్చిన ఉపాధ్యాయులను సత్కరించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో నాటి విద్యార్థులు మున్సిపల్ కౌన్సిలర్ దంగేటి గౌరీశంకర్, గొడవర్తి శ్రీదేవి, పిట్టా నాని, వాసంశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

● కె.గంగవరం

వెంకన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు



ఆలమూరు: ఆలమూరు మండలం చింతలూరులో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం శనివారం పర్వదినం కావడంతో భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి ముందుగా అభిషేకాలు, ప్రత్యేకపూజలు నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు రాకతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు ఆలయం పక్కనే ఉన్న గోశాలలో ఆవులకు పూజలు నిర్వహించారు.

కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు



కుక్కలను తరలిస్తున్న దృశ్యం

రామచంద్రపురం: కుక్కల సంతతి వృద్ధి చెందకుండా ఉండేందుకు వాటికి మున్సిపాలిటీ శస్త్రచికిత్సలు చేయిస్తోంది. శనివారం ఈకార్యక్రమానికి మున్సిపాలిటీ శ్రీకారం చుట్టింది. పట్టణంలో కుక్కల బెడద అధికంగా ఉంది. ఏవీధిలో చూసినా కుక్కలు గుంపులు, గుంపులుగా చేరి ప్రజలను భయపెడుతున్నాయి. ఈసమస్య తీవ్రత దృష్ట్యా మున్సిపాలిటీ గతంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో రాజమహేంద్రవరం జీవరక్షయానిమల్‌వెల్ఫేర్ సొసైటీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సొసైటీ సిబ్బంది శనివారం నుంచి రోజుకు 20కుక్కలను పట్టుకొని కాకినాడ తరలిస్తున్నారు. అక్కడ వాటికి పిల్లలు పుట్టకుండా శస్త్రచికిత్సలు చేయడం ద్వారా వాటి సంతతి వృద్ధిని అరికడుతున్నారు. శస్త్రచికిత్స అనంతరం మూడురోజులు వారి పర్యవేక్షణలో ఉంచి అనంతరం ఎక్కడ పట్టిన కుక్కలను అక్కడే వదిలిపెడతారు. పట్టణంలో సుమారు వెయ్యి కుక్కల వరకూ ఉండవచ్చని వాటినన్నింటికీ శస్త్ర చికిత్సలు చేయిస్తామని ఇన్‌చార్జీ కమిషనర్ జి.రాధాకృష్ణ తెలిపారు. పట్టణంలో స్వైర విహారంచేస్తున్న పందుల సమస్యకు కూడా పరిష్కారం చూపాలని పలువురు కోరుతున్నారు.

స్వచ్ఛభారత్



స్వచ్ఛ భారత్ చేస్తున్న విద్యార్థులు

రామచంద్రపురం: ఎస్‌కేబీఆర్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు స్వచ్ఛ పక్వాడ కార్యక్రమంలో భాగంగా శ్రీహరి చారిటబుల్ ట్రస్ట్ పెద్దల ఆశ్రమంలో స్వచ్ఛభారత్ నిర్వహించారు. శనివారం కళాశాల విద్యార్థులు ఆశ్రమ పరిసరాలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎం సత్తిరాజు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

30 మంది రక్తదానం

ద్రాక్షారామ: భారతీయ స్టేట్‌బ్యాంకు మాజీ సైనికోద్యోగులు ఫెడరేషన్ ఆధ్వర్యంలో ద్రాక్షారామ స్టేట్ బ్యాంకు వద్ద శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. 30మంది రక్తదానం చేశారు. విశాఖపట్టణానికి చెందిన ఎన్‌టీఆర్ బ్లడ్‌బ్యాంకు వైద్యులు దాతల నుంచి రక్తాన్ని సేకరించారు. కార్యక్రమంలో మాజీ సైనికోద్యోగుల ఫెడరేషన్ సహాయ కార్యదర్శి డి.శ్రీనివాస్, మాజీ సైనికోద్యోగులు పాల్గొన్నారు.

● సినిమా గైడ్

రామచంద్రపురం	
అన్నపూర్ణ	లై
రాజగోపాల్	పటేల్ సర్
కిషోర్	
సూర్య స్క్రీన్-1	నేనేరాజు నేనేమంత్రి
సూర్య స్క్రీన్-2	ఫిదా
ద్రాక్షారామ	
శివరంజని	వాసుకి
శ్రీలక్ష్మి	నేనేరాజు నేనే మంత్రి
సూర్య	లై

మదనగోపాలస్వామికి ఉత్సవవిగ్రహాల వితరణ



ఆలమూరు: చొప్పెల్ల శ్రీరుక్మిణీ సమేత మదనగోపాలస్వామి ఆలయానికి రూ.50వేలు విలువైన ఉత్సవ విగ్రహాలు దాతలు బహూకరించారు. చెముడులంకకు చెందిన ఎన్ఆర్ఐలు రాయుడు వెంకటేశ్వరరావు రేణుకా దంపతులు ఆలయానికి విగ్రహాలు అందించారు. వీటికి శాస్త్రోక్తంగా హోమాలు పూజలు నిర్వహించి ఆలయ అర్చకులకు అందించారు.

కాపు ఉద్యమానికి సిద్ధం : పేపకాయల

దివాన్‌చెరువు: కాపులకు రిజర్వేషన్లు సాధనే ప్రధాన అజెండాగా సాగే ఉద్యమంలో పాల్గొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భూపాలపట్నం సొసైటీ అధ్యక్షుడు కాపు నాయకుడు పేపకాయల విష్ణుమూర్తి తెలిపారు. శనివారం పుణ్యక్షేత్రంలో ఆయన విలేఖర్లతో మాట్లా డారు. కాపు ఉద్యమ నాయ కుడు, మాజీ మంత్రి ముద్ర గడ పద్మనాభంను కలిసి ఈ విషయం స్పష్టం చేశామ న్నారు. ఇటీవల ముద్రగడ పాదయాత్ర ప్రకటన నేప థ్యంలో పోలీసులు తనను గృహనిర్బంధంలో ఉంచిన విషయాన్ని కూడా ఈసందర్భంగా చర్చించారని విష్ణు మూర్తి తెలిపారు.

యాజమాన్య పద్ధతులపై అవగాహన



రైతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్న దృశ్యం

సీతానగరం: ఎరువుల వాడకం యాజమాన్య పద్ధ తులపై ఎన్ఎఫ్‌సీఎల్ కంపెనీ అవగాహన సదస్సు శని వారం చినకొండేపూడి గ్రామంలో నిర్వహించింది. ఈసం దర్భంగా కంపెనీ ప్రతినిధి కె.సత్యనారాయణ ఫ్రొయిడ్ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈకార్యక్ర మంలో రైతులు గద్దే రామకృష్ణ, కర్లపూడి బాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

బీవీసీలో దంత వైద్య శిబిరం



దంత పరీక్షలు చేస్తున్న వైద్యులు

దివాన్‌చెరువు: దంత సంరక్షణపై అవగాహన కలిగి ఉండాలని పాలచర్లలోని బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ బీవీ రాజేష్ కోరారు. పాలచర్లలో గల బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వ ర్యంలో జీఎస్ఎల్ దంత వైద్య కళాశాల ఆసుపత్రి శని వారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. బీవీసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.అంజన్‌కుమార్ అధ్యక్ష తన జరిగిన కార్యక్రమంలో రాజేష్ పాల్గొని మాట్లాడా రు. దంతాలు పటిష్టంగా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈసందర్భంగా పాలచర్ల గ్రామస్థులు, కళాశాల విద్యార్థులు దాదాపు 400మందికి జీఎస్ఎల్ దంత వైద్యులు పర్యవేక్షణలో దంత వైద్య వి ద్యార్థులు దంత పరీక్షలు నిర్వహించారు. పలు స లహాలు సూచనలు ఇచ్చారు.

నిధులు మంజూరైనా నీరు-చెట్టు పనులు చేపట్టరా!

వైసీపీ నాయకుడు దేశాల

దివాన్‌చెరువు: దివాన్‌చెరువు పంచాయతీకి నీరు-చెట్టు పథకంలో మంజూరైన పనులను ఇంతవరకు చేపట్టకపోవడం విడ్డూరంగా ఉందని వైసీపీ మండల నాయకుడు దేశాల వెంకట రామారావు(శ్రీను) అన్నారు. దివాన్‌చెరువు గ్రామంలో శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. దివాన్‌చెరువు గ్రామంలోని ఊర చెరువు అభివృద్ధి పనులకు నీరు-చెట్టు కార్యక్రమంలో ప్రభుత్వం దాదాపు రూ.10లక్షలు మంజూరు చేసిందన్నారు. దీనితో చెరువు సుందరీకరణ జరుగుతుందని తాము ఎంతో ఆశించామని చెప్పారు. అయితే వేసవి కాలంలో చేపట్ట వలసిన పనులు నేటికీ ప్రారంభం కాకపోవడం విచారక రమని చెప్పారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికా రులు జోక్యం చేసుకుని ఈ పనులు ప్రారంభించాలన్నా రు. దివాన్‌చెరువు పంచాయతీలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, ప్రజాప్రతినిధుల పాలనలో సైతం ప్రజలకు న్యాయం జరగడంలేదని ఆరోపించారు. పారిశుధ్య కార్మి కులకు యూనిఫాం నిమిత్తం పంచాయతీ నుంచి నిధు లు డ్రాచేసి సంబంధితులకు వాటిని అందజేయలేదన్నారు.

గ్రంథాలయ విద్యలో నూతన ఒరవడికి ఆధ్యుడు రంగనాథన్

నన్నయ ఉపకులపతి ముత్యాలనాయుడు



రంగనాథన్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న వీసీ ముత్యాలనాయుడు

దివాన్‌చెరువు: గ్రంథాలయ విద్యలో ఎస్ఆర్ రంగనాథన్ నూతన ఒరవడులు తీసుకువచ్చారని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ముర్రు ముత్యాలనాయుడు అన్నారు. గ్రంథాలయ పిత ఎస్ఆర్ రంగనాథన్ జయంతిని, జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని నన్నయ విశ్వవిద్యాల యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈసం దర్భంగా వీసీ మాట్లాడుతూ పాఠకులకు మరింత దగ్గరగా పుస్తకాలు, సమాచార విజ్ఞానం అందుబా టులో ఉంచేందుకు అవసరమైన సిద్ధాంతాలను రంగనాథన్ రూపకల్పన చేశారన్నారు. వారి కృషిని గుర్తించి ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించిందన్నారు. గ్రం థాలయంలో పాఠకులే రాజులని, వారికి కావ లసిన సమాచారం అందించడం, అందుబాటులో ఉంచ డం గ్రంథాలయాల ప్రాథమిక విధి అన్నారు. గ్రంథాల యాధికారి తెల్లి సింహాచలం మాట్లాడుతూ గ్రంథాలయ శాస్త్ర నిర్వహణలో కొత్త మెలకువలు నేర్పి గ్రంథాలయ విద్యలో విప్లవాత్మకమైన మార్పులను రంగనాథన్ తెచ్చా రన్నారు. ఈకార్యక్రమంలో ఇంజనీరింగ్‌కళాశాల ప్రిన్సి పాల్ వి.పెర్సిస్, డీన్‌లు పి.సురేష్‌వర్మ, పి.వెంకటేశ్వర రావు, గ్రంథాలయ ఉద్యోగులు నాయుడు, రాజ్‌కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత రంగనాథన్ చిత్రపటా నికి వీసీ పూలమాలలు వేసి నివాళులర్పించారు.


గైట్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్



గైట్‌లో స్వచ్ఛభారత్ నిర్వహిస్తున్న విద్యార్థులు

రాజానగరం: గైట్ ఇంజనీరింగ్ కళాశాలలోని ఎన్ఎస్ ఎస్ ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా కాలుష్య దుష్ప్రభావాలు వల్ల తలెత్తుతున్న ఆరోగ్య సమస్య లకు గురికాకుండా పరిసరాల పరిశుభ్రతపై అవగా హన కార్యక్రమాలు నిర్వహించారు. పరిశుభ్రత-ఆ రోగ్యం అనే అంశాలను వివరించే పెయింటింగ్ కాంపిటేషన్ విద్యార్థులకు వివరించారు. పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగంగా రాజానగరంలోని ఆర్టీసీ బస్టాండ్, రాజమహేంద్రవరంలోని ప్రధాన కూడలి, మార్కెట్, గోదావరి రైల్వేస్టేషన్‌లో స్వచ్ఛభారత్ కా ర్యక్రమాలు నిర్వహించారు. వీధి దుకాణాలు నిర్వ హించే వారితో ఫుడ్ స్టాల్స్ నిర్వహించేవారితో స్వచ్ఛభారత్ ఆవ శ్యకతపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.సూర్యనారాయ ణరావు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోపాటు సమాజ సేవపై ప్రత్యేకశ్రద్ధ అవసమన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా స్వచ్ఛభారత్ కార్యక్ర మాలు చేపట్టడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ డార్విన్, జేఎస్ఎస్ శామ్యూల్, విద్యార్థులను అభినందించారు.

లక్ష్మీనరసింహస్వామివారికి ప్రత్యేక పూజలు



లక్ష్మీనరసింహస్వామివారికి శ్రావణమాస పూజలు చేస్తున్నదృశ్యం

కోరుకొండ: చారిత్రాత్మక నారసింహ దేవాలయాల్లో ఒకటైన కోరుకొండ శ్రీలక్ష్మీనరసింహస్వామివారికి శ్రావణ మాసం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు, అర్చనలు జరిగాయి. ఆలయ అనువంశిక ధర్మకర్త పరా సర సుదర్శన రంగరాజభట్టర్‌స్వామి ఆధ్వర్యంలో స్వామివారికి వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం అర్చక స్వాములు శ్రావణమాసపు పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా లక్ష్మీఅమ్మవారికి ప్రత్యేక పంచామృత అభిషేకం, సహస్ర కుంకుమార్చన, సహస్ర గులాబీ అ ర్చన జరిగింది. స్వామివారికి సహస్ర తులసీదళ అర్చన నిర్వహించారు. కొండపైన కొండదిగువన గల స్వామి వారి స్వయంభూ మూర్తులకు మూలవిరాట్‌లకు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. విష్ణుసహస్రనామ పారాయణ జరిగింది. ఆలయ ముఖమండపం నందు ఉదయం, సాయంత్రం సేవాకాలం, తీర్థప్రసాదగోష్ఠి నిర్వహించారు. ఈకార్యక్రమంలో పెద్దింటి, పేరవలి, పెదపాటి, వంశాల కు చెందిన అనువంశిక అర్చక స్వాములు స్థానిక గ్రామ సర్పంచ్ కటకం అన్నపూర్ణ మండల ఉపాధ్యక్షులు లక్ష్మణ రావు, మాజీ సర్పంచ్ ఇసుపల్లి రాజారావు, బావన రాంబాబు, నీరుకొండ నాగేశ్వరరావు, కొచ్చెర్ల చక్రపాణి, మాజీ ఎంపీటీసీ కటకం చలం, మాజీ సర్పంచ్ వాకా న రసింహారావు తదితరులు పాల్గొన్నారు.

సీఎం పర్యటనకు బాధ్యతల అప్పగింత

సీతానగరం: పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుంచి ఈనెల 15న తొలివిడతగా సాగునీరు విడుదల చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునా యుడు రానున్నందున అధికారులు కసరత్తు ప్రారం భించారు. ఇందుకుగాను మండల స్థాయి అధికారు లకు బాధ్యతలు అప్పగించారు.

5వేల37 మంది పిల్లలకు ఎమ్మార్ టీకాలు

దివాన్‌చెరువు: తమ పరిధిలో ఇంతవరకూ 5వేల 37మంది చిన్నారులకు మీజిల్స్-రూబెల్లా వ్యాక్సిన్ వేశామని పాలచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యా ధికారి సి.రవికుమార్ తెలిపారు. శనివారం స్థానిక విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ తమ పరిధిలో గల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు తదితరాలలో 9నుంచి 15ఏళ్ల వయస్సు గల పిల్లలు 8వేల723మంది ఉన్నట్టు గుర్తించామన్నారు. ఈనెల 7నుంచి ఎమ్మార్ టీకా కార్యక్రమం తమ పీహెచ్‌సీ పరిధిలో చేపట్టి నాలుగు రోజుల వ్యవధిలో 5వేల568 మంది పిల్లలకు టీకాలు వేయడం లక్ష్యం కాగా అందులో 5వేల37మంది టీకాలు వేసి 90.46శాతం లక్ష్యం సాధించామన్నారు. ప్రస్తుతం పాఠశాలలకు వరుసగా సెలవులు కారణంగా తిరిగి ఈనెల 17 నుంచి ఎమ్మార్ టీకా కార్యక్రమం తిరిగి ప్రారంభమ వుతుందని రవికుమార్ తెలిపారు.

వెంకటేశ్వరస్వామికి ప్రత్యేకపూజలు



వెంకటేశ్వరస్వామివారికి పూజలు చేస్తున్నదృశ్యం

కోరుకొండ: పవిత్రశ్రావణ మాసం శనివారం సందర్భంగా స్థానిక ఆర్టీసీ బస్టేషన్ ఎదురుగాగల వెంకటేశ్వరస్వామివారి నూతన దేవాలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహిం చారు. ఈసందర్భంగా ఆలయ ప్రధానార్చకులు ఫణి కుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి వైకా నస ఆగమశాస్త్రం ప్రకారం వేదపారాయణ మధ్య పంచామృతాలు, వివిధ ఫలపుష్పాలతో స్వామివారి అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి సహస్ర తులసీదళముల అర్చన అమ్మ వారికి సహస్ర కుంకుమార్చన నిర్వహించారు. ఈసం దర్భంగా ఆలయ ముఖమండపమునందు విష్ణుసహ స్రనామం లలిత సహస్రనామం, గోవిందనామాల పారాయణం జరిగింది. అనంతరం సేవాకాలం, తీర్థ ప్రసాదగోష్ఠి జరిగింది. ఈకార్యక్రమంలో కోరుకొండ, జంబూపట్నం, గోనగూడెం, కాపవరం గ్రామాలను చెందిన భక్తులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతానికి యువకుడి మృతి

బిక్కవోలు: బిక్కవోలు కెనాల్ రోడ్డులోని కార్ల సర్వీ సిం గ్ సెంటర్‌లో పనిచేస్తున్న అనపర్తికి చెందిన నల్ల మిల్లి నాగేంద్రరెడ్డి(21) ప్రమాదవశాత్తు విద్యు త్‌షాక్‌కు గురై శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు బిక్కవోలు ఎస్ఐ వి.సురేష్‌బాబు తెలిపారు. సర్వీసింగ్ సెంటర్ యజమాని పనుల నిమిత్తం రాజమహేంద్ర వరం వెళ్లడంతో నాగేంద్రరెడ్డి శుక్రవారం రాత్రి షాపు మూయడానికి తలుపులు వేస్తుండగా గేటుకు విద్యుత్ సరఫరాకావడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. అంతకు ముం దు కురిసిన వర్షం వల్ల నేలంతా చెమ్మగా ఉండడంతో విద్యుత్ సరఫరాతో అతడు షాక్‌కు గురయ్యాడు. విష యం తె ల్సుకున్న బంధువులు వెంటనే నాగేంద్రరెడ్డిని బిక్కవో లులోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటి కే అతడు మృతి చెందాడు.

ర్యాలి కేశవస్వామి పవిత్రోత్సవాలకు అంకుర్పారణ

ఆత్రేయపురం: ర్యాలి జగన్మోహిని కేశవ స్వామి ఆలయంలో స్వామి పవిత్రోత్సవాలకు శనివారం అంకురార్పణ చేశారు. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం శ్రీమాన్ శ్రీనివాసుల వేంకటాచార్యుల ఆధ్వర్యంలో వేదపండితులు పవిత్రోత్సవాలు నిర్వహించారు. వేదస్వస్తితో ఆలయ ప్రదక్షిణలు, విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రుత్విక్‌వరుణం, దీక్షాధారణ, అకల్మషహోమం, పూర్ణాహుతి, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. సాయంత్రం 4.36గంటలకు మత్స్యగ్రహణం, యాగశాల ప్రవేశం, అంకురార్పణ, వాస్తుపూజ, ధ్వజారోహణం వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఉచిత కంటి, దంత వైద్యశిబిరం

కోరుకొండ: కోరుకొండ మండల విశ్రాంతి ఉద్యోగుల అసోషియేషన్ ఆధ్వ ర్యంలో శనివారం ఉచిత కంటి, దంత వైద్యశిబిరాలు నిర్వహించారు. రమాడెంటల్ సూపర్‌స్పెషాలిటీ క్లీనిక్ ఆధ్వర్యంలో ఉచిత డెంటల్ వైద్య శిబిరం నిర్వహించారు. అదేవిధంగా గౌతమీ నేత్రాలయం ఆధ్వర్యంలో ఉచిత కంటివైద్యశిబిరం నిర్వహించారు. మండల పించనర్ల కార్యాలయం ఆవరణలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంతి ఉద్యోగులు, మాజీ సైనికుల కుటుంబాలవారు ఈ వైద్య శిబిరంలో ఉచితంగా చికిత్స పొందారు.

లక్ష్మీ గణపతి ఆలయంలో హోంమంత్రి ప్రత్యేక పూజలు

పెద్దాపురం రూరల్: మండలంలోని ఆర్‌బీ పట్నంలో రాఘవమ్మ చెరువు గట్టుపై పునః నిర్మించిన లక్ష్మీ గణపతి ఆలయంలో శనివారం హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప ప్రత్యేక పూజలు చేశారు. సుమారు రూ.60 లక్షలతో ని ర్మించిన ఆలయంలో వ్యవసాయ మార్కెట్ కమి టీ చైర్మన్ ముత్యాల వీరభద్రరావు (రాజబ్బాయి) ఆధ్వ ర్యంలో హోంమంత్రికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ప్రముఖ వేదపండితులు పెనికేరుకు చెందిన కాళ్లకూరి దుర్గాప్రసాద్ శర్మ, విలపర్తి వీరభద్రశర్మ పర్యవేక్షణలో అర్చకులు కొత్తలంక శ్రీనివాసశర్మ ప్రత్యేక పూ జలు చేయించారు.

రాయితీ రుణాలకు ఇంటర్వ్యూలు

కోరుకొండ: మండలంలో వివిధ పథకాల ద్వారా రుణాలు పొందేందుకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల16నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు మండల అభివృద్ధి అధికారి ఇ.మహేశ్వరరావు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీకార్పొరేషన్, ఫెడరేషన్ రుణాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నవారికి 2017-18ఆర్థిక సంవత్సరానికి సంబంధించి షెడ్యూల్ ప్రకారం ఆయా బ్యాంక్ శాఖలలోనే ఇంటర్వ్యూలు జరుగుతాయని ఎంపీడీవో తెలిపారు. దీని ప్రకారం ఈనెల 16న తొర్రేడు ఎస్‌బీఐ బ్రాంచీలోనూ, 17న కోరుకొండ ఎస్‌బీఐలోనూ, 18న మిర్తిపాడు ఆంధ్రా బ్యాంక్‌లోనూ, 19న కోరుకొండ డీసీసీబీ, 21న శ్రీరంగపట్నం చైతన్యగోదావరి గ్రామీణబ్యాంక్‌లోనూ, విజయాబ్యాంక్ నందు, 22న పశ్చిమగోనగూడెం ఆంధ్రాబ్యాంక్ బ్రాంచిలోనూ, 23న గాడాల చైతన్యగోదావరి గ్రామీణ బ్యాంక్‌శాఖనందు, బూరుగుపూడి విజయాబ్యాంక్‌వద్ద ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. ఇందుకు సంబంధించి రిజిస్టర్ చేయించుకున్న అభ్యర్థులు హాజరుకావాలన్నారు.

బ్యాంకులకు వరుస సెలవులు

ఏటీఎంలలో నగదు ఉంచాలని ఖాతాదారుల వినతి

సామర్లకోట: బ్యాంకులకు ఈ నెలలో వరుసగా సెలవులు రానున్నాయి. 20 రోజుల వ్యవధిలో రెండు విడతలుగా వారం రోజులపాటు సెలవులు వచ్చాయి. దీని వలన ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఒక విడత నాలుగు రోజులు, మరో విడత 3 రోజులు సెలవులు వస్తున్నాయి. శనివారం నుంచి 15 వరకు నాలుగురోజులు, 25 నుంచి 27వరకు మూడురోజులు సెలవులు ఉన్నట్టు బ్యాంకిం గ్ వర్గాల సమాచారం. ప్రతీ నెలా రెండు, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవులిస్తున్నాయి. ఆ ప్రకారం ఈ నెల 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న కృష్ణాష్టమి, 15న స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా సెలవులు వచ్చాయి. గతం లో కృష్ణాష్టమి రోజున బ్యాంకులు పనిచేసినప్పటికీ గత ఏడాది ఉద్యోగ సంఘాల పిలుపుమేరకు కృష్ణాష్టమి సెలవు ప్రకటించింది. ఈఏడాది కూడా సెలవు ఇస్తున్నట్టు సమాచారం. ఈనెల 25 నుంచి 27 వరకు మూడు రోజులపాటు సెలవులు రానున్నాయి. 25న వినాయక చవితి, 26న నాల్గవ శనివారం, 27న ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవులు వచ్చాయి. 20 రోజుల వ్యవధిలో రెండు విడతలుగా వారం రోజులపాటు బ్యాంకులకు సెలవులు రావడం వల్ల ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తోంది. ఏటీఎంల వినియోగానికి ప్రజలు బాగా అలవాటు పడినప్పటికీ పెద్దనోట్ల జారీ అనంతరం అవి సక్రమంగా పనిచేయడం లేదు. పనిచేసే ఏటీఎమ్‌లలో పరిమితంగా సరిపడ నగదు నిల్వలు ఉండడం లేదు. ఈ పరిస్థితుల్లో వరుస సెలవులు వచ్చినప్పుడు బ్యాంకులు మూతపడి, ఏటీ ఎంలు పనిచేయక ప్రజలు నగదు కోసం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. పరిస్థితి గుర్తించి కనీసం ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉండేలా బ్యాంకర్లు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.



వాడపల్లి వెంకన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం

ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తజనం పోటెత్తా రు. వేలాదిమంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. వేకువజామునే సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం, పుణ్యాహవచనాన్ని అర్చక బృందం నిర్వహించింది. అనంతరం స్వామికి అష్టోత్తర పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేసి, స్వామికి మొక్కు లు చెల్లించుకున్నారు. ఆలయ చైర్మన్ కరుటూరి నరసింహారావు ఆధ్వర్యంలో ఈవో ముదునూరి సత్యనారాయణరాజు ఏర్పాట్లు నిర్వహించారు. అనంతరం వేలాదిమందికి అన్నసమారాధన నిర్వహించారు.

వెంకన్న అన్నదాన పథకానికి రూ.50,116 విరాళం

వాడపల్లి వేంకటేశ్వరస్వామి అన్నదాన పథకానికి రాజమహేంద్రవరానికి చెందిన గొలుగూరి సూర్యనారాయణరెడ్డి, భారతి దంపతులు రూ.50,116 విరాళాన్ని అందజేశారు. ఆలయ చైర్మన్ కరుటూరి నరసింహారావు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు దాతలకు స్వామి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ధర్మకర్తలమండలి సభ్యులు ఏపుగంటి వెంకన్న, తూము వెంకట్రావు, వేగేశ్న లక్ష్మీపతిరాజు పాల్గొన్నారు.



వాడపల్లి వెంకన్న ఆలయంలో అన్నదాన పథకానికి విరాళం అందజేస్తున్న దృశ్యం

సీనియర్ ఆర్టిస్టులపై అన్నదాత సుఖీభవ



జగ్గంపేట: మండలంలోని సీతానగరంలో అన్నదాత సుఖీభవ షూటింగ్ శనివారం కూడా జరిగింది. సినీనటుడు ఆర్.నారాయణమూర్తి సొం త బ్యానర్ స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై సన్నకారు కుటుంబం ఇబ్బందులపై నిర్మిస్తున్న చిత్రం లో సీనియర్ ఆర్టిస్టులపై పలు సన్నివేశాలు చిత్రీ కరించారు. నటులు జె.జగత్‌నటరాజ్, టాన్యా ఆర్. నారాయణ మూర్తి కొడుకు కోడళ్లుగా సినిమాలో నటిస్తుండగా సన్నకారు భార్య పాత్రలో జగదీశ్వరి, ఆర్.నారాయణమూర్తి భార్య పాత్రలో లక్ష్మీప్రసన్న నటిస్తున్నారు. త్రినాథ్, వంగపండు ప్రసాద్, నర్స య్య, రవి, సత్యనారాయణ తదితరులు పలు పాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణ చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి అభిమానులు, సినీ ప్రేక్షకులు నగరం తరలివస్తున్నారు.

అన్నదాత సుఖీభవతో తొలిపరిచయం: టాన్యా



ఆర్.నారాయణమూర్తి నిర్మిస్తున్న అన్నదాత సుఖీభవ చిత్రంతో తొలిపరిచయమవుతున్నా. తొలుత పలు సీరియల్స్, యాడ్ ఫిల్మ్‌లో నటించాను. ఈ చిత్రంలో ఆర్.నారాయణమూర్తి కోడలిగా నటిస్తున్నాను. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతానని ఆకాంక్షిస్తున్నా.

నటుడిగా, అసిస్టెంట్ డ్యాన్సర్‌గా 225 చిత్రాల్లో నటించా: జగత్‌నటరాజ్



నటుడిగా, అసిస్టెంట్ డ్యాన్సర్ మాస్టర్‌గా ఇప్పటి వరకు 225 సినిమాల్లో నటించా. ఐదు చిత్రాల్లో నటిస్తున్నా. రోబో, దేశముదురు, శంకర్ దాదా జిందాబాద్, చెన్నకేశవరెడ్డి, విజయేంద్ర వర్మ వంటి సినిమాలు గుర్తింపునిచ్చాయి. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో బద్రి, మహేష్‌బాబుతో అతిథి సినిమా లు చేశాను. సింహాద్రి, నువ్వొస్తావని, నాగ, చిరుత వంటి బిగ్‌హిట్ చిత్రాల్లో నటించా. తొలిచిత్రం మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య సినిమాతో ఇండస్ట్రీ లోకి వచ్చాను. ఇప్పుడు ఆర్.నారాయణమూర్తి సినిమాలో ఆయన కుమారుడిగా నటిస్తున్నా.

35 సినిమాలకు పాటలు రాశా ప్రజాకవి వంగపండు ప్రసాద్‌రావు



ఇప్పటి వరకు 35 సినిమాలకు పాటల రచయితగా పని చేశాను. సినీనటుడు ఆర్.నారాయణమూర్తితో ఐదు చిత్రాల్లో నటించాను. ప్రస్తు తం అన్నదాత సుఖీభవ చిత్రంలో రైతు పాత్ర పోషిస్తున్నా.

గంగోత్రి నా మొదటి చిత్రం: లక్ష్మీప్రసన్న



గంగోత్రి సినిమా నా మొదటి చిత్రం. 25 చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందాను. ఆప్తుడు, లీడర్, వసంతం, టైగర్ హరిశ్చంద్రప్రసాద్, రాజన్న చిత్రాలు గుర్తింపునిచ్చాయి. ప్రస్తుతం అన్నదాత సుఖీభవలో నటిస్తున్నా. ఆ జిల్లా చూడముచ్చట, ఆహ్లాదంగా ఉంది.

● సినిమా గైడ్

సీతానగరం:

గీతా బాలాజీ : నక్షత్రం

రామదుర్గ : పటేల్ సార్

కోరుకొండ:

రామకృష్ణ : నేనే రాజు నేనే మంత్రి, జయజానకీనాయక

కాపుల ఆందోళనలు

కిర్లంపూడి: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభానికి మద్దతుగా శనివారం కాపులు ఆందోళనలు చేశారు. దుర్గా డ, తాటిపర్తి నుంచి వచ్చిన 200మందికిపైగా మహిళలు ముద్రగడను కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. దాసం వెంకటలక్ష్మి, బుల్లిదొర ఆధ్వర్యంలో వచ్చిన మహిళలను ముద్రగడ సతీమణి పద్మావతి, కోడలు సిరి ఆప్యాయంగా పలకరించారు. మహిళల ఆదరణ మరువలే నిదని కాపు జేఏసీ నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, ఆకుల రామకృష్ణ అన్నారు. ఉద్యమం పట్ల ముద్రగడ కుటుంబీకు లంతా పట్టుదలతో ఉన్నారన్నారు. కంచాలను గరిటెలతో మోగిస్తూ కాపుల ఆకలికేకలు ప్రభుత్వానికి తెలిపారు. దీనిలో భాగంగా వేలంకలో నీలగిరి చిట్టిబాబు, దోమాల కృష్ణజడ్జి ఆధ్వర్యంలో మహిళలు నిరసన తెలిపారు.

నేడు కన్నా ఆశ్రయ్ ఫౌండేషన్‌ను సందర్శించనున్న యార్లగడ్డ

దేవీచౌక్: పద్మభూషణ్, పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆదివారం మధురపూడి ఎయిర్‌పోర్టు సమీపంలో కన్నా ఆశ్రయ్ ఫౌండేషన్‌ను సందర్శిస్తారని చైర్‌పర్సన్ గండి శకుంతలాదేవి తెలిపారు. ప్రముఖ రచయిత ఎస్ ఆర్ పృథ్వీ 24వ రచన కందుకూరి వారి సరస్వతీ నారద విలాపం సమాలోచన(వ్యాఖ్యానం) అనే పుస్తకాన్ని మధ్యాహ్నం మూడు గంటలకు యార్లగడ్డ ఆవిష్కరిస్తారని బ్రౌన్ మందిరం నిర్వాహకులు సన్నిధానం నరసింహశర్మకు పృథ్వీ ఈ పుస్తకం అంకితం ఇస్తారని గుడా చైర్మన్ గన్నికృష్ణ ఆత్మీయ అతిథిగా పాల్గొంటారని తెలిపారు.

మద్యానికి డబ్బులివ్వలేదని
తండ్రిపై దాడి

రాజమహేంద్రవరంసిటీ: నగరంలోని సిమెంట్రీపేటలో మద్యానికి డబ్బులివ్వలేదని కన్నతండ్రిపైనే దాడి చేశాడు ఓ కొడుకు. వన్‌టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. సిమెంట్రీపేటకు చెందిన చింతాడ రామారావు కొడుకు చక్రవర్తి మద్యానికి బానిసై తరచూ డబ్బులకోసం తండ్రిపై ఒత్తిడి తెచ్చేవాడు. శనివారం డబ్బులకోసం గొడవపడ్డాడు. డబ్బులు ఇవ్వలేదని కర్రలతో తండ్రిపై దాడి చేసి గాయపర్చాడు. దీంతో అతడిని బంధువులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆటో తిరగబడి ముగ్గురికి తీవ్రగాయాలు

రాజమహేంద్రవరం సిటీ: ఆటో తిరగబడి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన పిట్లవాని చెరువు సమీపంలో చోటుచేసుకుంది. నామవరానికి చెందిన బండారు శ్రీనివాస్, మరో ఇద్దరు కలిసి ఆటోలో ప్రయాణిస్తుండగా పిట్లవాని చెరువు వద్ద ఆ ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో గాయపడిన ఆ ముగ్గురిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బొమ్మూరు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేయసి మర్చిపోమందని ఆత్మహత్యాయత్నం..

రాజమహేంద్రవరం సిటీ: ప్రేమించిన యువతి తనను మర్చిపోమందని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఎలుకల మందు, నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కంబాలపేటకు చెందిన యువకుడు నీలకంఠకార్తీక్‌భాస్కర్, ఒక యువతి ప్రేమించుకుంటున్నారు. తనను మర్చిపోవాలని ఆమె భాస్కర్‌తో చెప్పడంతో మనస్తాపం చెందిన అతడు ఎలుకల మందు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేశాడు. అతడి బంధువు భాస్కర్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు త్రీటౌన్ పోలీసుల కేసు నమోదుచేశారు.

● ***తల్లి మందలించిందని..***

ప్రతిరోజు డ్యూటీ దిగి రాత్రి ఆలస్యంగా ఇంటికి వస్తున్నాడని తల్లి మందలించినందుకు ఓ యువకుడు చీమలమందు తిని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పోలీసుల కథనంప్రకారం... అన్నపూర్ణంపేటకు చెందిన ఎస్కే జహంగీర్ పనిలోకి వెళ్లి ప్రతిరోజు రాత్రిసమయాల్లో ఆలస్యంగా వస్తున్నాడు. దీంతో తల్లి మందలించింది. అది మనసులో పెట్టుకుని మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న చీమలమందు మింగేశాడు. వెంటనే అతడిని బంధువులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

కుమారి లలితా సింధూరి నృత్య ప్రదర్శన

గోదావరి సిటీ: స్థానిక సరస్వతి ఘాట్ జ్ఞానసరస్వతి పీఠంలో ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు విజయభారతి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత ప్రముఖ కూచిపూడి నర్తకి, రాష్ట్రపతి అవార్డు గ్రహీత కుమారి వై.లలితాసింధూరి కూచిపూడి నృత్యప్రదర్శన నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

మ్యానిఫెస్టో ఉల్లంఘించే పార్టీల గుర్తింపు..
రద్దు చేయాలి

సమాలోచన సదస్సులో ప్రముఖులు

ఎన్నికల సంఘం అధికారాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి



రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు

దేవీచౌక్(రాజమహేంద్రవరం): మ్యానిఫెస్టో ఉల్లంఘించే పార్టీల గుర్తింపు రద్దు చేయాలని బార్ కౌన్సిల్ అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు. మ్యానిఫెస్టో ఉల్లంఘనలు-పరిష్కారాలు అనే అంశంపై లోక్‌సత్తా ఉద్యమ సంస్థ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం కోఆర్డినేటర్ ఎంవీ రాజగోపాల్, వివిధ పార్టీలు, సంస్థలు, మేధావులతో సమాలోచన సదస్సు నిర్వహించారు. విశ్రాంత డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పి.భీమన్న సభాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని అధికరణం 324, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం కేంద్ర ఎలక్షన్ కమిషన్‌కు, దేశంలోని రాష్ట్రాల్లో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు తగిన పూర్తి అధికారాలు ఉన్నాయని వివరించారు. ఈ అధాకారాలను, స్వేచ్ఛను ఎలక్షన్ కమిషన్ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటే రాజకీయ పార్టీలనూ, మ్యానిఫెస్టోలను నియంత్రించవచ్చని తెలిపారు. టీఎన్ శేషన్ వంటి వారిని ఆదర్శంగా తీసుకుని ఎలక్షన్ కమిషన్ సభ్యులందరూ నిక్కచ్చిగా వ్యవహరించాలని, ఈ దిశగా మేధావులు, వివిధ సంస్థలు కమిషన్‌పై ఒత్తిడి పెంచాలని సూచించారు. మ్యానిఫెస్టో ఉల్లంఘించే పార్టీల గుర్తింపు రద్దు చేసే చట్టసవరణ తక్షణం కేంద్ర ప్రభుత్వం చేయాలని సూచించారు. నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలుకు నోచుకోలేదన్నారు. స్థానిక నాయకులు మనకు అందుబాటులో ఉంటారు గనుక, ప్రజలందరూ వారిని నిలదీయాలని చెప్పారు. ఈ సదస్సులో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిష్పక్షికంగా, నిక్కచ్చిగా వ్యవహరించేలా సమాజం, సంస్థలు ఒత్తిడి తేవాలన్నారు. రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోల అమలుకు జవాబుదారీగా ఉండాలన్నారు. మ్యానిఫెస్టో ఉల్లంఘించే పార్టీల గుర్తింపు రద్దు చేసే చట్ట సవరణను కేంద్ర ప్రభుత్వం చేయాలని, వివిధ పార్టీలు, సంస్థలు ప్రజలను జాగృతం చేసి ప్రశ్నించే పౌరులుగా చైతన్య పరచాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత మేజిస్ట్రేట్ వి.విశ్వనాథం, న్యాయశాస్త్ర ప్రొఫెసర్ సీహెచ్ సత్యనారాయణ, న్యాయపరిరక్షణ సేవా సమితి అధ్యక్షులు జె.కాళేశ్వరరావు, సమాచార హక్కు ఉద్యమ నాయకులు వల్లూరి సురేస్, కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జి.సూర్యభాగ్యలక్ష్మి, సీపీఐ నగర కార్యదర్శి నల్లా రామారావు, ఆర్‌పీసీ అధ్యక్షులు మేడా శ్రీనివాస్, లోక్ సత్తా నాయకులు డి.గంగాధరరావు, జె.రవి, బీఎన్ వర్మ, ఎం.శ్రీహరి, డి.జార్జి పాల్గొన్నారు.

స్వర్ణాంధ్రలో పేద బ్రాహ్మణ జంటకు వివాహం



పేదబ్రాహ్మణ జంటకు ఆర్థిక సహాయం చేస్తున్న డాక్టర్ గుబ్బల

రాజమహేంద్రవరం సిటీ: స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థ పేద బ్రాహ్మణ జంటకు వివాహం చేసి ఆర్థిక సహాయం అందించింది. రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరుకు చెందిన శివలంక మురళీకృష్ణ, సత్యవాణి దంపతుల కుమార్తెకు వివాహం కుదిరింది. వివాహం చేసే ఆర్థిక పరిస్థితి లేని ఆ కుటుంబానికి స్వర్ణాంధ్ర సేవా సంస్థ బాసటగా నిలిచింది. స్థానిక లాలాచెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో వరుడు బోగరాజు అయ్యప్ప శ్రీనివాస్, వధువు శివలంక రమ్మ విజయలక్ష్మిలకు శనివారం వివాహం జరిపించారు. ఈ సందర్భంగా నవ వధూవరులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ వివాహం చేసేందుకు సహకరించిన లయన్స్ క్లబ్ కార్యదర్శి తుమ్మిడి అరుణ్‌కుమార్, టూటౌన్ ఎస్‌ఐ నాగరాజు, ఆంధ్రాన్యావాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా ధనుంజయ్, స్వర్ణాంధ్ర ఉపాధ్యక్షుడు బత్తుల భరణీతాతేశ్వర్, డీపీ రాజు, నాగకుమారి, శ్రీనివాస్, బి.దుర్గాదేవి, వై.శశికళ తదితరులను రాంబాబు అభినందించారు. స్వర్ణాంధ్రలో వివాహం చేసినందుకు లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు గుబ్బల రాంబాబుకు బ్రాహ్మణ సంఘం నగర అధ్యక్షుడు భువనగిరి వెంకటరమణ అభినందనలు తెలిపారు.

పేపర్‌మిల్లు పొల్యూషన్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు



నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు పంపిన లేఖను చూపిస్తున్న ప్రసాద్

రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరంలోని నేషనల్ పేపర్‌మిల్లు పొల్యూషన్‌పై జాతీయ గ్రీన్‌ట్రిబ్యునల్‌కు ఆంధ్ర ప్రదేశ్ బీసీ యువజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దాస్యం ప్రసాద్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేపర్‌మిల్లు కాలుష్యాన్ని నివారించేందుకు చేపట్టిన ఉద్యమంలో భాగంగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు, స్టేట్ పొల్యూషన్ బోర్డుకు ఫిర్యాదు చేశామని, వారు స్పందించి మిల్లువల్ల కలుషితమౌతున్న గోదావరి జలాలు రక్షించాలని, వెంటనే పేపర్‌మిల్లు నుంచి వెంకటనగరం గోదావరి మధ్యలోకి ఉన్న పైప్‌లైన్లను తొలగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు. సమావేశంలో సంఘం అర్బన్, రూరల్ అధ్యక్షుడు గెడ్డం నాగరాజు, విత్తనాల శివవెంకటేష్, వనచర్ల సతీష్, మైచర్ల సంతోష్, హనుమంతు, రాజు, శ్యామ్ పాల్గొన్నారు.

మొబైల్, కాంక్రీట్ ఎక్స్‌పర్ట్‌పై అవగాహన

రాజమహేంద్రవరం సిటీ: నగరంలోని బిల్డింగ్ కాంట్రాక్టర్లకు, తాపీమేస్త్రిలకు మొబైల్ కాంక్రీట్ ఎక్స్‌పర్ట్‌పై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో టెక్నికల్ మేనేజర్ బాబూమహేష్ మాట్లాడుతూ టెక్నికల్‌సర్వీస్, మొబైట్‌కాంక్రీట్ ఎక్స్‌ఫర్ట్ ఉచిత సేవలను వివరించారు. కాంక్రీట్ తయారు చేసేటప్పుడు ఇసుక, కంకర, నీరు వంటి ముడి పదార్థాలకు మొబైల్ కాంక్రీట్ ఎక్స్‌పర్ట్‌లో పరీక్షలు నిర్వహించి వాటి నాణ్యతను తెలియజేయడం, కాంక్రీట్ బలం నిర్ధారిస్తామని చెప్పారు. నిర్మాణ సమయంలో అనుభవజ్ఞులైన సివిల్ ఇంజనీర్లతో సైట్ పర్యవేక్షణ కూడా ఉచితంగా అందిస్తామని చెప్పారు. ఆల్‌ట్రాటెక్ ఆధ్వర్యంలో మేస్త్రీలు, కాంట్రాక్టర్లకు ఉచితంగా మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమలో టెక్నికల్ రీజనల్ మేనేజర్ వెంకట్రామన్, మార్కెటింగ్ మేనేజర్ మహేష్, ఎగ్జిక్యూటివ్ ముస్తఫా పాల్గొన్నారు.

● సినిమా గైడ్

అశోక	నేనే రాజు నేనే మంత్రి
స్వామి	జయజానకి నాయక
గీతా అప్సర	జయజానకి నాయక
కుమారి	ఫిదా
నాగదేవి	లై
శ్రీ శివజ్యోతి	జయజానకి నాయక..
రంభ	గౌతమ్‌నంద
ఊర్వశి	లై
మేనక	నిన్ను కోరి
అనూశ్రీ(సాయికృష్ణ)	లై
సూర్యప్యాలెస్	నేనే రాజు నేనే మంత్రి
సూర్యమినీ	టాయిలెట్
శ్యామల	నేనే రాజు నేనే మంత్రి
రాజా	లై

రైతు బజార్లలో కూరగాయల ధరలు

12-8-2017 రేట్లు రూ.(కిలో)

ఉల్లిపాయలు	24-00
టమాట	36-00
వంకాయలు (నలుపు, గులాబి)	22-00
తెల్ల వంకాయలు	24-00
దొమ్మేరు వంకాయలు	30-00
పచ్చిమిర్చి	32-00
బెండకాయలు	20-00
కాకరకాయలు	28-00
బీరకాయలు	22-00
క్యాబేజీ	17-00
క్యారెట్	28-00
దొండకాయలు	20-00
బంగాళాదుంపలు	11-00
గోరుచిక్కుడు	28-00
దోసకాయలు	18-00
ఆనబకాయ	10-00
పొట్లకాయి	11-00
అరటికాయలు	6-00
చిక్కుళ్లు	70-00
చేమదుంపలు	28-00
పునాస మామిడి	---
చిలకడదుంపలు	24-00
పెండలం	--
కంద	22-00
ములక్కాడ	5-00
బీట్‌రూట్	26-00
కీర దోస	22-00
బీన్స్ కాయలు	44-00
బీన్స్ గింజలు	40-00
బొబ్బర్లు	28-00
అల్లం	50-00
మామిడికాయ	6-00
క్యాప్సికమ్	52-00
కొత్తిమీర కట్ట (హైబ్రిడ్)	12-00
ఆకుకూరలు (3 కట్టలు)	10-00

-రాజమహేంద్రవరం అర్బన్

నేడు కె.విశ్వనాథ్‌కు స్వర్ణకంకణ బహూకరణ

ఆంధ్రజ్యోతి, రాజమహేంద్రవరం: ప్రముఖ సినీ దర్శకుడు కె.విశ్వనాథ్‌కు ఆదివారం స్వర్ణకంకణం బహూకరించనున్నారు. నవరస నటసమాఖ్య 19వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సన్మానం చేయనున్నారు. స్థానిక ఆనం కళాకేంద్రంలో సాయత్రం 5.30గంటలకు స్వర్ణకంకణ బహూకరణ జరగనుంది.

రేపు కాకినాడలో...

సోమవారం సరస్వతి సమన్వయ సమితి ఆధ్వర్యంలో కాకినాడలో స్వర్ణకంకణ బహూకరణ జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ప్రమాదభరితంగా మూవ్‌బుల్ డివైడర్ క్రాస్ రోడ్స్

రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన మూవ్‌బుల్ డివైడర్స్ కొన్ని ప్రాంతాల్లోని చిన్న పాటి క్రాస్ రోడ్ల వద్ద ప్రమాదభరితంగా మారాయి. స్థానిక వివేకానంద సెంటర్, నందంగనిరాజు-కంబాలచెరువు సెంటర్, పేపర్ మిల్లు రోడ్డు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మూవ్‌బుల్ డివైడర్స్ ఉన్నచోట్ల చిన్నచిన్న క్రాస్‌రోడ్లు ఉన్నాయి. రాత్రివేళల్లో ఆయా జంక్షన్ల మీదుగా వెళ్లే భారీ వాహనాలు మలుపులు తిరిగేటప్పుడు మూవ్‌బుల్ డివైడర్స్‌ను రాసుకుపోతున్నాయి. దీంతో అవి జరిగి రోడ్డుకు అడ్డంగా తిరిగి ప్రమాదభరితంగా మారుతున్నాయి. వందల కిలోల బరువున్న ఆ మూవ్‌బుల్ డివైడర్స్‌ను యథా స్థానంలో సరిచేయడం ఒకరివల్ల అయ్యేదికాదు. దీనికి సంబంధిత అధికారులే చర్యలు చేపట్టాలి. వారు పట్టించుకోకపోవడంతో ప్రధాన కూడళ్ల సమీపాల్లో అడ్డంగా తిరిగిన ఈ మూవ్‌బుల్ డివైడర్స్ పసుపు, నలుపు జీబ్రా లైన్‌లా ఉండడంతో అవి కనిపించక వాహనదారులు బలంగా ఢీకొని గాయలపాలౌతున్నారు. కొన్నిచోట్లైతే మూవ్‌బుల్ డివైడర్స్‌ను లారీలు వంటి భారీ వాహనాలు అటుగా వెళ్లినప్పుడు ఇవి తగిలి రోడ్లపక్కకు లాక్కుపోయినవీ

వాహనాలు ఢీకొని ప్రమాదాలు

ఉన్నాయి. వాటినీ సరిచేయలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో మూవ్‌బుల్ డివైడర్ కలిగిన చిన్న పాటి క్రాస్‌రోడ్డులో జాంకాయల వ్యాపారిని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడికి కాలు విరిగిపోయింది. మూవ్‌బుల్‌డివైడర్స్‌ను సరిచేసి ఆయాప్రాంతాలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు పర్యవేక్షించకపోతే ప్రమాదాలు మరింతపెరిగే అవకాశం ఉంది.



పేపర్‌మిల్ రోడ్డులో అడ్డంగా తిరిగి ఉన్న మూవ్‌బుల్ డివైడర్



ఆర్యాపురంలో ఏబీ నాగేశ్వరరావు పార్కును పరిశీలిస్తున్న మేయర్ పంతం రజనీశేషసాయి

పార్కు పనులు పూర్తి కాకపోవడంపై

మేయర్ అసహనం

రాజమహేంద్రవరం సిటీ: స్థానిక 39వ డివిజన్ ఆర్యాపురం స్టోరేజ్ ట్యాంక్ వద్ద నిర్మిస్తున్న ఏబీ నాగేశ్వరరావు పార్కు పనులు ఇప్పటివరకు పూర్తి కాకపోవడంపై మేయర్ పంతం రజనీశేషసాయి అసహనం వ్యక్తం చేశారు. శనివారం మేయర్ పార్కును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అమృత పథకంలో భాగంగా 2015లో ఈ పార్కు నిర్మాణం చేపట్టినప్పటికీ పనులు నత్తనడకన జరగడంపై ఆరా తీసి సంబంధిత కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో పనులు పూర్తి కాకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా పార్కును సుందరీకరించాలని ఆదేశించారు.

'ఆదిత్య'లో గ్రంథ పాలకుల దినోత్సవం

దేవీచౌక్(రాజమహేంద్రవరం): శనివారం జాతీయ గ్రంథ పాలకుల దినోత్సవం, గ్రంథాలయ పితామహుడు ఎస్ఆర్ రంగనాధన్ 125వ జయంతి ఆదిత్య డిగ్రీ, మహిళా డిగ్రీ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించింది. జ్యోతి ప్రజ్వలన, రంగనాథన్ చిత్రపటానికి పుష్పమాలాంకరణ, అనంతరం సభకు అధ్యక్షత వహించిన ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి మాట్లాడుతూ జ్ఞానసముపార్జనకు గ్రంథాలయాలు ఉత్తమ సాధనాలని, గ్రంథాలయాలకు చక్కటి రూపురేఖలను దిద్ది గ్రంథాలయ పితామహుడిగా పేరుగాంచిన ఎస్ఆర్ రంగానాథన్ జన్మదినాన్ని జాతీయ గ్రంథ పాలకుల దినోత్సవంగా మన ప్రభుత్వం ప్రకటించిందన్నారు. రంగనాథన్ 20ఏళ్లపాటు మద్రాస్ యూనివర్సిటీలోని గ్రంథాలయ పాలకులుగా పనిచేశారని, ఏరోజు సెలవు తీసుకోకుండా వారానికి ఏడురోజులు రోజుకు 13గంటలపాటు గ్రంథాలయంలో పనిచేసేవారని, గ్రంథాలయాలకు సంబంధించిన అనేక పుస్తకాలను రచించారని అన్నారు. లైబ్రేరియన్ సీహెచ్ సుధాకర్ మాట్లాడుతూ గ్రంథాలయ నిర్వహణ, పుస్తక పఠనం, ఆవశ్యకత తదితర అంశాలు వివరించారు. ఆదిత్య డిగ్రీ కళాశాలల గ్రంథాలయాల్లో ప్రతినెల ఎంపిక చేసే విద్యార్థుల్లో బెస్ట్ రీడర్, అధ్యాపకుల్లో బెస్ట్ రీడర్‌లకు సీతానగరం ప్రభుత్వ కళాశాల లైబ్రేరియన్ విజయకుమార్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కేసీ సాగర్, లైబ్రేరియన్ ధనలక్ష్మి పాల్గొన్నారు.



సభలో మాట్లాడుతున్న విజయకుమార్

గజవాహనంపై

దర్శనమిచ్చిన రాధాకృష్ణులు

ఇస్కాన్‌లో ఆరోరోజు ఘనంగా శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలు

గోదావరి సిటీ: మనసనాతన సంస్కృతీ సంప్రదాయాలు మానవ జీవితంలో అత్యధిక రక్షణతో కూడిన విలువలను తెలియజేస్తాయని, ప్రస్తుత సమాజంలో పాశ్చాత్య సంస్కృతిని అనుసరించి జీవతాలను దుర్భరం చేసుకుంటున్నారని ఇస్కాన్ మందిరం అధ్యక్షుడు సత్యగోపీనాథ్‌దాస్ అన్నారు. రాజమహేంద్రవరం స్థానిక ఇస్కాన్ మందిరంలో ఆరోరోజు శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యుత్ కాంతులలో గజవాహనంపై రాధాకృష్ణులు పురవీధుల్లో దర్శనమిచ్చారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రహ్లాద విరచిత బాగవత మంత్ర హోమం నిర్వహించారు. ఈ రోజు ఉదయం 7.30 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు స్వామి దర్శనం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా రాత్రి 8గంటలకు పసుమర్తి కుమార దత్త బృందం కూచిపూడి నృత్యప్రదర్శన జరిగింది.



సత్యగోపీనాద్‌దాస్ ఆధ్యాత్మిక ప్రవచనం దృశ్యం



గజవాహనంపై పురవీధుల్లో ఊరేగితున్న రాధాకృష్ణులు

రేపటినుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

గోదావరి సిటీ: రాజమహేంద్రవరం స్థానిక లలితానగర్ శ్రీ మురళీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలు రేపటినుంచి 20వరకు నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ అధ్యక్షుడు గారపాటి గంగరాజు తెలిపారు. వారంరోజులపాటు జరిగే ఈ వేడుకల్లో భక్తులు పాల్గొనాలన్నారు.

ఘనంగా విజయదుర్గమ్మ 9వ వార్షికోత్సవం

రాజమహేంద్రవరం సిటీ: కోటిపల్లిబస్టాండ్ ఆటో యూనియన్ గౌరవఅధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ బట్టంకి ప్రకాష్ ఆధ్వర్యంలో విజయదుర్గ అమ్మవారి 9వ వార్షికోత్సవ ఉత్సవం శనివారం ఘనంగా జరిగింది. దీనికి టీడీపీ నాయకుడు ఆదిరెడ్డి వాసు ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపు జరిగింది.

కార్పొరేషన్ నూతన కార్యాలయం పరిశీలన

రాజమహేంద్రవరం సిటీ: నగరపాలక సంస్థ నూతన కార్యాలయాన్ని మేయర్ పంతం రజనీశేషసాయి శనివారం పరిశీలించారు. నూతన కౌన్సిల్ హాల్, విభాగాలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ 150ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా స్క్వేర్ నిర్మాణం చేపట్టామని, దీనికి ప్రత్యేకంగా రాజస్థాన్ నుంచి తెప్పించిన గ్రానైట్‌రాయితో నిర్మాణం జరుగుతుందన్నారు. కార్పొరేషన్ ఆవరణలో పనులను పరిశీలించారు.

నేడు కన్నా ఆశ్రయ్ ఫౌండేషన్‌ను సందర్శించనున్న యార్లగడ్డ

దేవీచౌక్: పద్మభూషణ్, పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆదివారం మధురపూడి ఎయిర్‌పోర్టు సమీపంలో కన్నా ఆశ్రయ్ ఫౌండేషన్‌ను సందర్శిస్తారని చైర్‌పర్సన్ గండి శకుంతలాదేవి తెలిపారు. ప్రముఖ రచయిత ఎస్ ఆర్ పృథ్వీ 24వ రచన కందుకూరి వారి సరస్వతీ నారద విలాపం సమాలోచన(వ్యాఖ్యానం) అనే పుస్తకాన్ని మధ్యాహ్నం మూడు గంటలకు యార్లగడ్డ ఆవిష్కరిస్తారని బ్రౌన్ మందిరం నిర్వాహకులు సన్నిధానం నరసింహశర్మకు పృథ్వీ ఈ పుస్తకం అంకితం ఇస్తారని గుడా చైర్మన్ గన్నికృష్ణ ఆత్మీయ అతిథిగా పాల్గొంటారని తెలిపారు.

మద్యానికి డబ్బులివ్వలేదని

తండ్రిపై దాడి

రాజమహేంద్రవరంసిటీ: నగరంలోని సిమెంట్రీపేటలో మద్యానికి డబ్బులివ్వలేదని కన్నతండ్రిపైనే దాడి చేశాడు ఓ కొడుకు. వన్‌టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. సిమెంట్రీపేటకు చెందిన చింతాడ రామారావు కొడుకు చక్రవర్తి మద్యానికి బానిసై తరచూ డబ్బులకోసం తండ్రిపై ఒత్తిడి తెచ్చేవాడు. శనివారం డబ్బులకోసం గొడవపడ్డాడు. డబ్బులు ఇవ్వలేదని కర్రలతో తండ్రిపై దాడి చేసి గాయపర్చాడు. దీంతో అతడిని బంధువులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆటో తిరగబడి ముగ్గురికి తీవ్రగాయాలు

రాజమహేంద్రవరం సిటీ: ఆటో తిరగబడి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన పిట్లవాని చెరువు సమీపంలో చోటుచేసుకుంది. నామవరానికి చెందిన బండారు శ్రీనివాస్, మరో ఇద్దరు కలిసి ఆటోలో ప్రయాణిస్తుండగా పిట్లవాని చెరువు వద్ద ఆ ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో గాయపడిన ఆ ముగ్గురిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బొమ్మూరు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేయసి మర్చిపోమందని ఆత్మహత్యాయత్నం..

రాజమహేంద్రవరం సిటీ: ప్రేమించిన యువతి తనను మర్చిపోమందని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఎలుకల మందు, నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కంబాలపేటకు చెందిన యువకుడు నీలకంఠకార్తీక్‌భాస్కర్, ఒక యువతి ప్రేమించుకుంటున్నారు. తనను మర్చిపోవాలని ఆమె భాస్కర్‌తో చెప్పడంతో మనస్తాపం చెందిన అ తడు ఎలుకల మందు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేశాడు. అతడి బంధువు భాస్కర్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు త్రీటౌన్ పోలీసుల కేసు నమోదుచేశారు.

● *తల్లి మందలించిందని..*

ప్రతిరోజు డ్యూటీ దిగి రాత్రి ఆలస్యంగా ఇంటికి వస్తున్నాడని తల్లి మందలించినందుకు ఓ యువకుడు చీమలమందు తిని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పోలీసుల కథనంప్రకారం... అన్నపూర్ణంపేటకు చెందిన ఎస్కే జహంగీర్ పనిలోకి వెళ్లి ప్రతిరోజు రాత్రిసమయాల్లో ఆలస్యంగా వస్తున్నాడు. దీంతో తల్లి మందలించింది. అది మనసులో పెట్టుకుని మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న చీమలమందు మింగేశాడు. వెంటనే అతడిని బంధువులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

కుమారి లలితా సింధూరి నృత్య ప్రదర్శన

గోదావరి సిటీ: స్థానిక సరస్వతి ఘాట్ జ్ఞానసరస్వతి పీఠంలో ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు విజయభారతి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత ప్రముఖ కూచిపూడి నర్తకి, రాష్ట్రపతి అవార్డు గ్రహీత కుమారి వై.లలితాసింధూరి కూచిపూడి నృత్యప్రదర్శన నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

మ్యానిఫెస్టో ఉల్లంఘించే పార్టీల గుర్తింపు..

రద్దు చేయాలి

సమాలోచన సదస్సులో ప్రముఖులు

ఎన్నికల సంఘం అధికారాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి

దేవీచౌక్(రాజమహేంద్రవరం): మ్యానిఫెస్టో ఉల్లంఘించే పార్టీల గుర్తింపు రద్దు చేయాలని బార్ కౌన్సిల్ అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు. మ్యానిఫెస్టో ఉల్లంఘనలు-పరిష్కారాలు అనే అంశంపై లోక్‌సత్తా ఉద్యమ సంస్థ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం కోఆర్డినేటర్ ఎంవీ రాజగోపాల్, వివిధ పార్టీలు, సంస్థలు, మేధావులతో సమాలోచన సదస్సు నిర్వహించారు. విశ్రాంత డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పి.భీమన్న సభాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని అధికరణం 324, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం కేంద్ర ఎలక్షన్ కమిషన్‌కు, దేశంలోని రాష్ట్రాల్లో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు తగిన పూర్తి అధికారాలు ఉన్నాయని వివరించారు. ఈ అధాకారాలను, స్వేచ్ఛను ఎలక్షన్ కమిషన్ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటే రాజకీయ పార్టీలనూ, మ్యానిఫెస్టోలను నియంత్రించవచ్చని తెలిపారు. టీఎన్ శేషన్ వంటి వారిని ఆదర్శంగా తీసుకుని ఎలక్షన్ కమిషన్ సభ్యులందరూ నిక్కచ్చిగా వ్యవహరించాలని, ఈ దిశగా మేధావులు, వివిధ సంస్థలు కమిషన్‌పై ఒత్తిడి పెంచాలని సూచించారు. మ్యానిఫెస్టో ఉల్లంఘించే పార్టీల గుర్తింపు రద్దు చేసే చట్ట సవరణ తక్షణం కేంద్ర ప్రభుత్వం చేయాలని సూచించారు. నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలుకు నోచుకోలేదన్నారు. స్థానిక నాయకులు మనకు అందుబాటులో ఉంటారు గనుక, ప్రజలందరూ వారిని నిలదీయాలని చెప్పారు. ఈ సదస్సులో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిష్పక్షికంగా, నిక్కచ్చిగా వ్యవహరించేలా సమాజం, సంస్థలు ఒత్తిడి తేవాలన్నారు. రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోల అమలుకు జవాబుదారీగా ఉండాలన్నారు. మ్యానిఫెస్టో ఉల్లంఘించే పార్టీల గుర్తింపు రద్దు చేసే చట్ట సవరణను కేంద్ర ప్రభుత్వం చేయాలని, వివిధ పార్టీలు, సంస్థలు ప్రజలను జాగృతం చేసి ప్రశ్నించే పౌరులుగా చైతన్య పరచాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత మేజిస్ట్రేట్ వి.విశ్వనాథం, న్యాయశాస్త్ర ప్రొఫెసర్ సీహెచ్ సత్యనారాయణ, న్యాయపరిరక్షణ సేవా సమితి అధ్యక్షులు జె.కాళేశ్వరరావు, సమాచార హక్కు ఉద్యమ నాయకులు వల్లూరి సురేస్, కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జి.సూర్యభాగ్యలక్ష్మి, సీపీఐ నగర కార్యదర్శి నల్లా రామారావు, ఆర్‌పీసీ అధ్యక్షులు మేడా శ్రీనివాస్, లోక్ సత్తా నాయకులు డి.గంగాధరరావు, జె.రవి, బీఎన్ వర్మ, ఎం.శ్రీహరి, డి.జార్జి పాల్గొన్నారు.



రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు

స్వర్ణాంధ్రలో పేద బ్రాహ్మణ జంటకు వివాహం

రాజమహేంద్రవరం సిటీ: స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థ పేద బ్రాహ్మణ జంటకు వివాహం చేసి ఆర్థిక సహాయం అందించింది. రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరుకు చెందిన శివలంక మురళీకృష్ణ, సత్యవాణి దంపతుల కుమార్తెకు వివాహం కుదిరింది. వివాహం చేసే ఆర్థిక పరిస్థితి లేని ఆ కుటుంబానికి స్వర్ణాంధ్ర సేవా సంస్థ బాసటగా నిలిచింది. స్థానిక లాలాచెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో వరుడు బోగరాజు అయ్యప్ప శ్రీనివాస్, వధువు శివలంక రమ్మ విజయలక్ష్మిలకు శనివారం వివాహం జరిపించారు. ఈ సందర్భంగా నవ వధూవరులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ వివాహం చేసేందుకు సహకరించిన లయన్స్ క్లబ్ కార్యదర్శి తుమ్మిడి అరుణ్‌కుమార్, టూటౌన్ ఎస్‌ఐ నాగరాజు, ఆంధ్రాన్యావాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా ధనుంజయ్, స్వర్ణాంధ్ర ఉపాధ్యక్షుడు బత్తుల భరణీతాతేశ్వర్, డీపీ రాజు, నాగకుమారి, శ్రీనివాస్, బి.దుర్గాదేవి, వై.శశికణ తదితరులను రాంబాబు అభినందించారు. స్వర్ణాంధ్రలో వివాహం చేసినందుకు లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు గుబ్బల రాంబాబుకు బ్రాహ్మణ సంఘం నగర అధ్యక్షుడు భువనగిరి వెంకటరమణ అభినందనలు తెలిపారు.



పేదబ్రాహ్మణ జంటకు ఆర్థిక సహాయం చేస్తున్న డాక్టర్ గుబ్బల

పేపర్‌మిల్లు పొల్యూషన్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు

రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరంలోని నేషనల్ పేపర్‌మిల్లు పొల్యూషన్‌పై జాతీయ గ్రీన్‌ట్రిబ్యునల్‌కు ఆంధ్రప్రదేశ్ బీసీ యువజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దాస్యం ప్రసాద్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేపర్‌మిల్లు కాలుష్యాన్ని నివారించేందుకు చేపట్టిన ఉద్యమంలో భాగంగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు, స్టేట్ పొల్యూషన్ బోర్డుకు ఫిర్యాదు చేశామని, వారు స్పందించి మిల్లువల్ల కలుషితమౌతున్న గోదావరి జలాలు రక్షించాలని, వెంటనే పేపర్‌మిల్లు నుంచి వెంకటనగరం గోదావరి మధ్యలోకి ఉన్న పైప్‌లైన్లను తొలగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు. సమావేశంలో సంఘం అర్బన్, రూరల్ అధ్యక్షుడు గెడ్డం నాగరాజు, విత్తనాల శివవెంకటేష్, వనచర్ల సతీష్, మైచర్ల సంతోష్, హనుమంతు, రాజు, శ్యామ్ పాల్గొన్నారు.



నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు పంపిన లేఖను చూపిస్తున్న ప్రసాద్

మొబైల్, కాంక్రీట్ ఎక్స్‌పర్ట్‌పై అవగాహన

రాజమహేంద్రవరం సిటీ: నగరంలోని బిల్డింగ్ కాంట్రాక్టర్లకు, తాపీమేస్త్రిలకు మొబైల్ కాంక్రీట్ ఎక్స్‌పర్ట్‌పై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో టెక్నికల్ మేనేజర్ బాబూమహేష్ మాట్లాడుతూ టెక్నికల్‌సర్వీస్, మొబైట్‌కాంక్రీట్ ఎక్స్‌ఫర్ట్ ఉచిత సేవలను వివరించారు. కాంక్రీట్ తయారు చేసేటప్పుడు ఇసుక, కంకర, నీరు వంటి ముడి పదార్థాలకు మొబైల్ కాంక్రీట్ ఎక్స్‌పర్ట్‌లో పరీక్షలు నిర్వహించి వాటి నాణ్యతను తెలియజేయడం, కాంక్రీట్ బలం నిర్ధారిస్తామని చెప్పారు. నిర్మాణ సమయంలో అనుభవజ్ఞులైన సివిల్ ఇంజనీర్లతో సైట్ పర్యవేక్షణ కూడా ఉచితంగా అందిస్తామని చెప్పారు. ఆల్‌ట్రాటెక్ ఆధ్వర్యంలో మేస్త్రీలు, కాంట్రాక్టర్లకు ఉచితంగా మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమలో టెక్నికల్ రీజనల్ మేనేజర్ వెంకట్రామన్, మార్కెటింగ్ మేనేజర్ మహేష్, ఎగ్జిక్యూటివ్ ముస్తఫా పాల్గొన్నారు.

● సినిమా గైడ్

అశోక	నేనే రాజు నేనే మంత్రి
స్వామి	జయజానకి నాయక
గీతా అప్సర	జయజానకి నాయక
కుమారి	ఫిదా
నాగదేవి	లై
శ్రీ శివజ్యోతి	జయజానకి నాయక..
రంభ	గౌతమ్‌నంద
ఊర్వశి	లై
మేనక	నిన్ను కోరి
అనూశ్రీ(సాయికృష్ణ)	లై
సూర్యప్యాలెస్	నేనే రాజు నేనే మంత్రి
సూర్యమినీ	టాయిలెట్
శ్యామల	నేనే రాజు నేనే మంత్రి
రాజా	లై

రైతు బజార్లలో కూరగాయల ధరలు

12-8-2017 రేట్లు రూ.(కిలో)

ఉల్లిపాయలు	24-00
టమాట	36-00
వంకాయలు (నలుపు, గులాబి)	22-00
తెల్ల వంకాయలు	24-00
దొమ్మేరు వంకాయలు	30-00
పచ్చిమిర్చి	32-00
బెండకాయలు	20-00
కాకరకాయలు	28-00
బీరకాయలు	22-00
క్యాబేజీ	17-00
క్యారెట్	28-00
దొండకాయలు	20-00
బంగాళాదుంపలు	11-00
గోరుచిక్కుడు	28-00
దోసకాయలు	18-00
ఆనబకాయ	10-00
పొట్లకాయి	11-00
అరటికాయలు	6-00
చిక్కుళ్లు	70-00
చేమదుంపలు	28-00
పునాస మామిడి	---
చిలకడదుంపలు	24-00
పెండలం	--
కంద	22-00
ములక్కాడ	5-00
బీట్‌రూట్	26-00
కీర దోస	22-00
బీన్స్ కాయలు	44-00
బీన్స్ గింజలు	40-00
బొబ్బర్లు	28-00
అల్లం	50-00
మామిడికాయ	6-00
క్యాప్సికమ్	52-00
కొత్తిమీర కట్ట (హైబ్రిడ్)	12-00
ఆకుకూరలు (3 కట్టలు)	10-00

-రాజమహేంద్రవరం అర్బన్

అంతర్వేది ఆలయంలో జడ్జి దంపతుల పూజలు



అంతర్వేది: శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రాజమహేంద్రవరం ప్రిన్సిపల్ సబ్‌జడ్జి సీహెచ్ రాజగోపాల్ విచ్చేశారు. వారికి ప్రధానార్చకులు శ్రీనివాసకిరణ్, వేదపండితులు చింతా వెంకటశాస్త్రి, రమేష్ తదితరులు స్వాగతం పలికారు. స్వామివారి అంతరాలయంలో దర్శనం నిర్వహించి వేదపండితులచే మహాదాశీర్వచనం జరిపించారు.



అంతర్వేది సైకిల్‌షాపు సెంటర్‌లో ముద్రగడకు మద్దతుగా కొవ్వొత్తుల ర్యాలీ

కొనసాగుతున్న ఆందోళనలు

అంతర్వేది: సఖినేటిపల్లి మండల కాపు జేఏసీ నాయకులు అంతర్వేది తీరప్రాంతంలో కాపు ఉద్యమనేత ముద్రగడకు మద్దతుగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అంతర్వేది దేవస్థానం గ్రామం నుంచి అంతర్వేది సైకిల్ షాపు సెంటర్ వరకు ఈ ర్యాలీ సాగించారు. కాపు జేఏసీ నాయకులు మాట్లాడుతూ ముద్రగడ పాదయాత్రకు అనుమతినివ్వాలని డిమాండు చేశారు. అనంతరం నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. కార్యక్రమంలో రావి ఆంజనేయులు, నామన నాగభూషణం, ఆచంట బాలాజీ, గునిశెట్టి సత్య, చొప్పల బాబూరావు, పోతురాజు భగవన్నారాయణ, గంధం కొండలరావు, కాపు యువ నాయకులు పాల్గొన్నారు.



ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావును సన్మానిస్తున్న దృశ్యం

ఎమ్మెల్యేకు సన్మానం

మలికిపురం: దూరదర్శన్ సప్తగిరి చానల్‌లో అంబేద్కర్ టెలీ సీరియల్ లాలాల జవతిరాయ్ పాత్రలో నటించిన రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావును తెనాలిలో జరిగిన కార్యక్రమంలో సన్మానించారు. కార్యక్రమంలో మంత్రులు ఆనందబాబు, కేఎస్ జవహర్‌లు పాల్గొని అంబేద్కర్ జీవిత చరిత్రపై టెలీ సీరియల్ ద్వారా ఆయన జీవితంలోని ఘట్టాలను తెలియజేయడంపట్ల అభినందనలు తెలిపినట్టు ఎమ్మెల్యే సూర్యారావు తెలిపారు. కార్యక్రమంలో దర్శకుడు దిలీప్‌రాజు, ఎంపీకే భీమారావు, ఎస్.విజయప్రసాద్, ప్రతాప్, రాజబాబు తదితరులు పాల్గొన్నారు.



దిండి ఇసుక ర్యాంపులో నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రాపాక తదితరులు

అధిక ధరలకు ఇసుక విక్రయించడంపై నిరసన

మలికిపురం: పేదలకు ఉచితంగా ఇసుక అందజేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే, కొందరు అధిక ధరలకు దాన్ని అమ్మడం పట్ల రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు దిండి ఇసుక ర్యాంపులో శనివారం నిరసన వ్యక్తం చేశారు. దిండి ర్యాంపులో రోజుకు 200 ట్రాక్టర్ల ఇసుకను విక్రయిస్తూ రూ.60 వేలు రోజుకు అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ట్రాక్టర్‌కు పడవ, జట్టు నిమిత్తం రూ.వెయ్యి వసూలు చేయాల్సి ఉండగా రూ.1300 వసూలు చేస్తున్నారని ఆయన అన్నారు. వీటి నిమిత్తం పంచాయతీకి నెలకు రూ.60వేలు చెల్లిస్తూ మిగిలిన 29 రోజుల డబ్బును దండుకుంటున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన తెలిపారు. నిరసన తెలిపిన అనంతరం ర్యాంపు వద్దకు వచ్చిన దిండి సర్పంచ్ బందెల పద్మ ఆధ్వర్యంలో రాజోలు డీసీ ఓగూరి విజయకుమార్, నీటిసంఘం అధ్యక్షుడు మేడిచర్ల మోహన్ మాట్లాడుతూ దిండి ర్యాంపులో ట్రాక్టర్‌కు రూ.వెయ్యి మాత్రమే వసూలు చేస్తున్నారన్నారు.



తాటిపాక విద్యానిధిలో శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు

రాజోలు: తాటిపాక విద్యానిధి స్కూలులో కృష్ణాష్టమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణలతో, కోలాటాలు, ఆటపాటలతో అలరించారు.



వివేకానంద కళాశాలలో స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిగా చిత్రలేఖనం

స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిగా చిత్రలేఖనం

మలికిపురం: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విశ్వేశ్వరాయపురం వివేకానంద ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో జాతీయ స్ఫూర్తినింపే స్వాతంత్ర్య దినోత్సవ చిత్రాలను ప్రదర్శించారు. విద్యార్థులకు ఆనాటి నాయకుల త్యాగాలను వివరించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ సీపీవీ ప్రసాద్, ఎన్.సంగీతరావు తదితరులు పాల్గొన్నారు.



మోరిపోడులో మొక్కలు నాటుతున్న సర్పంచ్ వెంకటరమణి

మోరిపోడులో వనం-మనం

అంతర్వేది: వనం-మనంలో భాగంగా మోరిపోడులో సర్పంచ్ చింతా వెంకటరమణి అధ్యక్షతన పంచాయతీ కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. గ్రామ పరిధిలో సుమారు 400 మొక్కలకుపైగా ఉపాధిహామీ పథకం కూలీల ద్వారా నాటించామన్నారు. అనంతరం ఉపాధిమేట్లు, కూలీల సమావేశంలో ప్రస్తుతం జరుగుతున్న పనుల వివరాలను పర్యవేక్షించారు. కార్యక్రమంలో వెలుగు కమ్యూనిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, దుర్గాశ్రీ, ఫీల్డు అసిస్టెంట్ అగస్టీన్, ఉపాధి కూలీల సంఘ అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.



డిగ్రీ కళాశాలలో హాస్యం, చమత్కారంపై సదస్సులో మాట్లాడుతున్న వక్తలు

డిగ్రీ కళాశాలలో హాస్యం, చమత్కారంపై సదస్సు

మలికిపురం: మలికిపురం ఎంవీఎన్‌జేఎస్ అండ్ ఆర్‌వీఆర్ డిగ్రీ కళాశాలలో జానపద సాహిత్యంలో హాస్యం, చమత్కారం అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును కరస్పాండెంట్ ఎంవీ సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం జానపద విజ్ఞాన సంస్థ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆచార్య కె.రమేష్, ఆచార్య ఎన్.భక్తవత్సలరెడ్డి ప్రధానవక్తలుగా వ్యవసాయ పనిపాటలలో హాస్యాన్ని గుర్తు చేస్తూ పలు అంశాలను వివరించారు. ఆంగ్ల సాహిత్యంలో వివిధ నవలలో ధ్వనిని, చమత్కారం, విశేష జానపద సాహిత్యం, పరిశోధనలలో కీలకమైన అంశాల గురించి వక్తలు విశ్లేషించారు. ఆంగ్ల, తెలుగు విభాగాలలో 60 మంది పరిశోధన పత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ ఆనంద్, డాక్టర్ తలారి వాసు, ఎన్.ప్రభాకర్, సర్పంచ్ కాకి లక్ష్మీదేవి, కేవీ రామకృష్ణంరాజు, ఎన్.నరసింహరాజు, ఎన్.రాజు, ఎన్.రాహెల్‌బాబు, కేవీహెచ్ విజయకుమార్, ప్రతాపరాజు తదితరులు పాల్గొన్నారు.

● సినిమా గైడ్

మలికిపురం:

వెంకటనారాయణ	లై
శంకర్	నేనే రాజు నేనే మంత్రి
పద్మజ	జయ జానకి నాయక
సత్యజ్యోతి	గౌతమ్‌నంద

లక్కవరం:

వేణుగోపాల	గౌతమ్‌నంద

విద్యార్థులకు అభినందన

మలికిపురం: లక్కవరం మంగెన గుర్రయ్య కళాశాలలో కర్రా బిందుమాధవి, అడబాల ప్రవల్లికలు కేంద్రప్రభుత్వం ఇచ్చే ఇన్‌స్పైర్ అవార్డులకు ఎంపికైనట్టు కరస్పాండెంట్ ఎంవీ సత్యప్రసాద్ తెలిపారు. 2016-17 సంవత్సరంలో ఎంపీసీ ఇంగ్లీషు మీడియంలో వీరిద్దరూ అత్యధిక మార్కులు సాధించారని తెలిపారు.



విద్యార్థులకు ఆర్టీసీ బస్‌పాస్‌లు పంపిణీ చేస్తున్న నాగలక్ష్మి ఫౌండేషన్ చైర్మన్ సోమిశెట్టి ఆంజనేయులు

సోమిశెట్టి ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయం

రాజోలు: పేదలకు, విద్యార్థులకు సోమిశెట్టి ఆంజనేయులు, నాగలక్ష్మి ఫౌండేషన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని రాజోలు ఎంఈవో జొన్నలగడ్డ గోపాలకృష్ణ అన్నారు. తాటిపాక సోమిశెట్టి ల్యాండ్‌మార్క్ హోటల్‌లో ఆర్టీసీ రాజోలు డిపో అసిస్టెంట్ మేనేజర్ ఐవీ రమణ అధ్యక్షతన శనివారం జరిగిన పాఠశాల విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ బస్‌పాస్‌ల పంపిణీకి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సోమిశెట్టి ఆంజనేయులు నాగలక్ష్మి ఫౌండేషన్ చైర్మన్ ఆంజనేయులు మాట్లాడుతూ తన ఫౌండేషన్ ద్వారా ఆర్టీసీ బస్సుపాస్‌ల పంపిణీ సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో సోమిశెట్టి ల్యాండ్ మార్క్ హోటల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సోమిశెట్టి శ్రీనివాస్, జనరల్ మేనేజర్ సెబాస్టియన్, ఆర్.సత్యనారాయణ, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





శ్రీప్రకాష్‌లో చిన్నారుల ప్రదర్శనలు

మెట్ట పంటలకు ఊపిరిపోసిన వర్షం

● జీవం పోసుకున్న పత్తి, వరినారు మళ్లు ● రైతుల్లో ఆనందం

తుని: శనివారం కురిసిన వర్షం మెట్ట పంటలకు ఊపిరిపోసింది. గత నెలలో కురిసిన వర్షాలకు వ్యవసాయ పనులు ప్రారంభించిన రైతులు పత్తి విత్తడం, నారుమళ్లు సిద్ధం చేసుకున్నారు. ఇటీవల కాలంలో మెట్టలో కనీసం మోస్తరు వర్షం కూడా పడకపోవడంతో పత్తి చేలు, నారుమళ్లు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. అయితే ఈ నెలలో జిల్లాలో చాలా చోట్ల వర్షాలు కురిసినప్పటికి ఇప్పటి వరకు మెట్ట ప్రాంతమైన తుని పరిసర ప్రాంతాల్లో పట్టుమని పది చినుకులు కూడా పడలేదు. నారుమళ్లు, పత్తి చేలు కొన ఊపిరితో కొట్టు



వర్షంలో బైక్‌పై వెళ్తున్న వాహనదారుడు



తునిలో కురుస్తున్న వర్షం

మిట్టాడుతున్నాయి. దీంతో రైతులు ఈ ఏడాది పంటలపై ఆశలు వదులుకున్నారు. శుక్రవారం మోస్తరు వర్షం కురిసినప్పటికి కొన్నిప్రాంతాల్లో చినుకు రాలలేదు. శనివారం మధ్యాహ్నం నుంచి మెట్టలో వర్షం ఊపందుకోవడంతో పత్తి పంటతో పాటు, వరినారుమళ్లు కూడా జీవం పోసుకున్నాయి. ఇలాంటి వర్షం రెండు మూడుసార్లు పడితే దమ్ములు పూర్తవుతాయని రైతులు అంటున్నారు. జీవం కోల్పోతున్న పంటలకు ఈ వర్షం ఊపిరి అందించడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది.

కృష్ణాష్టమి వేడుకలు

తుని: స్థానిక శ్రీప్రకాష్ విద్యాసంస్థలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అందరిని ఆకట్టుకున్నారు. కృష్ణుడు ఉట్టికొట్టే కార్యక్రమంలో చిన్నారులు ఆహుతులను అలరించారు. కృష్ణుడి జననం, రేపల్లెకు కృష్ణుని తీసుకుని వెళ్లడం, దేవకి, వసుదేవులను చెరసాలలో పెట్టడం, యశోద, నందుల వివరణ, పూతన రాక్షసిని, శకటాసురులను చంపడం, మన్ను తిన్న కృష్ణుడు లోకాలను చూపించడం, రోలుతో మద్ది చెట్లను లాగడం, కృష్ణుడు వెన్న దొంగిలించడం, కాళీయ మర్దనం, గోవర్ధన గిరిని ఎత్తడం, వేణుగానం, గోపికలతో నాట్య ప్రదర్శన, కృష్ణావతారం వంటి అంశాలతో విద్యార్థులు ప్రదర్శించిన తీరు ఆహుతులను అలరించింది. ఈ సందర్భంగా శ్రీప్రకాష్ ప్రోక్టర్ జి.సత్యవర్ధని మాట్లాడుతూ సంప్రదాయాలను, తెలుగువారి పండుగలు వాటి విశేషాలను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో శ్రీప్రకాష్ సీనియర్ ప్రిన్సిపల్ ఎం.మూర్తి, ఎం.శ్రీనివాస్, ప్రో క్టర్‌లు వి.మాధవి, సీతారత్నం, బి.సీతారాణి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

● మినీ ఇంటర్వ్యూ



సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నాం

ప్రదీప్, పశువైద్యాధికారి

● పశువుల్లో వచ్చే వ్యాధుల పట్ల ఎంచర్యలు చేపట్టారు?
వర్షాకాలంలో పశువుల్లో వ్యాధులు ఎక్కువగా వస్తాయని దీనిపై రైతులకు అవగాహన కల్పించి పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం.

● పశుగ్రాసం యూనిట్లు ఎన్ని ఏర్పాటు చేస్తున్నారు?
మండంలోని 16 పంచాయితీల్లో సుమారు 100ఎకరాలలో పశుగ్రాసం యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకు సంబంధించి రైతుల నుంచి ధ్రువపత్రాలు తీసుకున్నారు.

● రైతులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారా?
గతంలో సబ్సీడీపై గడ్డి విత్తనాలు, మందులు అందించాం. ఈ ఏడాది ఇంకా అందించలేదు.

● పశుగణన ఎంత వరకు వచ్చింది?
గత ఏడాది పశుగణన నిర్వహించాం. ఈఏడాది ఇంకా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదు.

ముద్రగడకు మద్దతుగా కాపుల నిరసన



ఎస్.అన్నవరంలో నిరసన కార్యక్రమం చేపడుతున్న కాపులు

తునిరూరల్: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభానికి మద్దతుగా ఎస్.అన్నవరంలో పాతసంచుల సంఘ జట్టుకూలీల ఆధ్వర్యంలో శనివారం అధిక సంఖ్యలో కాపులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి కాపు జేఏసీ సభ్యులు సకురు నాగేంద్ర నేప్రూ, నర్సే శివాజీ, వంగలపూడి గొవిందుబాబు, గరగ సూరిబాబు, కుసనం దోరబాబు హాజరయ్యారు. కాపులను బీసీల్లో చేర్చాలంటూ నినాదాలు చేశారు. కాపు జేఏసీ సభ్యులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడినమాట తప్పారని, పాయాత్రను అడుగుముందుకు పడనివ్వకుండా ప్రభుత్వం నిరంకుశ ధోరణి అవలంబిస్తోందని అన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన శాంతియుత సమరం కొనసాగుతూనే ఉంటుందన్నారు కార్యక్రమంలో పలెవల వెంకటేశ్వరావు,జ్వరపరెడ్డి సత్తిబాబు,నాగం గోవిందు, అడపా ఈశ్వరుడు, వంగలపూడి చిన్నదోర ,చిక్కాల రమేష్ తదితరులున్నారు.

మాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శ

తొండంగి అర్బన్: ఇటీవల హఠాన్మరణం పొందిన దానవాయిపేట మాజీ సర్పంచ్ మడ దా రామచంద్రరావు కుటుంబ సభ్యులను శనివారం యనమల కృష్ణుడు పరామర్శించారు. రామచంద్రరావు దానవాయిపేట సర్పంచ్‌గా దానవాయిపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాల అభి వృద్ధికి చేసిన కృషి అజరామరమన్నారు. ఆయన లేని లోటు మత్స్యకార జాతికి పూడ్చ లేనిదన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మడదా పరమేశ్వర రావు, హేమంత్ కుమార్‌ను ఓదార్చారు. ఆయన వెంట చొక్కా హరిబాబు, కోడ వెంకటరమణ, మురాలశెట్టి సత్యనారాయణ, సూరాడ రమణ, పేకేటి హరికృష్ణ తదితరులు ఉన్నారు.



మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శిస్తున్న కృష్ణుడు

● కోటనందూరు

42 మందికి ఉద్యోగ అవకాశం



ఎంపికైన అభ్యర్థులతో నిర్వాహకులు

తునిరూరల్: యనమల ఫౌండేషన్, వికాస అధ్వర్యంలో స్దానిక డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మినీ జాబ్ మేళాకు వివిధ కార్పోరేట్ కంపెనీల ప్రతినిధులు హాజరైన 130 మంది అభ్యర్థులకు ముఖాముఖీ నిర్వహించారు. 42మందిని ఎంపిక చేసి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.

● సినిమా గైడ్

తుని:

శ్రీరామ	డీజే
వీర్రాజు	ఫిదా
శ్రీనివాస	నక్షత్రం

పాయకరావుపేట:

గౌతమ్	దర్శకుడు
చిత్రమందిర్	రాధ
సాయిమహల్	గౌతమ్‌నంద
సూర్యమహల్	నక్షత్రం
శ్రీ శ్రీలక్ష్మి	ఫిదా

సత్యదేవునికి ఘనంగా ప్రాకార సేవ

అన్నవరం: వరుస సెలవు దినాలు, వివాహాల సీజన్‌తో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుని సన్నిధికి రద్దీ పెరిగింది. శనివారం అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. సుమారు నాలుగువేల వ్రతాలు జరగగా వివిధ విభాగాల ద్వారా రూ.40లక్షల ఆదాయం లభించింది. వసతి గదులు దొరక్క భక్తులు అవస్థలు ఎదుర్కొన్నారు. రద్దీ నేపథ్యంలో రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల సిఫార్సుల లేఖలు కుప్పలు, తిప్పలుగా వచ్చిపడుతున్నారు. మరో రెండురోజులు పాటు రద్దీ కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం వేచి ఉండాల్సి వచ్చింది. స్వామి వారి ప్రాకార సేవ శనివారం భక్తుల గోవిందనామస్మరణల నడుమ ఘనంగా జరిగింది. ఉదయం 10గంటలకు స్వామి, అమ్మవార్లను వెండి తిరుచిపై ఆశీనులు గావించి ప్రధాన రాజగోపురం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ గావించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



స్వామి వారికి ప్రాకార సేవ నిర్వహిస్తున్న దృశ్యం (ఇన్‌సెట్లో) వ్రతమాచరిస్తున్న భక్తులు

నేడు పాలక మండలి సమావేశం

దేవస్థానం అభివృద్ధికి పలు అంశాలపై నేడు పాలకమండలి కొలువు దీరనుంది.

అల్లూరి స్ఫూర్తితో ఉద్యమించాలి

ఎస్ఎఫ్ఐ డివిజను కార్యదర్శి జాని

చింతూరు: విద్యార్థులు చదువుతో పాటు విద్యారంగ సమస్యలపై ఉద్యమిం చాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి పొడియం జాని పేర్కొన్నారు. ఈమేరకు ప్రతి విద్యార్థి అల్లూరి సీతారామరాజుని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం ఏజీహెచ్ ఎస్ పాఠశాలలో ఎస్ఎఫ్ఐ జెండాను ఆవిష్కరించారు. ఎస్ఎఫ్ఐ జెండాను సంఘ యూనిట్ లీడర్ సోడె శాంతికుమారి ఎగురవేయగా జాని విద్యారంగ సమస్యలపై మాట్లాడారు. స్వాతంత్ర్యం కోసం బ్రిటిషు పాలకులను అల్లూరి, భగత్‌సింగ్, రాజగురు సుఖదేవ్ ఎదిరించి పోరాడారన్నారు. సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు వీ రుల స్ఫూర్తితో నడుం బిగించాలన్నారు. కా ర్యక్రమంలో సంఘ నాయకులు పాల్గొన్నారు.




నీరులేక వెలవెలపోతున్న పంపా కాలువ


ఎండిపోయి కళావిహీనంగా కనబడుతున్న స్లూయిజ్

సాగునీటి కోసం ఎదురు చూపులు

సగం కూడా పూర్తికాని నాట్లు ● నీరు లేక వెలవెల బోతున్న కాలువలు

తొండంగి అర్బన్: మెట్టలో తీవ్ర వర్షాభావ స్థితి నెలకొంది. సాగునీటి కోసం రైతులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్ళూ పక్కనే ఉన్న కాలువలు, నేల బావులు, బోరుబావులు ఇతర వనరుల నుంచి సాధ్యమైనంత మేర నీటిని తరలించుకుని మరీ వరి నాట్లు వేసుకున్నారు. కొంతమంది రైతులు నీటి వనరులన్నింటినీ ఈవిధంగా వినియోగించుకుని నాట్లు పూర్తి చేసుకున్నారు. దాదాపు 40% శాతం వరి నాట్లు పూర్తి అయ్యాయనుకునే సరికి తీవ్ర నీటి ఎద్దడి ఎదురవుతోంది. సుమారు 12వేల ఎకరాలకు నీటిని అందించే పంపా రిజర్వాయరు పూర్తి స్థాయిలో నీరు చేరక సాగు పనులు అనుకున్నంత జోరుగా సాగడం లేదు. పంపా కలెక్టింగ్ బేసిన్‌లో ఆశించిన మేర వర్షాల్లేక ప్రాజెక్టులోకి నీరు చేరలేదు. ఫలితంగా కాలువలన్నీ నీరులేక వెలవెల బోతున్నాయి. సాధారణంగా పంపా రెండుసార్లు నిండితేనే గానీ ఆయకట్టు భూములకు సరిపడినంత నీరివ్వడం కుదరదు. అయితే ఇప్పటి వరకు పరిస్థితిని పరికిస్తే ఆపరిస్థితి కానరావడంలేదు. ఇక పుష్కర చానెల్ నీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇకపై నాట్లు ముందుకు సాగే అవకాశం కూడా కనబడ్డంలేదని మెట్టలో చాలా మంది రైతులు వాపోతున్నారు.

2నుంచి రోజుకు 100 క్యూసెక్కుల నీరు విడుదల

పంపా ఆయకట్టు భూములకు ఈనెల 2వ తేదీ నుంచి రోజుకు 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు పంపా ఏఈ వీరబాబు తెలిపారు. దాదాపు కాలువలన్నింటికీ నీరు రావడం మొదలైందని ఎక్కడైనా కొన్ని కాలువలకు నీరందకపోతే రాగల రెండు, మూడు రోజుల్లో నీరు అందుతుందన్నారు. పంపా పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 105అడుగులు కాగా ప్రాజెక్టు పరిస్థితిని బట్టి 103 అడుగులే నిల్వ చేస్తున్నారు. ప్రస్తుతం పంపాలో 95.9 అడుగుల నీటి మట్టం ఉంది. పుష్కర నీటిని విడుదల చేయక పోవడం వల్ల కొంత నీటి ఎద్దడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

పరదేశమ్మ జాతర ఉత్సవాలు ప్రారంభం

● అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
● శాస్త్రోక్తంగా పరదేశమ్మ మాలధారణ

తునిరూరల్: ఎస్.అన్నవరం శివారు కొత్త సూరవరంలోని పరదేశమ్మ జాతరమహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా నెలరోజులపాటూ జరిగే ఈ జాతరను శనివారం ప్రత్యేక పూజలతో అర్చకస్వాములు ప్రారంభించారు. అధికసంఖ్యలో భక్తులు హజరయ్యారు. వందాలదిమంది భక్తులు అమ్మవారి మాలధారణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు ఈ నెల 23వరకు మాలదారణలో ఉంటారు. అమ్మవారి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా ఆలయకమిటీ అధ్యక్షుడు వంగలపూడి నూకేష్‌బాబు తెలిపారు. అధిక సంఖ్యలో తరలి వస్తున్న భక్తుల సౌకర్యార్థం పలుఏర్పాట్లు చేసినట్లు కమిటీ సభ్యులు గుర్రాల వెంకట్రావు, ప్రగడ శివ, కర్రిలోవరాజు మర్రిసూరిబాబులు, అముజల బుజ్జి తెలిపారు.


పరదేశమ్మ మాలధారణ చేపట్టిన భక్తులు

ఆకుమామిడికోటలో తాగునీటి కష్టాలు


ఆకుమామిడికోటలో ఓవర్‌హెడ్‌ట్యాంక్

మారేడుమిల్లి: మండలంలోని చావడికోట పంచాయతీ ఆకుమామిడికోట గ్రామంలో గిరిజనులు తాగునీటి కోసం కటకటలాడుతున్నారు. ఓవర్‌హెడ్ ట్యాంక్ ద్వారా సరఫరా అవుతున్న తాగునీరు నెల రోజులుగా నిలిచిపోవడంతో గ్రామ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేక కొండ కాలువల ద్వారా వచ్చే చెలమల నీటినే వినియోగిస్తున్నారు. దీంతో వ్యాదుల బారిన పడుతున్నారు. 3నెలల క్రితం పంచాయతీ కార్యదర్శి బదిలీపై వెళ్లారు. నూతనంగా నియమితులైన కార్యదర్శి విధుల్లో చేరక పోవడంతో ప్రజల తాగునీటి కష్టాలు తీర లేదు. మరమ్మతుకు లోనైన మోటార్‌ను బాగు చేయించి తాగునీటి సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కంచాలకు కన్నాలు పడతాయి.!

కాపు జేఏసీ నేతలు


సమావేశంలో మాట్లాడుతున్న కాపు జేఏసీ నేతలు

తొండంగి అర్బన్: ముద్రగడ గారూ ఎన్నిసార్లు కంచాలపై గడిటెలతో కొడతారు... మరీ ఎక్కువ కొడితే కంచాలు కన్నం పడ్డం తప్ప ఏంప్రయోజనం ఉండదు... రాజకీయాల్లో మీరు ఎలాగూ చెడ్డారు.. మమ్మల్ని మాత్రం చెడగొట్టొద్దని తొండంగి కాపు జేఏసీ నాయకులు హితవు పలికారు. శనివారం తొండంగి కాపు జేఏసీ నాయకులు మాట్లాడారు. తామంతా చంద్రబాబు పుణ్యమాని కాపు కొర్పొరేషను ద్వారా రుణాలు తీసుకుని వ్యాపారాలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నామన్నారు. మీరు మాత్రం పదవుల్లేక, మీతో పాటు ఉన్నవారందరికీ పదవులున్నాయని చూసి ఓర్వలేక ఉద్యమాలంటూ మీ అంతరంగాన్ని బయట పెట్టుకుంటున్నారన్నారు. మీరు ఎన్ని సార్లు కంచాలపై గరిటెలు కొట్టి మీకు పదవుల్లేవని చెప్పినా రావన్నారు. ఇంకా ఎక్కువ కొడితే కంచాలు కన్నం పడ్డం తప్ప ప్రయోజనం ఉండదని గుర్తించాలన్నారు. మీ మాటలు నమ్మే రోజులు పోయాయన్నారు. కాపు జాతంతా చంద్రబాబువెంటే పయనిస్తుందాన్నరు. కాపులను బీసీల్లో చేర్చుతారన్న భయంతోనే కనీసం ఏదోపదవైనా ఇప్పట్లోనే సాధించాలని చంద్రబాబుపై బ్లాక్‌మెయిలింగుకు దిగుతున్నారని ఎద్దేవా చేశారు. ఇకనైనా ఉద్యమాల ఖర్చుల లెక్కలు చెప్పి మీ నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. కాపుల్ని రేపోమాపో బీసీల్లో చేర్చాలని చూస్తున్న చంద్రబాబుకు దూరం చేసి జాతికి నష్టం చేయొద్దు మహాప్రభో అంటూ వేడుకుంటున్నామన్నారు. టీడీపీకి ఓటు వేయని నిన్ను కాపులకోసం పోరాడమని ఎవరు చెప్పారన్నారు. కార్యక్రమంలో మురాలశెట్టి సత్యనారాయణ, పెదిరెడ్ల సత్యనారాయణ, తాసు, పంది సుబ్బారావు, మల్లిపాం అన్నారం, పంది సుబ్బారావు, చీకట్ల చక్రరావు, కోట్ని నాగేశ్వరరావు, పోసిన నందిబాబు తదితరులు పాల్గొన్నారు.

దీపం గ్యాస్ కనెక్షన్ అందక లబ్ధిదారుల ఇక్కట్లు

గ్యాస్ డీలర్లకు సొమ్ము చెల్లించి 2నెలలు గడుస్తున్నా అందని వైనం

డొంకరాయి: డబ్బులు చెల్లించి సుమారు 2నెలలు గడుస్తున్నా దీపం పథకంలో మంజూరైన గ్యాస్ కనెక్షన్లు అందకపోవడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. దీపం పథకంలో ఎంపికైన 100మంది గిరిజ నేతరులు 50శాతం సబ్సీడీగా ఒక్కొక్కరూ రూ.2,700 చొప్పున గ్యాస్ డీలర్లకు సొమ్ము చెల్లించి 2నెలలు గడుస్తున్నా తమకు ఇంత వరకు గ్యాస్ కనెక్షన్లు అందలేదని వారు వాపోతున్నారు. గ్యాస్ డీలర్లను అడిగితే దర ఖాస్తులు కనపడటంలేదని మరోసారి దరఖాస్తు ఇవ్వండని, కంపెనీ నుంచి అరకొరగా సరఫరా ఉండటంతో సకాలంలో గ్యాస్ కనెక్షన్లు అందించలేకపోతున్నామని చెబుతూ కాలం గడుపుతున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా గిరిజనులకు ఉచితంగా అందిచాల్సిన 5కిలోల గ్యాస్ కనెక్షన్లు ఇంతవరకు ఈ ప్రాంతంలో ఒక్కటికూడా అందించలేదని, ఇప్పటికైనా అధికారులు ఈవిషయంలో జోక్యం చేసుకుని తమకు త్వరితగతిన గ్యాస్ కనెక్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

సూరవరంలో ఏరులై పారుతున్న నాటుసారా

తుని: ఎస్.అన్నవరం పరిధిలో నాటుసారా ఏరులైపారుతోంది. గ్రామ శివారు ఎస్సీ కాలనీ శాంతినగర్ వద్ద బహిరంగంగా సారా విక్రయాలు సాగిస్తున్నారు. బ్యాంకు కాలనీ నుంచి కొత్త సూరవరం వెళ్లే రోడ్డులో ఉన్న కొబ్బరితోటను స్థావరంగా ఏర్పాటు చేసుకుని 24గంటలూ సారా అమ్మకాలు సాగిస్తున్నారు. మందుబాబుల ఆగడాల వల్ల ఆ రోడ్డులో వెళ్లే మహిళలు భయంతో అల్లాడుతున్నారు. కొత్త సూరవరం ఏరియాలో ఎక్కడ చూసిన ఖాళీ సారా ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. ఇంత విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు కనీసం కన్నెత్తి చూడక పోవడం విశేషం. రాత్రి 12 గంటల వరకూ కూడా మందుబాబులతో ఆరోడ్డు నిండిపోతోంది. ఆ ప్రాంతంలో చదువుకునే విద్యార్థులు ఆ రోడ్డులో వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారు. అమ్మకందారులకు కొబ్బరితోట అనువుగా ఉండడంతో మరింత జోరుగా సారా వ్యాపారం సాగిస్తున్నారు. ఇంత తతంగం జరుగుతున్న పోలీసులు, ఎక్సైజ్ శాఖాధికారులు కనీసం పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులకు మామూళ్లు ఇచ్చేస్తున్నారని అందుకే పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


సారావ్యాపారం సాగుతున్న కొత్తసూరవరం రోడ్డు (ఇన్‌సెట్లో)ప్యాకెట్లు

ఘనంగా తైలాభిషేకం

కడియం: స్థానిక బైబిల్‌మిషన్ షారోను దైవిక స్వస్థతశాలలో శనివారం తైలాభిషేక పండుగ ఘనంగా జరిగింది. రెవ. డా.రతన్‌రాజు, సరోజిని దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తైలం పోసి భక్తులను అభిషేకించారు. ఈ తైలాభిషేకం కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొన్నారు.



తైలాభిషేకం సందర్భంగా ప్రార్థనలు చేస్తున్న దృశ్యం

● మినీ ఇంటర్వ్యూ



గ్రామంలో వీధిలైట్ల సమస్య లేకుండా చర్యలు తీసుకుంటాం

కె.స్టీఫెన్, ఇన్‌చార్జి పంచాయతీ కార్యదర్శి, కాతేరు

● గ్రామంలో పారిశుధ్య నిర్వహణపై తీసుకుంటున్న చర్యలు ఏమిటీ?
కాతేరు పంచాయతీ పరిధిలో పారిశుధ్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. పారిశుధ్య వారోత్సవాల్లో భాగంగా డ్రైనేజీల్లో జేసీబీ సాయంతో పూడికలు తీస్తున్నాం.

● వీధి దీపాల పరిస్థితి ఏమిటీ ?
గ్రామంలో కొన్ని చోట్ల వీధి లైట్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కమిషనర్ ఆదేశాలతో రూ.2లక్షల వ్యయంతో విద్యుత్ లైట్లు, ఉపకరణాలు కొనుగోలు చేశాం. 15రోజుల్లో గ్రామంలో వీధిలైట్ల సమస్య లేకుండా చేసేందుకు ప్రణాళికలు తయారు చేసుకున్నాం.

●సాలిడ్ వేస్టు మేనేజ్‌మెంట్ యూనిట్ ఉందా ?
సాలిడ్ వేస్టు మేనేజ్‌మెంట్ యూనిట్ నెలకొల్పేందుకు స్థలం గుర్తించాం. నిర్మాణానికి సంబంధించి అనుమతులు వచ్చిన వెంకటే పనులు మొదలుపెడతాం.

●ప్రజల సమస్యలు ఎలా పరిష్కరిస్తున్నారు ?
పంచాయతీ కార్యాలయానికి వచ్చి సమస్యలు తెలిపిన వారి వివరాలు, సమస్య కంప్లయింట్ రిజిస్టరులో నమోదు చేస్తున్నాం. సమస్య తీవ్రతను బట్టి తక్షణచర్యలు చేపట్టి పరిష్కరిస్తున్నాం.

● రాజమహేంద్రవరం రూరల్

అనధికార నిర్మాణాలపై కొరడా?

అనధికార లేఅవుట్ల పరిస్థితి అంతే

భవన యజమానులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు

రాజమహేంద్రవరంరూరల్: రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో విలీనం నేపథ్యంలో గ్రామాల్లో అనధికార నిర్మాణాలు, అనధికార లే అవుట్లపై అధికారులు చర్యలు చేపట్టేందుకు మరలా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కమిషనర్ విజయరామరాజు ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులను అనధికారికంగా నిర్మించిన కట్టడాలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. పంచాయతీ స్థలాలు, ఆర్ అండ్‌బీ స్థలాలు, ఇరిగేషన్, దేవుడి భూములు తదితర ప్రభుత్వ స్థలాలను కబ్జాచేసి చేపట్టిన నిర్మాణాలకు నోటీసులిచ్చి కూల్చివేత దిశగా పావులు కదుపుతున్నట్టు సమాచారం. రూరల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో అనధికార కట్టడాలు చాలా ఉన్నాయి. ఇదంతా పంచాయతీ అధికారులకు తెలిసిందే. మండలంలోని గ్రామాల్లో పాలకవర్గం లేకపోవడంతో అధికారులే ఆ గ్రామాల ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఇష్టానుసారంగా భవన నిర్మాణాలు చేపట్టారు. గ్రామాల్లో జీ+1కు అనుమతులు తీసుకుని జీ+4 వరకు అపార్టుమెంట్ల నిర్మాణాలు చేపట్టారు. అప్పట్లో ఆయా గ్రామాల కార్యదర్శులు, గ్రామ ప్రత్యేకాధికారు లు భవన నిర్మాణదారులు ఇచ్చిన సొమ్ములకు కక్కుర్తిపడి చూసీచూడనట్టు వ్యవహరించారు. దీంతో బిల్డర్లు ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టి ప్లాట్లను అమ్మి సొమ్ము చేసుకున్నారు. దీంతో అనధికారికంగా నిర్మించిన ప్లాట్లు కొనుక్కున్న వారు మాత్రం వాటిని రెగ్యులర్ చేసుకునేందుకు అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. సామాన్య రైతు అరఎకరం పొలం కొనుక్కొని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళితే, ఆ కాగితాలున్నాయి, ఈకాగితాలున్నాయా అంటూ ప్రశ్నలు వేసే రిజిస్ట్రేషన్ అధికారులు, అదే విధంగా విద్యుత్ కనెక్షన్‌లు కోసం సామాన్యుడు వెళితే, పంచాయతీవద్ద నుంచి ఎన్‌వోసీ పట్టుకుని రా అంటూ పలుమార్లు తిప్పించుకునే అధికారులు, అనధికార ప్లాట్‌లను రిజిస్ట్రేషన్లు, విద్యుత్ కనెక్షన్లు ఎలాంటి నిబంధనలు పెట్టకుండా రెడ్ కార్పెట్ వేసి మరీ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేస్తున్నారంటే ఎంతమేరకు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారో అర్థమవుతుంది.

గత సంవత్సరం అక్టోబరు నెలలో రూరల్ మండల పరిధిలోని కోలమూరు, కొంతమూరు, కాతేరు, బొమ్మూరు గ్రామాల్లో ప్రధాన రహదారికి ఇరువైపులా ఆక్రమించుకొని నిర్మించిన కట్టడాలను, కార్పొరేషన్ అధికారుల సాయంతో పంచాయతీ అధికారులు కొంతమేరకు కూల్చివేశారు. పలు సాంకేతిక ఇబ్బందులతో ఆశించిన మేరకు అధికారులు చర్యలు చేపట్టలేకపోయారు. దీనిలో భాగంగా కాతేరు పంచాయతీ పరిధిలోని మల్లయ్యపేట పెట్రోల్ బంకువద్ద నుంచి శ్యామలాంబ చెరువు ప్రాంతం వరకు మాత్రమే ఆక్రమణలను తొలగించగలిగారు. పెట్రోల్ బంకు, శ్యామలాంబచెరువు మధ్యలో మల్లయ్యపేట గాంధీబొమ్మ వద్ద భవన నిర్మాణం చేపట్టారు. ఆ భవనాన్ని వదిలివేయడంతో పంచాయతీ అధికారులపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. సబ్ కలెక్టర్ ఆదేశాలతో ఆ భవనాలను కూడా కూల్చివేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. దీంతో పేపర్‌మిల్లువద్ద నుంచి కాతేరు శివారు వరకు 100మీటర్ల రోడ్డుగా విస్తరించనుంది.



హుండీ లెక్కిస్తున్న దృశ్యం

వెంకటేశ్వరస్వామి హుండీ లెక్కింపు

ధవళేశ్వరం: ధవళేశ్వరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వరస్వామివారి ఆలయంలో హుండీ ఆదాయాన్ని శుక్రవారం రాత్రి లెక్కించారు. ఆలయ చైర్మన్ కొప్పిశెట్టి చినకోటేశ్వరరావు, ఆలయ మేనేజర్ ఎన్.సుబ్బారావుల పర్యవేక్షణలో ఆలయ ప్రాంగణంలోని హుండీలు తెరచి లెక్కింపు నిర్వహించగా రూ.లక్షా 66వేల748 ఆదాయం లభించినట్లు మేనేజర్ సుబ్బారావు తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సిబ్బందితోపాటు కట్టా శ్రీనివాసరావు, బి.జయ ప్రకాష్‌నారాయణ్, ఎర్ర మోతు ధర్మరాజు పాల్గొన్నారు.

వైభవంగా రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు



రాఘవేంద్రస్వామికి పూజలు నిర్వహిస్తున్న దృశ్యం

ధవళేశ్వరం: ధవళేశ్వరం క్వారీ కెనాల్ సెంటర్‌లో ఉన్న శ్రీగురు రాఘవేంద్రస్వామివారి ఆల యంలో 346 వ ఆరాధనా మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. వారంరోజులపాటు నిర్వహించిన ఈ ఉత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకాలు, తులసీదళ అర్చన, విశేష పుష్పాలంకరణ పండితులచే వేదపారాయణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఎం.గోవిందరాజు, వరలక్ష్మి దంపతుల చేతులమీదుగా సాధువులకు, భక్తులకు 11రకాల పిండి వంటలతో విశేష అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆల య అర్చకులు కె.నాగేశ్వరశాస్త్రి ఆద్వర్యంలో విశేష పూజలు నిర్వహించిన అనంతరం ముత్తయిదువులకు, భక్తులకు పసుపు కుంకుమలు, ప్రసాద వితరణ చేశారు.

ఈ వారధి ఇంతేనా!

● బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజల వినతి ● పట్టించుకోని అధికారులు



ఒరిగిపోయిన కడియం వంతెన

కడియం: దాదాపు 50 గ్రామాల వరకు కలిపే కడియం బొబ్బిలివంతెన శిథిలావస్థకు చేరుకుని కూలిపోయింది. కడియం మండలంలోని స్థానిక గ్రామాల ప్రజలతోపాటు ఆలమూరు, మండపేట, ఆత్రేయపురం మండలాలకు చెందిన చాలా మంది ప్రజలు ఈ వారధిపైనే వెళ్లాలి. గోదావరి తుల్యభాగ కాలువపై 1835లో బొబ్బిలివంతెన నిర్మించారు. అది కాలక్రమేణా కృంగిపోతుంది. దీనికి సమాంతరంగా గత కొన్నేళ్ల క్రితం మరో వంతెన నిర్మించారు. రోజు రోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీతో రెండు వారధులు సరిపడేవి. గత కొంతకాలంగా బొబ్బిలివంతెన పాక్షికంగా ప్రమాద స్థితికి చేరింది. ఈ నేపథ్యంలో ఆర్‌అండ్ బీ అధికారులు బ్రిడ్జిపైరాకపోకలు స్తంభింపచేస్తూ వంతెనకు అటు, ఇటూ గోడ కట్టేశారు. పరిస్థితి అలానేఉంది తప్ప శిథిలమైన వంతెన స్థానంలో కొత్తవంతెనకు ఎలాంటి ప్రతిపాదనలు చేపట్టడం లేదు. ఇదిలావుండగా బొబ్బిలివంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో పక్కనే ఉన్న బ్రిడ్జిపై రద్దీ పెరిగి ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు బొబ్బిలివంతెన నిర్మాణం చేపట్టి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరణ చేయాలని పలువురు కోరుతున్నారు.



వంతెనకు రాకపోకలు నిలిపేస్తూ అడ్డంగా ఏర్పాటు చేసిన గోడ

ఓపెన్ స్కూల్‌లో అడ్మిషన్లు పెంచాలి

● ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ జనార్దనరావు

సామర్లకోట: ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు 2017-18కిపెంచేందుకు అందరూ కృషిచేయాలని జిల్లా ఓపెన్‌స్కూల్ కో ఆర్డినేటర్ జనార్దనరావు అన్నారు. సామర్లకోటలో ఆయన మాట్లాడుతూ అడ్మిషన్ల పెంపుదలలో భాగంగా ఈనెల16 నుంచి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. జిల్లాలోని సెజ్‌లు, షాపింగ్‌మాల్స్,పోర్టు, ట్రేడ్ యూనియన్ శాఖలతోపాటు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ సిబ్బంది, అంగన్‌వాడి, ఆశ సిబ్బంది కార్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన వారికి ఓపెన్ స్కూల్‌లో చేర్పించేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. రెండు మండలాలకు ఒకటి చొప్పున ర్యాలీలు, క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తామన్నారు.సెప్టెంబర్ 30వరకు అడ్మి షన్లు పొందే వీలుందన్నారు. జిల్లాలో 80 ఓపెన్‌స్కూల్ స్టడీసెంటర్‌లలో ఇప్పటి వరకు 7వేల854 మంది విద్యార్థులు నమోదు కాగ నమోదు సంఖ్యను మరింత పెంచేలా కృషి చేస్తున్నామని జిల్లా కోఆర్డినేటర్ జనార్దన రావు చెప్పారు.

● సినిమా గైడ్

వీఎస్ మహాల్	లై
శ్రీవిజయాటాకీస్	జయ జానకి నాయక
శ్రీవెంకటసూర్య	నేనే రాజు నేనే మంత్రి
మురళీకృష్ణ	నేనే రాజు నేనే మంత్రి

5వేల37 మంది పిల్లలకు ఎమ్మార్ టీకాలు

దివాన్‌చెరువు: తమ పరిధిలో ఇంతవరకూ 5వేల 37 మంది చిన్నారులకు మీజిల్స్-రూబెల్లా వ్యాక్సిన్ వేశామని పాలచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సి.రవికు మార్ తెలిపారు. శనివారం స్థానిక విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ తమ పరిధిలో గల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు తదితరాలలో 9నుంచి 15ఏళ్ల వయస్సుగల పిల్లలు 8వేల723మంది ఉన్నట్టు గుర్తించామన్నారు. ఈనెల 7నుంచి ఎమ్మార్ టీకా కార్యక్రమం తమ పీహెచ్‌సీ పరిధిలో చేపట్టి నాలుగు రోజుల వ్యవధిలో 5వేల568 మంది పిల్లలకు టీకాలు వేయడం లక్ష్యం కాగా అందులో 5వేల37మందికి టీకాలు వేసి 90.46శాతం లక్ష్యం సాధించామన్నారు. ఈనెల 17 నుంచి ఎమ్మార్ టీకా కార్యక్రమం తిరిగి ప్రారంభమవుతుందని తెలిపారు.

సాంస్కృతి కార్యక్రమాలపై

నర్సరీలో షూటింగ్



పల్ల వెంకన్న నర్సరీలో సాంస్కృతిక కార్యక్రమం షూటింగ్ దృశ్యం

కడియం: తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే బ్రహ్మోత్సవాలలో ఓచానల్ ద్వారా ప్రసారమయ్యే సాంస్కృతిక కార్యక్రమాలను కడియపులంక పల్ల వెంకన్న నర్సరీలో షూటింగ్ నిర్వహిస్తున్నారు. తొమ్మిదిరోజులపాటు ప్రసారమయ్యే శాస్త్రీయ నృత్యాలను నర్సరీలో పూలతోటల మధ్య చిత్రీకరిస్తున్నారు. నాట్యాచారి డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్ నేతృత్వంలో శనివారం నుంచి రెండు రోజులపాటు ఇక్కడ షూటింగ్ నిర్వహిస్తారని ఆలిండియా నర్సరీ సంఘం అధ్యక్షుడు పల్ల సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు పండిట్ దేవవరపు నీలకంఠరావు, చిలుకూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

'గైట్'లో స్వచ్ఛభారత్



గైట్‌లో స్వచ్ఛభారత్ నిర్వహిస్తున్న విద్యార్థులు

రాజానగరం: గైట్ ఇంజనీరింగ్ కళాశాలలోని ఎన్ఎస్ ఎస్ ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా కాలుష్య దుష్ప్రభావాలు వల్ల తలెత్తుతున్న ఆరోగ్య సమస్యలకు గురికాకుండా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పరిశుభ్రత-ఆరోగ్యం అనే అంశాలను వివరించే పెయింటింగ్ కాంపిటేషన్ విద్యార్థులకు వివరించారు. పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగంగా రాజానగరంలోని ఆర్టీసీ బస్టాండ్, రాజమహేంద్రవరంలోని ప్రధాన కూడలి, మార్కెట్, గోదావరి రైల్వేస్టేషన్‌లో స్వచ్ఛభారత్ కార్యక్రమాలు నిర్వహించారు. వీధి దుకాణాలు నిర్వహించే వారితో ఫుడ్ స్టాల్స్ నిర్వహించేవారితో స్వచ్ఛభారత్ ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.నూర్యనారాయణరావు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోపాటు సమాజ సేవపై ప్రత్యేకశ్రద్ధ అవసమన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ డార్విన్, జేఎస్ఎస్ శామ్యూల్, విద్యార్థులను అభినందించారు.

వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు

కోరుకొండ: పవిత్రశ్రావణ మాసం శనివారం సందర్భంగా స్థానిక ఆర్టీసీ బస్టేషన్ ఎదురుగాగల వెంకటేశ్వరస్వామి నూతన దేవాలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ ప్రధానార్చకులు ఫణికుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం వేదపారాయణ మధ్య పంచామృతాలు, వివిధ పండ్ల రసాలతో స్వామివారి అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహిచారు. అనంతరం స్వామివారికి సహస్ర తులసీదళముల అర్చన అమ్మవారికి సహస్ర కుంకుమార్చన నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ ముఖమండపమునందు విష్ణుసహస్రనామం లలితా సహస్రనామం, గోవిందనామాల పారాయణం జరిగింది. అనంతరం సేవాకాలం, తీర్థప్రసాదగోష్ఠి జరిగింది. ఈకార్యక్రమంలో కోరుకొండ, జంబూపట్నం, గోనగూడెం, కాపవరం గ్రామాలను చెందిన భక్తులు పాల్గొన్నారు.

గ్రంథాలయ విద్యలో నూతన ఒరవడికి ఆద్యుడు రంగనాథన్

నన్నయ ఉపకులపతి ముత్యాలనాయుడు



రంగనాథన్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్నవీసీ ముత్యాలనాయుడు

దివాన్‌చెరువు: గ్రంథాలయ విద్యలో ఎస్ఆర్ రంగనాథన్ నూతన ఒరవడులు తీసుకువచ్చారని ఆదికవి నన్న య విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు అన్నారు. గ్రంథాలయ పిత ఎస్ఆర్ రంగనాథన్ జయంతిని, జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని నన్నయ విశ్వవిద్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వీసీ మాట్లాడుతూ పాఠకులకు మరింత దగ్గరగా పుస్తకాలు, సమాచార విజ్ఞానం అందుబాటులో ఉంచేందుకు అవసరమైన సిద్ధాంతాలను రంగనాథన్ రూపకల్పన చేశారన్నారు. వారి కృషిని గుర్తించి ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించిందన్నారు. గ్రంథాలయంలో పాఠకులే రాజులని, వారికి కావలసిన సమాచారం అందించడం, అందుబాటులో ఉంచడం గ్రం థాలయాల ప్రాథమిక విధి అన్నారు. గ్రంథాలయాధికారి తెల్లి సింహాచలం మాట్లాడుతూ గ్రంథాలయ శాస్త్ర నిర్వహణలో కొత్త మెలకువలు నేర్పి గ్రంథాలయ విద్యలో విప్లవాత్మకమైన మార్పులను రంగనాథన్ తెచ్చారన్నారు. ఈకార్యక్రమంలో ఇంజనీరింగ్‌కళాశాల ప్రిన్సిపాల్ వి.పెర్సిస్, డీన్‌లు ఆచార్య పి.సురేష్‌వర్మ, పి.వెంకటేశ్వరరావు, గ్రంథాలయ ఉద్యోగులు నాయుడు, రాజ్‌కుమార్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత రంగనాథన్ చిత్రపటానికి వీసీ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సీఎం పర్యటన విజయవంతం చేయాలి: నెహ్రూ





జగ్గంపేటలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నెహ్రూ, జడ్పీ ఛైర్మన్ నవీన్‌కుమార్‌ను సత్కరిస్తున్న దృశ్యం

జగ్గంపేట: సీఎం చంద్రబాబు ఈ నెల 15న జగ్గం పేట పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. శనివారం జడ్పీ ఛైర్మన్ జ్యోతుల నవీన్‌కుమార్ స్వగృహంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ సీఎం చంద్ర బాబు తొలుత రామవరంలో పురుషోత్తపట్నం రెండో దశ పనులు ప్రారంభిస్తారన్నారు. అనంతరం జగ్గంపేట శివారున మోడల్ డిగ్రీ కాలేజీ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సీఎం పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జడ్పీ ఛైర్మన్ జ్యోతుల నవీన్‌కుమార్‌ను టీడీపీ నాయకులు అభినందించి పూలమాలలు, శాలువాతో సత్కరించారు. కార్యక్రమం లో హౌసింగ్ డైరెక్టర్ కందుల కొండయ్య దొర, ఏఎంసీ ఛైర్మన్ ఎస్వీఎస్ అప్పలరాజు, వైస్ ఎంపీపీ మారిశెట్టి భద్రం, కిర్లంపూడి జడ్పీటీసీ వీరంరెడ్డి కాశీబాబు, దొడ్డా విజయ్, యర్రంశెట్టి వెంకట లక్ష్మి బాబ్జి, పాలూరి బోసుబాబు, కుంచె రాజా, కొత్త కొండబాబు, కొలిపే ప్రసన్నరాణి తదితరులు పాల్గొన్నారు.

పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం

జగ్గంపేట: జగ్గంపేట వస్తున్న సీఎం చంద్రబాబు ఈనెల 15న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.2కోట్లతో కాపు కల్యాణమండపం, రూ.2కోట్లతో ఆడిటోరియం, రూ.కోటితో జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయం, రూ.కోటితో గండేపల్లి మండల రెవెన్యూ కార్యాలయాలకు శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. పురుషోత్తపట్నం రెండవ దశ పనులు ప్రారం భించిన అనంతరం జగ్గంపేటలోని మోడల్ డిగ్రీ కళా శాలలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరై అధికారులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. 15న స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో సభా ప్రాంగణంవద్ద జాతీయ జెండా ఆవిష్కరిస్తారన్నారు. శనివారం సభా ప్రాంగణం స్థలాన్ని, పరిసర ప్రాంతాలను డీఎస్పీ చిలకా రామారావు పరిశీలించారు.

నిధులు మంజూరైనా నీరు-చెట్టు పనులు చేపట్టరా!

● వైసీపీ నాయకుడు దేశాల

దివాన్‌చెరువు: దివాన్‌చెరువు పంచాయతీకి నీరు-చెట్టు పథకంలో మంజూరైన పనులను ఇంతవరకు చేపట్టకపోవడం విడ్డూరంగా ఉందని వైసీపీ మండల నాయకుడు దేశాల వెంకట రామారావు(శ్రీను) అన్నారు. దివాన్‌చెరువు గ్రామంలో శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. దివాన్‌చెరువు గ్రామంలోని ఊర చెరువు అభివృద్ధి పనులకు నీరు-చెట్టు కార్యక్రమంలో ప్రభుత్వం దాదాపు రూ.10లక్షలు మంజూరు చేసిందన్నారు. దీనితో చెరువు సుందరీకరణ జరుగుతుందని తాము ఎంతో ఆశించామని చెప్పారు. అయితే వేసవి కాలంలో చేపట్టవలసిన పనులు నేటికీ ప్రారంభం కాకపోవడం విచారకరమని చెప్పారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ పనులు ప్రారంభించాలన్నా రు. దివాన్‌చెరువు పంచాయతీలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, ప్రజాప్రతినిధుల పాలనలో సైతం ప్రజలకు న్యాయం జరగడంలేదని ఆరోపించారు. పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫాం నిమిత్తం పంచాయతీ నుంచి నిధు లు డ్రాచేసి సంబంధితులకు వాటిని అందజేయలేదన్నారు.

కాపు ఉద్యమానికి సిద్ధం : పేపకాయల

దివాన్‌చెరువు: కాపులకు రిజర్వేషన్లు సాధనే ప్రధాన అజెండాగా సాగే ఉద్యమంలో పాల్గొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భూపాలపట్నం సొసైటీ అధ్యక్షుడు కాపు నాయకుడు పేపకాయల విష్ణుమూర్తి తెలిపారు. శనివారం పుణ్యక్షేత్రం గ్రామంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. కాపు ఉద్యమ నాయ కుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను కలిసి ఈ విషయం స్పష్టం చేశామన్నారు. కాపు జాతి భవిష్యత్ కోసం ముద్రగడ ఇచ్చే ఉద్యమాల పిలుపు అందుకుని, వారితో కలసి పయనించేందుకు అన్నివేళలా సంసిద్ధంగా ఉన్నట్టు తెలిపామన్నారు. ఇటీవల ముద్రగడ పాదయాత్ర ప్రకటన నేపథ్యంలో పోలీసులు తనను గృహనిర్బంధంలో ఉంచిన విషయాన్ని కూడా ఈసందర్భంగా చర్చించారని విష్ణుమూర్తి తెలిపారు.

సీఎం పర్యటనకు బాధ్యతల అప్పగింత

సీతానగరం: పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుంచి ఈనెల 15న తొలివిడతగా సాగునీరు విడుదల చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్నందున అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇందుకుగాను మండల స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు.

బీవీసీలో దంత వైద్య శిబిరం

దివాన్‌చెరువు: దంత సంరక్షణపై అవగాహన కలిగి ఉండాలని పాలచర్లలోని బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ బీవీ రాజేష్ కోరారు. పాలచర్లలో గల బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో జీఎస్ఎల్ దంత వైద్యకళాశాల ఆసుపత్రి శనివారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. బీవీసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.అంజన్‌కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాజేష్ పాల్గొని మాట్లాడారు. దంతాలు పటిష్టంగా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాలచర్ల గ్రామస్తులు, కళాశాల విద్యార్థులు దాదాపు 400మందికి జీఎస్ఎల్ దంత వైద్యులు పర్యవేక్షణలో దంత వైద్య విద్యార్థులు దంత పరీక్షలు నిర్వహించారు.